

శ్రీరస్తు
శ్రీమతే రామానుజాయ నమః

దివ్యదేశ వైభవ ప్రకాశికా

(సచిత్ర ఆంధ్ర వివరణాది విభూషితా)


మూలము:

ఉ.వే. శ్రీమాన్ కిడాంబి గోపాల కృష్ణమాచార్య స్వామి

ఆంధ్ర వివరణము

ఉ.వే. శ్రీమాన్ N.V.L.N రామానుజాచార్యులు

ప్రకాశకులు
ఉభయ వేదాంత సభ
పెంటపాడు-534 166 (A.P)



శ్రీరస్తు
శ్రీమతే రామానుజాయ నమః
నూజివీడు సంస్థానాస్థాన విద్వత్తల్లజైః
ఉభయ వేదాన్త పారావార పారీణైః

శ్రీమన్నారాయణ చరణ సరసిజ వినిస్సరన్మరన్ద ధారాయిత
మధుర కవితా ప్రవాహోపనిబద్ధ రసవత్తరనైక ప్రబన్ధైః
ఉ.వే.ప్ర శ్రీ మద్భిః
కిడాంబి గోపాల కృష్ణమాచార్య స్వామి చరణైః
అనుగృహీతా

దివ్యదేశ వైభవ ప్రకాశికా

(సచిత్ర ఆంధ్ర వివరణాది విభూషితా)

ఆంధ్ర వివరణము

ఉ.వే. శ్రీమాన్ N.V.L.N రామానుజాచార్యః

ప్రకాశకులు
ఉభయ వేదాంత సభ
పెంటపాడు-534 166 (A.P)

దివ్యదేశ వైభవ ప్రకాశికా

ఈశ్వర సంవత్సర మేషార్ద్ర.

ప్రథమ ముద్రణ 1997.
ప్రతులు 2000

మూల్యము: రూ. 200/-

ప్రాప్తి స్థానములు:

1. ఉభయవేదాన్త సభ
పెంటపాడు-534 166 (A.P.) Ph: 23963 (08818)


2. ఉ.వే. శ్రీమాన్ వి. శ్రీ రామాచార్యులు గారు
ప్లాట్ నెం. 12, సెక్టార్ నెం. 11, ఎమ్.వి.పి. కాలనీ,
విశాఖపట్నం (A.P.) Ph: 532276

3. ఉ.వే.శ్రీమాన్ ఎస్.ఎన్.సి. నరసింహాచార్యులు గారు
7/ 16, దేవుని అల్వాల, బొల్లారం పోస్ట్
సికిందరాబాద్-500 010 (A.P.) Ph: 7866078

4. ఉ.వే. శ్రీమాన్ వి. వెంకటాచార్యులు
అడ్వొకేట్,
కోటిపల్లివారి వీధి,
నరసాపురం-534 275 (A.P.) Ph: 660 (08825)

D.T.P. & Printing:
శ్రీ సత్య ఆఫ్‌సెట్ ప్రింటర్స్,
తాడేపల్లిగూడెం-534 102
ఫోన్: 23360, 23350

కృతజ్ఞతలు



ACKNOWLEDGEMENT

This Book is published with the financial assistance of

TIRUMALA TIRUPATHI DEVASTANAMS

under their Scheme


Aid to Publish Religious Books.



ఉభయ వేదాన్త మహావిద్వాన్
శ్రీమాన్ కిడాంబి గోపాల కృష్ణమాచార్య స్వామి వారు



ఉభయ వేదాన్త మహావిద్వాన్
శ్రీమాన్ కిడాంబి గోపాల కృష్ణమాచార్య స్వామి వారు



ఉ. వే. శ్రీమాన్ నడాదూరు వేంకట వరద
కృష్ణమాచార్య స్వామి వారు
(దివ్య దేశ వైభవ ప్రకాశికా సంరక్షకాః)

శ్రీరస్తు

శ్రీమతే రామానుజాయ నమః

విజ్ఞప్తి

ఆర్య,

"దివ్యదేశ వైభవ ప్రకాశిక" యను ఈ విలక్షణమైన స్తోత్రమును అనుగ్రహించినవారు ఉ.వే.ప్ర. శ్రీమాన్ కిడాంబి గోపాలకృష్ణమాచార్య స్వామివారు. వీరు ఉభయ వేదాంత నిష్ణాతులు. వ్యాకరణ శాస్త్ర పారంగతులు. మహాకవి. బహు గ్రంథ రచయిత. వీరి తండ్రిగారైన ఉ.వే.ప్ర. శ్రీమాన్ రామానుజాచార్యస్వామివారి తదనన్తరం వీరు నూజివీడు (కృష్ణాజిల్లా) సంస్థానమున ఆస్థాన పండితులుగా నియమింపబడినారు.

వీరి రచనలలో "శ్రీశోభనాద్రీశ వైభవ చమ్పూకావ్యము" 24 వేల గద్య పద్యములతో నొప్పుచు రామాయణ భారత భాగవత కథలను రస్య రహస్యార్థ సంశోభితముగ వర్ణించుచున్నది. ఇది నూజివీడు సంస్థానాధిపతులచే నాలుగు భాగములుగ ముద్రింపబడి ఆంధ్రదేశమున విస్తృత ప్రచారమును పొందినది. ఇట్లే వీరి "శ్రీభగవద్రామానుజార్య దివ్యావతారోత్సవ వర్ణన కావ్యము" "శ్రీఆదికేశవ బ్రహ్మోత్సవ వర్ణన కావ్యము" ఆధ్యాత్మిక వ్యాసమాల" ముద్రితములై నేడు ప్రచారములోనున్నవి.

వీరి రచనలలో 'దివ్యదేశ వైభవ ప్రకాశిక' అను ఈ స్తుతి కావ్యము మరుగున పడిన మాణిక్యము వలె ఇంతకాలము ముద్రణ భాగ్యము నందక పోవుటచే పాఠకులకు అందుబాటులో లేకుండినది. ఆలోటును తీర్చుటకై ఆంధ్ర వివరణలతో ఈ స్తోత్రమును ముద్రింప సంకల్పించినాము.

దక్షిణ దేశమున 'ఆళ్వారులు' అని సుప్రసిద్ధులైన శ్రీవిష్ణు భక్తులు భక్తి పారవశ్యంతో భగవంతుని కీర్తించిన గేయ సంపుటిని నాలాయిర దివ్య ప్రబంధమని యందురు. ఈ గేయములు ద్రవిడ భాషలలో అతి ప్రాచీనమైన తమిళ భాషలో నున్నవి. 'ద్వాదశ సూరులు' అని ప్రసిద్ధి గాంచిన ఈ ఆళ్వారులు వారి సమకాలమున యావద్భారతమునందు ప్రఖ్యాతి గాంచియున్న నూట ఎనిమిది దివ్య క్షేత్రములలో గల విష్ణు మూర్తులను తమ గేయములలో ప్రస్తుతించినారు. శ్రీవైష్ణవులు నేటికిని ఆ నూట ఎనిమిది దివ్య క్షేత్రములను పరమ ప్రాప్యములనుగా భావించి జీవితంలో ఒక్కమారైనా వాటినన్నింటిని దర్శింపవలయునని ఉవ్విళులూరుచుందురు.

అనన్త గరుడ విష్వక్సేనాది నిత్యసూరులు ముక్త పురుషులు పరమపదనాథుని సదా దర్శించి స్తుతించుచు ఆనందింతురు. యోగులు తమతమ హృదయములలో అంతర్యామిగా ఉన్న పరమాత్మను దర్శించి అనందింతురు. దేవతలు క్షీరాబ్ధిశాయిని సేవించి తమ బాధలను తొలగించుకొని ఆనందింతురు. భగవంతుని రామకృష్ణా ద్యవతారములను సమకాలములో నున్నవారు వారిని దర్శించి సేవించి ధన్యులైనారు.

మరి మనవంటి వారికి భగవద్దర్శన సాధనమే లేదా? అనినచో, ఏలలేదు? మన కొఱకే గదా భగవంతుడు అర్చావతారమును దాల్చి శ్రీరంగం, తిరుమలై, కాంచీపురం తిరునారాయణపురం బదరికాశ్రమం సాలగ్రామం మొదలైన దివ్య క్షేత్రములలో అర్చారూపముతో వేంచేసియున్నాడు. మన రాకను ప్రతీక్షించుచున్నాడు. దర్శించిన చాలును తప్పక అనుగ్రహించును. తిరుమలైలో ఇది మనకు అనుభవసిద్ధము గదా. ఈ నాడు ప్రయాణ సౌకర్యములు ఎంతగానో అభివృద్ధి చెందియున్నవి. అదృష్టవంతులెందరో పలు పర్యాయములు ఈ దివ్యక్షేత్రములను దర్శించి తరించినవారున్నారు.

ఒకనాడు ఈ క్షేత్రములను దర్శించుట దూర దేశస్థులకు చాల శ్రమ సాధ్యముగా ఉండెడిది. 'కాశీకి పోయినవాడు కాటికి పోయినవాడితో సమానం' అనే మాట మనం వింటూనే ఉంటాం. ఆళ్వారులయందును వారి దివ్యప్రబంధముల యందును అత్యంత ప్రావణ్యం గల ఉ.వే. శ్రీమాన్ గోపాలకృష్ణమాచార్య స్వామివారు తమ డెబ్బదియవ సంవత్సరమున దక్షిణ దివ్యదేశ యాత్రకు సకుటుంబంగా బయలుదేరినారు. ఆ సందర్భంలో అనుగ్రహించినదే ఈ స్తోత్రం. ఈ స్తోత్రంలో నూట ఎనిమిది దివ్యదేశాల పేర్లు అక్కడ వేంచేసియున్న స్వామి పిరాట్టి (అమ్మవారు) తీర్థము విమానము మున్నగు వాని పేర్లతో బాటు ఏయే ఆళ్వారులు ఆస్వామిని కీర్తించినది తెల్పుచు ఒక్కటి రెండు మూడు శ్లోకములలో అతిమనోహరముగను భక్తిరస భరితముగను స్తుతించినారు. ఈ స్తోత్రమును ఒకమారు చదివినా ఆక్షేత్రాలను దర్శింపవలయునను ఉత్కటమైన కోరిక పాఠకులకు కలుగును. సందేహంలేదు.

శ్రీమాన్ గోపాలకృష్ణమాచార్య స్వామివారు తమ చివరి దశలో వ్రాసిన దగుటచేత ఈ స్తోత్రము ముద్రణ కాలేదు. శ్రీస్వామివారు తిరుపతిలోని, వారి వియ్యంకుడుగారైన ఉ.వే. శ్రీమాన్ నమ్మయ్యాస్వామివారి తిరుమాళిగలో (నాధముని వీధిలో) 1932 సంవత్సరమున పరమపదించినారు. తిరువేంగడముడైయాన్ తన తిరువడిఘళ్ళ చెంతనే వారికి పరమపదమును ప్రసాదించినారు.

వీరు పరమపదించి 60 సంవత్సరములు పూర్తి అయిన సందర్భంగా 1992 సంవత్సరమున వీరి అముద్రిత రచనలను ముద్రింప సంకల్పించి ఆ ప్రయత్నంలో ఉండగా శిథిలావస్థలో ఉన్న ఈ స్తోత్రము యొక్క వ్రాతప్రతి దర్శనమిచ్చినది. దీని వైశిష్ట్యమును గుర్తించి మూలమును ఆంధ్రమున దాని వివరణమును - ఆయా దివ్యదేశములలోని అర్చామూర్తులయొక్క ఒరిజినల్ కలర్ చిత్రములను, ఈమూర్తులను ఏయే ఆళ్వారులు ఎక్కడెక్కడ ఎన్నెన్ని పాశురములను (గేయములను) అనుగ్రహించినది ఆ వివరమును ఆయా క్షేత్రాదులకు గల ప్రయాణ సౌకర్యాది వివరణలతో సహా ముద్రించుచున్నాము. ఇది దివ్య దేశ సర్వస్వమనుటలో అతిశయోక్తిలేదు. ఇంత వరకు ఇట్టి గ్రంధము ఆంధ్రమున ముద్రింపబడలేదు అనుట నిస్సంశయము. పాఠకులు ఆదరింతురు గాక.

భవదీయుడు

యన్.వి.యల్.యన్. రామానుజాచార్యులు.

శ్రీరస్తు

దివ్యదేశ అష్టోత్తర శతనామ స్తోత్రమ్

శ్రీమాన్ శ్రీరంగనాథ శ్శ్రీ నిచుళాపుర నాయకః
నీలమేఘః సుందరశ్చ కదంబ వరదో హరిః

శ్రీరామః పుండరీకాక్షః రసాపూపప్రద స్త థా
భుజంగశయనో దేవరాజో నారాయణాత్మకః

హరశాపహర స్సారనాథో రక్తాబ్జ నాయకః
శార్ఙ్గ పాణిః శ్రీనివాసః శౌరిః సౌందర్యనాయకః

పూర్ణః సుందర జామాతా నాథ నాథః త్రివిక్రమః
గోవిందరాజ స్సౌగంధ్య వననాథో జగత్పతిః

గజేంద్ర వరదోదేవః శ్యామళో భక్తవత్సలః
శృంగార సుందరో నష్టప్రదీపశ్చ పరాత్పరః

వైకుంఠనాథో దేవానాం నాయకః పురుషోత్తమః
కృపావాన్ రక్త పద్మాక్షః రత్నకూటాధినాయకః

శ్రీమాన్నారాయణః కృష్ణః కమలాపతి సుందరః
సౌమ్యనారాయణ స్సత్యగిరినాథో జగత్పతిః

పితా శ్రీకాళమేఘశ్చ సుందర స్సుందరో హరిః
రంగమన్నారా దినాథో పద్మాక్షో దేవనాయకః

దేవాధి నాయక శ్శ్రీమాన్ శ్రీమత్కాయశిన భూపతిః
మకరాయతకర్ణ శ్రీః వైకుంఠో విజయాసనః

మాయానటో మహాపూర్ణః నిక్షిప్తనిధి నాయకః
అనంతశయన శ్రీమత్ వక్షోః వాత్సల్య నాయకః

మాయా విష్ణు స్స్వాక్తినాథో రక్తనేత్ర స్థలాధిపః
నారాయణశ్చ కమలా నాథోఽ లంకార నాయకః

శ్రీపద్మినీ కేశవశ్చ శ్రీమానభయదాయకః
సుధానారాయణః పద్మాపతిః శ్రీదేవనాయకః

త్రివిక్రమ శ్చ వరదో నృసింహ శ్చాది కేశవః
ముకుందః పాండవానాంచ దూతో దీప ప్రకాశకః

జగతామీశ్వరః పూర్ణ సోమాస్యోథ త్రివిక్రమః
యథోక్తకారీ భగవాన్ కమలాకర నాయకః

చోరాహ్వయో వరాహశ్చ వైకుంఠో విద్రుమాధరః
విజయ శ్రీరాఘవో భక్తవత్సలో వీరరాఘవః

తోయాద్రివర్ణః శ్రీనిత్య కల్యాణశ్చ స్థలేశయః ।
శ్రీమత్కైరవిణీతీర పార్థ సారధి రవ్యయః

ఘటికాద్రి నృసింహశ్చ శ్రీమద్వేంకట నాయకః
అహోబల నృసింహశ్చా ప్యయోధ్యారఘునాయకః

దేవరోజోథ శ్రీమూర్తిః బదర్యాశ్రమణో హరిః
పరమః పురుషో నీలమేఘః కల్యాణనాయకః

నవమోహన కృష్ణశ్చ కృష్ణః సర్వాంగ సుందరః
క్షీరాబ్ధి శయన శ్రీమాన్ వైకుంఠో భక్తవత్సలః ॥

అష్టోత్తర శతం-నామ్నాం అర్చామూర్తి ముపేయుషః
విష్ణోరిదం పఠేన్నిత్యం సర్వాన్ కామానవాప్నుయాత్ ॥

❀❀❀

శ్రీరస్తు
శ్రీమతే రామానుజాయ నమః

ఆముఖము



ఉ॥వే శ్రీమాన్
కె.యస్. రామానుజాచార్యులు యమ్.ఎ
అధ్యక్షులు, ఉభయవేదాంత సభ.
రిటైర్డ్ ప్రిన్సిపాల్, నెల్లూరు.

'ఆళ్వార్' అనగా భక్తి పరవశుడని యర్థము. వీరు పదిమంది యని ప్రసిద్ధి "ఉపదేశరత్తినై మాలై"లో మణవాళమామునులు

పా॥ పొయ్గై యార్, పూదత్తార్, పేయార్, పుగళ్ మ్ళిశై అయ్య, నరుల్ మాఱన్, శేరలర్కోన్, తుయ్య భట్టనాదన్, అన్బర్తాళ్ తూళి, నఱ్పాణన్, నన్ కలియన్ ఈతివర్ తోత్తతడై వా మింగు. అను పాశురమునందు వీరిని అవతార క్రమానుసారం పేర్కొన్నారు. వీరికి దివ్యసూరులు అని నామాన్తరము.

వీరి నామధేయములు

తమిళమున	సంస్కృతమున
1. పొయ్గై యాళ్వార్	సరోయోగి
2. పూదత్తాళ్వార్	భూతయోగి
3. పేయాళ్వార్	మహాయోగి
4. తిరుమ్ళిశై ప్పిరాన్	భక్తిసారయోగి
5. నమ్మాళ్వార్	శఠకోపముని
6. కులశేఖర ప్పెరుమాళ్	కులశేఖరులు
7. పెరియాళ్వార్	భట్టనాథముని
8. తొండరడిప్పొడియాళ్వార్	భక్తాంఘ్రిరేణుముని
9. తిరుప్పాణాళ్వార్	మునివాహనసూరి
10. తిరుమంగై యాళ్వార్	పరకాలయోగి

ఈ పది మంది దివ్యసూరులతో బాటు మధురకవిని శ్రీగోదాదేవిని చేర్చినచో ద్వాదశ దివ్యసూరులగుచున్నారు.

వీరు అనుగ్రహించిన దివ్యప్రబన్ధములు

ఆళ్వార్ ప్రబన్ధము

1. పొయ్గై యాళ్వార్	(ముదల్) తిరువన్దాది
2. పూదత్తాళ్వార్	(ఇరణ్డాం) తిరువన్దాది
3. పేయాళ్వార్	(మూన్ఱాం) తిరువన్దాది
4. తిరుమఴిశై ఆళ్వార్	1. నాన్ముగన్ తిరువన్దాది
	2. తిరుచన్ద విరుత్తం
5. నమ్మాళ్వార్	1. తిరు విరుత్తం
(ప్రపన్నజన కూటస్థులు)	2. తిరువాశిఱియం
	3. పెరియ తిరువన్దాది
	4. తిరువాయ్ మొఴి
6. కులశేఖరాళ్వార్	పెరుమాళ్ తిరుమొఴి
7. పెరియాళ్వార్	1. తిరుప్పల్లాణ్డు
	2. పెరియాళ్వార్ తిరుమొఴి
8. తొండరడిప్పొడియాళ్వార్	1. తిరుప్పళ్ళియెఴుచ్చి
	2. తిరుమాలై
9. తిరుప్పాణాళ్వార్	1. అమలనాదిపిరాన్
10. తిరుమంగై యాళ్వార్	2. పెరియతిరుమొఴి
	3. తిరుక్కుఱున్దాణ్డగం
	4. తిరునెడున్దాణ్డగమ్
	5. తిరువెఴుక్కూత్తిఱుక్కై
	6. శిఱియ తిరుమడల్
	7. పెరియ తిరుమడల్
11. మధురకవి యాళ్వార్	1. కణ్ణినుణ్ శిఱుత్తామ్బు
12. ఆండాళ్ (గోదాదేవి)	1. తిరుప్పావై
	2. నాచ్చియార్ తిరుమొఴి

నాలాయిర దివ్య ప్రబన్ధము

శ్రీవిశిష్టాద్వైత సంప్రదాయ ప్రవర్తకులైన శ్రీమన్నాథమునులు (శ్రీరంగనాథముని) దక్షిణదేశ యాత్రగావించుచు 'తిరుక్కుడన్దై' అను కుమ్భఘోణ క్షేత్రమున వేంచేసియున్న ఆరావముద ప్పెరుమాళ్ళను గూర్చి శ్రీనమ్మాళ్వార్ అనుగ్రహించిన "ఆరావముదే అడియే నుడలం నిన్పాల్ అన్పాయే" అని ప్రారంభమైన పది పాశురములను భక్తులు పారవశ్యంతో గానం చేయుచుండగా విని పరమానన్ద

భరితులై - పూర్తి ప్రబన్ధం దొరకనందున ఆళ్వార్ తిరునగరికి చేరి ఆనాటి పెద్దల ఆదేశానుసారం "కణ్ణినుణ్ శిఱుత్తాంబు" అను నమ్మాళ్వార్ విషయకమైన దివ్యప్రబన్ధమును 12 వేల పర్యాయములు అనుసంధించి నమ్మాళ్వారుల అనుగ్రహమునకు పాత్రులై యోగదశలో వారివలన ఆళ్వారులందరి దివ్యప్రబన్ధములను ఉపదేశముపొందిరి. ఈ విధముగా వీరు నమ్మాళ్వారులకు శిష్యులై ద్రావిడ వేదాన్త సంప్రదాయమునకును ప్రవర్తకులైనారు.

వీరు తాము "ఉపదేశము పొందిన దివ్య ప్రబన్ధములను నాలుగు వేలుగా వర్గీకరించినారు. ఇవి వ్యాసభగవానునిచే వర్గీకరింపబడిన నాలుగు వేదములకు ప్రతిరూపములని సంప్రదాయము. మరియు నమ్మాళ్వారులు అనుగ్రహించిన నాలుగు దివ్య ప్రబన్ధములు నాల్గువేదముల ప్రతిరూపములు.

1. ఋగ్వేదము	తిరుచ్చన్ద విరుత్తం
2. యజుర్వేదము	తిరు వాశిఱియమ్
3. అధర్వణవేదము	పెరియ తిరువన్దాది
4. సామవేదము	తిరువాయిమొழி

ఈ నాలుగు దివ్య ప్రబన్ధములకును తిరుమంగై యాళ్వార్ అనుగ్రహించిన ఆరు ప్రబన్ధములు వేదాలకు షడంగములవలె ఒప్పుచున్నవి. తక్కిన ఆళ్వారుల దివ్య ప్రబన్ధములు ఉప బృంహకములు అని సంప్రదాయము.

నాలాయిర విభజన క్రమము

1. ముద లాయిరమ్

1. తిరుప్పల్లాణ్డు
2. పెరియాళ్వార్ తిరుమొழி
3. తిరుప్పావై
4. నాచ్చియార్ తిరుమొழி
5. పెరుమాళ్ తిరుమొழி
6. తిరుచ్చన్ద విరుత్తం
7. తిరుమాలై
8. తిరుప్పళ్ళి యెழுచ్చి
9. అమలనాది పిరాన్
10. కణ్ణినుణ్ శిఱుత్తాంబు

2. ఇరండాం ఆయిరం

1. పెరియ తిరుమొழி
2. తిరుక్కుఱున్దాణ్డకమ్
3. తిరునెడున్దాణ్డగమ్

3. మూన్ఱా మాయిరమ్ (ఇయఱ్పా)–

1. ముదల్ తిరువన్దాది
2. ఇరణ్డాం తిరువన్దాది
3. మూన్ఱాం తిరువన్దాది
4. నాన్ముగన్ తిరువన్దాది
5. తిరువిరుత్తమ్
6. తిరువాశిఱియమ్
7. పెరియ తిరువన్దాది
8. తిరువెழுక్కూత్తిరుక్కై
9. శిఱియ తిరుమడల్
10. పెరియ తిరుమడల్

సూచన: "ఇరామానుశ నుత్తన్దాది" యను భగవద్రామానుజముని విషయకమైన ప్రబన్ధమును కూడ ఈ సహస్రంలో చేర్చారు.

4. నాన్గా మాయిరమ్

1. తిరువాయ్ మొழி

ఈ రీతిని ద్వాదశ దివ్యసూరుల దివ్య కీర్తనలతో ఈ నాలాయిర దివ్య ప్రబన్ధమేర్పడినది. వీటిని శ్రీవైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ వైష్ణవాలయములయందును తమ గృహముల యందును అనుసంధించుచుందురు. దేశభాషలోని ఈ కీర్తనలకు మతపరముగ ఇంతటి ఉన్నత స్థానము లభించుట ముదావహము. ప్రమాణ మూర్ధన్యములైన ప్రబన్ధములు దివ్య ప్రబన్ధములు. ప్రమాతృ మూర్ధన్యులైన ఆళ్వార్లు దివ్యసూరులు. ఆళ్వార్లచే కీర్తింపబడిన ప్రమేయ మూర్ధన్యములైన క్షేత్రములు దివ్య క్షేత్రములు. భగవంతునికి సంబంధించినవి ఏవి మాత్రం దివ్యములుకావు? భగవన్తుడు తానే భగవద్గీతలలో "జన్మ కర్మ చ మే దివ్యమ్" అన్నాడుగదా. అంతేకాదు భగవన్తుని దర్శింపగల నేత్రమును "దివ్యం దదామి తే చక్షుః" అంటూ దివ్య నేత్రమని అన్నాడు గదా ఈ 'దివ్య' పదము శ్రీవైష్ణవ సంప్రదాయమున విరివిగా విశిష్ట పదార్థ వాచకముగా ప్రయోగింపబడు చుండును.

ఆళ్వారుల నిష్ఠ

వేదములు పరవాసుదేవుని వైభవమును వేనోళ్ళ చాటిచెప్పినవి. ఉపనిషత్తులు అంతర్యామి వైభవమును ప్రతిపాదించినవి. ఇతిహాస పురాణములు వ్యూహమూర్తి (క్షీరాబ్ధిశాయి) యొక్కయు రామకృష్ణా ద్యవతారముల యొక్కయు వైభవమును వర్ణించినవి. భక్తి పరవశులైన ఆళ్వార్ల కీర్తనలతో నేర్పడిన నాలాయిర దివ్య ప్రబన్ధము అర్చావతారవైభవమును కీర్తించినది. ఆళ్వారులందరు అర్చావతారనిష్ఠులు. "పిన్నానార్ వణఙ్గుం శోదిత్తిరుమూళిక్కళత్తానాయ్ ముదలానాయే" జగత్కారణ భూతుడవైన ఓస్వామి, రామకృష్ణా ద్యవతారములను చాలించిన తర్వాత కూడా నిన్ను మేము సేవించుటకు వీలుగా నీవు "తిరుమూళిక్కళమ్" అనే దివ్యక్షేత్రమున వేంచేసియుండి సేవ సాయించుచున్నావు" అని తిరుమంగై ఆళ్వార్ ఈ విషయాన్ని స్పష్టముగావించినారు.

శ్లో॥ నానారూపోపాసా
లక్ష్యం తావ త్త్వ మేక ఏవఒతః।
అర్చోపాసాం విదధతి
వైఖానస పాంచరా త్రాద్యాః॥

నేడు మనకు ఈ అర్చోపాసనమే శరణ్యము. కావున అష్టోత్తర శత దివ్యదేశములను అచటి విశేషములను తెలియజెప్పు ఈ దివ్యదేవ వైభవ ప్రకాశికను ప్రచురింప సంకల్పించినాము.

ఈస్తుతి కావ్యమును అనుగ్రహించినవారు ఉభయవేదాంత మహావిద్వాన్ శ్రీమాన్ కిడాంబి గోపాలకృష్ణమాచార్యస్వామివారు. దీనిని స్వహస్తాక్షరములతో వ్రాసికొని సంరక్షించినవారు నరసాపుర వాస్తవ్యులు అస్మత్ పితృవ్య చరణులు ఉ॥వే॥ శ్రీమాన్ నడాదూరు వేంకట వరద కృష్ణమాచార్యస్వామివారు. వీరు ఉ॥వే॥ శ్రీమాన్ గోపాలకృష్ణమాచార్య స్వామివారి పుత్రవర్యులు. నడాదూరు వంశమునకు దత్తులు. వీరు నరసాపురంలోని శ్రీఆదికేశవ యెంబెరుమానార్స్వామి వారి సన్నిధిలో అధ్యాపకులుగా నిరంతరము కైంకర్యము చేయుచుండెడివారు. తమ జనక తండ్రిగారైన ఉ॥వే॥ శ్రీమాన్గోపాలకృష్ణమాచార్యస్వామివారు క్రీ.శ. సం. 1903 నుండి నిర్వహించిన భగవత్రామానుజుల వర్ష తిరునక్షత్రోత్సవములయందు జరుగు తదీయారాధన కైంకర్యమును అనేక వ్యయప్రయాసలకోర్చి అవిచ్ఛిన్నముగా తాము వేంచేసి యున్నంతవరకూ జరుపుతూ వచ్చినారు. ఆకైంకర్యమును ఇప్పటికిని సోదరులు ఉ॥వే శ్రీమాన్కిడాంబి వేంకటాచార్యులు, యమ్.ఎ గారు ఎంతో శ్రద్ధతో జరుపుచున్నారు.

ఉ॥వే॥ శ్రీమాన్ నడాదూరు వేంకట వరద కృష్ణమాచార్యస్వామివారి జ్యేష్ఠ కుమారులు ఉ॥వే॥ శ్రీమాన్ వేంకటలక్ష్మి నరసింహ రాఘవ రామానుజాచార్యులు గారు (తెలుగు పండితులు, పెంటపాడు) వీరు ఈ దివ్యదేశ వైభవ ప్రకాశికకు చక్కని ఆంధ్రానువాద వివరణను ఎంతో శ్రమపడి సమకూర్చినారు. అంతేకాక ముద్రణభారము సహితము తమ భుజస్కందముల మీదికెత్తుకొనినారు. ఇది వీరి శక్తికి మించిన పని. అయినను ధైర్యే సాహసే లక్ష్మీః అనికదా పెద్దల సూక్తి. "యోగక్షేమం వహామ్యహమ్" అన్న శ్రియః పతి అనుగ్రహించినాడు. శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చినశ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళాశాసనములు లభించినవి. యెందరెందరో వదాన్య శిరోమణులు అడిగినదే తడవుగా అహమహమికతో ఈ పవిత్రకార్యమునకు ఉదారముగా ఆర్థిక సహాయముగావించినారు. ఆమహనీయులకు మా కృతాజ్ఞతాభివందనములను ఉభయవేదాంత సభద్వారా సప్రశ్రయముగా తెలుపుకొనుచున్నాము. ఈదివ్యదేశ వైభవప్రకాశికను సర్వాంగ సుందరముగా వెలుగులోనికి తెచ్చి ఆంధ్ర పాఠకలోకమునకు మహోపకారము గావించిన ఉ॥వే॥ శ్రీమాన్ యన్.వి.యల్.యన్. రామానుజాచార్యులకు అనేక మంగాళాశాసనములను చేయుచున్నాము.

పాఠకులు దీనిని ఆదరించి ఆనందించి ఆనన్దింపజేయుదురుగాక.

శ్లో॥ శ్రీరంగ మంగళమణిం కరుణా నివాసమ్ ।
శ్రీవేంకటాద్రి శిఖరాలయ కాలమేఘమ్ ॥
శ్రీహస్తిశైల శిఖరోజ్జ్వల పారిజాతమ్ ।
శ్రీ శం నమామి శిరసా యదుశైల దీపమ్ ॥

శ్లో॥ ప్రాచ్యాం దేవం జగన్నాథం భుక్తిముక్తి ప్రదాయకమ్ ।
సకృత్ప్రపన్నాభయదం అవాచ్యాం సేతుమాధవమ్ ॥
ప్రతీచ్యాం ద్వారకాధీశం శరణాగత రక్షకమ్ ।
ఉదీచ్యాం బదరీనాథం నమామ్యష్టాక్షర ప్రదమ్ ॥

శ్రీరస్తు

శ్రీమతే రామానుజాయనమః

కృతజ్ఞతా నివేదనము

శ్రీమతేఽవాప్త కామాయ కల్యాణగుణ సింధవే
బంధవే సర్వలోకానాం కేశవాయ నమో నమః

మా పితామహపాదులు ఉ.వే. శ్రీమాన్ కిడాంబి గోపాల కృష్ణమాచార్యస్వామివారు. వీరనుగ్రహించినదే ఈ "దివ్యదేశ వైభవ ప్రకాశిక. ఇది 1931-32 ప్రాంతములో రచింపబడినది. శిధిలావస్థకు చేరిన ఈస్తోత్రమును తిరిగివ్రాసి సంరక్షించినవారు మా తండ్రిగారు ఆచార్యులునగు ఉ.వే. శ్రీమాన్ నడాదూరు వేంకట వరదకృష్ణమాచార్యస్వామివారు. వీరు ఉ.వే. శ్రీమాన్ గోపాల కృష్ణమాచార్య స్వామివారి పుత్రరత్నము. నడాదూరు వంశమునకు దత్తులు.

స్వామివారు ఈస్తోత్రముతోపాటు గచ్ఛత్ వ్యాఖ్యను కూడ అనుగ్రహించి యున్నారు. కానీ అది శిధిలమైనది. మాతండ్రిగారు దీనిని తిరిగి వ్రయునపుడు చివరలో "యావల్లబ్ధం తావదలేఖి" అని వ్రాసికొనియున్నారు.

ఆవ్రాతప్రతియు శిధిలావస్థకు చేరగా దానిని తిరిగివ్రాసి మా అన్నగారును కాలక్షేప ఆచార్యులునగు ఉ.వే. శ్రీమాన్ కిడాంబి శ్రీనివాస రామానుజాచార్యుల వారికి చూపించితిని. వారు దీనిని పరిశీలించి ఆంధ్ర వివరణతో ప్రకటించిన మిక్కిలి ఉపయోగకరముగా నుండునని కొన్ని సూచనలతో దాసుని ఆదేశించిరి. వారి ఆదేశానుసారము దీనికి ఆంధ్రవివరణాదులను కూర్చితిని. నాయీ ప్రయత్నమును కవిశాబ్దికకేసరి ఉ.వే. శ్రీమాన్ న.చ రఘునాథాచార్యస్వామివారికి విన్నవింపగా వారు "జగదాచార్య ఉ.వే. శ్రీమాన్ కాంచీ ప్రతివాది భయంకరం అణ్ణంగరాచార్యస్వామి వారనుగ్రహించిన **"అష్టోత్తర శత దివ్యదేశస్తుతిని"** కృపచేసినారు. దీనిని ప్రచురించుటకు ఉ.వే. శ్రీమాన్ ప్రతివాది భయంకరం రాజహంసస్వామి అనుమతిని కృపచేసినారు. వారికి మాకృతజ్ఞతలు.

ఈ ప్రయత్నములోనే దివ్య స్థలాదర్శమను ప్రాచీన కోశమొకటి లభించినది. ఈరెండు స్తోత్రములను దీనికి అనుబంధముగా చేర్చితిమి.

నూటయెనిమిది దివ్యదేశములను అనునిత్యము అనుసంధించుకొనుటకు వీలుగా "దివ్యదేశస్తుతి" అర్చనకు ఉపయుక్తముగా అష్టోత్తర శత దివ్యదేశ శతనామస్తోత్రమును కూడా కూర్చితిమి.

దివ్యదేశములను వివరించునపుడు ఆయా ప్రబంధముల వ్యాఖ్యానములలోని విశేషాంశాదులను, ఆళ్వార్ల ఆచార్యుల అనుభవములను యథావకాశము వివరించితిమి మధ్యమధ్య పూర్వాచార్యుల శ్రీసూక్తులను సంప్రదాయరహస్యములను "మంచిమాట" అను శీర్షిక ద్వారా అందించితిమి.

మాయీ ప్రయత్నమును విన్నవింపగా సఫలమగునట్లు మంగళా శాసనమనుగ్రహించినవారు శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన శ్రీ **మన్నారాయణరామానుజజీయర్ స్వామివారు.** వారి మంగళా శాసనముతో పాటు పదివేలరూపాయల ఆర్థిక సహాయమును కూడ అందించిన పరమోదారులు. వారి మంగళాశాసన బలమే ఈ కార్యమునకు శ్రీరామరక్ష. వారి శ్రీపాదములందు సహస్రప్రణామములర్పించుచున్నాడను.

మా ప్రయత్నమును ఆదరించి ఆర్థిక సహాయము నందించిన తిరుమల తిరుపతి దేవస్థానము వారికి మా కృతజ్ఞతాంజలి నర్పించుచున్నాము.

ఈస్తోత్రము విషయమై ఉ.వే. శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్యస్వామివారిని సేవించినపుడు వారు మంగళాశాసనము కృపచేయుటయేగాక విశాఖభక్తుల సహకారము గూడ అందునట్లు సహకరించినారు. వారి సన్నిధిలో ప్రణామములర్పించుచున్నాము.

అట్లే తగిన సూచనలతోపాటు మార్గ నిర్దేశకులై మంగళాశాసనము ననుగ్రహించిన కవిశాబ్దిక కేసరి ఉ.వే. శ్రీమాన్ న.చ. రఘునాథాచార్య స్వామి వారి సన్నిధిలో ప్రణామముల నర్పించుచున్నాను.

ఈ స్తోత్రమునాదరించి మాకవసరమగు తమిళ అక్షరములను యిచ్చుటయేగాక మంగళాశాసనము ననుగ్రహించిన శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీ **రంగ రామానుజ జీయర్ స్వామివారి** సన్నిధిలో సహస్ర ప్రణామములర్పించుచున్నాము.

ఇంకను ఈగ్రంథప్రచురణలో అపూర్వ సహకారము నందించిన మహనీయులు ఉవే. శ్రీమాన్ కె. కె.పరకాలన్ స్వామివారి సన్నిధిలో ప్రణామపూర్వక కృతజ్ఞతలను తెలుపుకొనుచున్నాను. అటులనే తగిన సూచనలను సహకారమునందించి మంగళాశాసముల ననుగ్రహించిన

ఉ.వే. శ్రీమాన్ కె.వి.ఆర్. నరసింహాచార్యులుగారు, విశాఖపట్నం

ఉ.వే శ్రీమాన్ యస్.బి. రఘునాథాచార్యులుగారు, వైస్‌చాన్సలర్, తిరుపతి.

ఉ.వే శ్రీమాన్ కె. వేంకటాచార్యులుగారు, నరసాపురం.

వారలకు ప్రణశ్శతములర్పించుకొనుచున్నాడను.

ఈస్తోత్ర ప్రచురణకై నాకంటె మిన్నగా శ్రమపడి పదాన్యులను కలిసికొని వారి ద్వారా ఆర్థిక సహాయములను చేకూర్చిన సోదరద్వయము ఉ.వే. శ్రీమాన్ వేదాల వేణుగోపాలచార్యులు. ఉ.వే. శ్రీమాన్ వేదాల శ్రీరామాచార్యులగార్లకు మాకృతజ్ఞతల నర్పించికొనుచున్నాము.

తొలుతగా నీగ్రంధ ప్రచురణకు ఆర్థిక సహాయము నందించిన పరమ భాగవత శిఖామణులు శ్రీమాన్ గునుపాటి చెల్వపిళ్లైగార్కి, శ్రీమాన్ డా॥ వేదాల రంగనాధ్ గార్కి మాకృతజ్ఞతా పూర్వకమంగళాశాసనములు.

తమకు అపరచితమైన భాష - తమ ప్రాంతముకాదు. అయినను భగవత్కైంకర్యమునకునివి ప్రతి బంధకములు కావని భావించి ఈగ్రంధముద్రణకు అవసరమైన కాగితపు వెలను కైంకర్యముగా సమర్పించిన మహనీయులు శ్రీమాన్ ఉపేంద్రషా - బొంబాయివారు వారి ఔదార్యమునకు కృతజ్ఞతా పూర్వక మంగళాశాసనముల నర్పించుచున్నాము.

ఈస్తోత్ర ఆంధ్ర వివరణలో నాకు సహకరించిన నా సోదరుడు శ్రీమాన్ చి.నడాదూరు గోవిందరాజన్, యమ్.ఎ., యమ్.ఫిల్‌కు; ఉ.వే. శ్రీమాన్ వంగల వేంకటాచార్యులు, బి.ఎ., బి.యల్.కు అనేక మంగళాశాసనములు.

శుద్ధప్రతిని తయారుచేయుటలోను, తమిళలిపిలోని గ్రంధములను చదివి వినిపించుటలోను, ప్రూఫురీడింగులోను సహకరించిన నా శ్రీమతి హేమాబ్జవల్లి, యమ్.ఎ. (తెలుగు) యమ్.ఎ. సంస్కృతంకు అనేక ఆశీస్సులు.

ఇక ముద్రణ విషయమున నాకు సహకరించిన శిష్యుడు శ్రీమాన్ చి॥భాస్కరాచార్యులకు అందముగా **D.T.P.** చేసిన శ్రీ సత్తి జగదీష్ రెడ్డి, సూరిభట్ల నాగేశ్వరరావులకు అనేక ఆశీస్సులు. దీనిని అందముగా ముద్రించుటలో సహకరించిన శ్రీసత్యా ఆఫ్‌సెట్, తాడేపల్లిగూడెం వారికి మా కృతజ్ఞతలు.



ఆదినుండి అంత్యమువరకు దీనిని పర్యవేక్షించి ఇంత సర్వాంగ సుందరముగా తీర్చిదిద్దిన మా అన్నగారు ఉ.వే. శ్రీమాన్ కె.ఎస్. రామానుజాచార్యుల వారి సన్నిధిలో సహస్ర ప్రణామములర్పించు చున్నాడను.

భాగవతవిధేయుడు

రామానుజాచార్యులు

తనియన్లు

శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవమ్ ।
యతీన్ద్ర ప్రవణం వన్దే రమ్యజామాతరం మునిమ్ ॥
లక్ష్మీనాథ సమారమ్భాం నాథయామున మధ్యమామ్ ।
అస్మదాచార్య పర్యన్తాం వన్దే గురుపరమ్పరామ్ ॥
యో నిత్య మచ్యుత పదామ్బుజయుగ్మ రుక్మ
వ్యామోహత స్తదితరాణి తృణాయ మేనే ।
అస్మద్గురో ర్భగవతోఽస్య దయైకసిన్ధోః
రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే ॥
మాతా పితా యువతయ స్తనయా విభూతిః
సర్వం యదేవ నియమేన మదన్వయానామ్ ।
ఆద్యస్య నః కులపతే ర్వకుళాభిరామం
శ్రీ మత్తదఙ్ఘ్రి యుగళం ప్రణమామి మూర్ధ్నా ॥
భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ
శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్
భక్తాఙ్ఘ్రిరేణు పరకాల యతీన్ద్రమిశ్రాన్
శ్రీమత్పరాఙ్కుశ మునిం ప్రణతోఽస్మి నిత్యమ్ ॥


శ్రీరస్తు

దివ్యదేశ మంగళా శాసన పంచకమ్

1 విధివిహిత సపర్యాం వీతదోషానుషంగాం
ఉపచిత ధనధాన్యాం ఉత్సవైస్త్యాన హర్షామ్
స్వయ ముపచిను నిత్యం రంగధామన్ స్వరక్షాం
శమిత విమతపక్షాం శాశ్వతీం రంగలక్ష్మీమ్ ।

2. ప్రశమిత కలిదోషాం ప్రాజ్యభోగానుబన్ధాం
సముచిత గుణజాతాః సమ్యగాచార యుక్తామ్ ।
శ్రితజన బహుమాన్యాం శ్రేయసీం వేంకటాద్రౌ
శ్రియ ముపచిను నిత్యం శ్రీనివాస త్వమేవ ॥

3. వరద విరచయ త్వం వారితా శేషదోషాం
పునరుపచిత పుర్యాం భూషితాః పుణ్యకోట్యా ।
సిత ముదిత మనోభి స్తావకై ర్నిత్య సేవ్యాం
హత రిపుజన యోగాం హస్తి ధామ్న స్సమృద్ధిమ్ ॥

4. నవనవ బహుభోగాః నాథ నారాయణ త్వం
విరచియ దురితౌఘైః తా మనాఘ్రాతగన్ధామ్ ।
సహజ సులభ దాస్యై స్సద్భి రభ్యర్థ నీయాం
యతి పరిబృఢ హృద్యాం యాదవాద్రే స్సమృద్ధిమ్ ॥

5. శ్రీరంగ ద్విరద వృషాద్రి పూర్వకేషు
స్థానేషు స్థిర విభవా భవత్సపర్యా ।
ఆకల్పం వరద విధూత వైరిపక్షా
భూయస్యా భవదను కంపయైవ భూయాత్

"శ్రీమద్వేదాంత దేశికులు"

108 దివ్యదేశములు

ఈరిరుబదామ్ శోழ்మ్ ఈరొన్బదామ్ పాణ్డి
ఓర్ పదిన్మూన్డామ్ మలై నాడు; ఒరిరణ్డామ్ శీర్నడునాడు
ఆరోడు ఈరెట్టు తొణ్డై; అవ్వడై నాడు ఆరిరణ్డు;
కూరు తిరునాడు ఒన్డాగక్కొళ్

మణ్ణిల్ అరఙ్గమ్ ముదల్ వైకున్ద నాడళవుమ్
యెణ్ణుమ్ తిరుప్పది నూత్తెట్టినైయుమ్ నణ్ణువార్
కర్పార్ తుదిప్పార్ కరుదువార్ కేట్టిరుప్పార్
పొర్పాదమ్; యెన్తలై మేల్ పూ.

(108 తిరుప్పది అన్దాది)

చత్వారింశత్ దివ్యదేశాః చోళదేశే ప్రకీర్తితాః ।
పాండ్యరాజస్య దేశేతు అష్టాదశ ఇతీరితాః ॥
ద్వేక్షేత్రే మధ్యదేశేచ చేరదేశే త్రయోదశ ।
తొణ్డమణ్డల క్షేత్రాణి ద్వావింశతిరితిస్మృతః ॥
ప్రతీచ్యాం ద్వాదశేత్యాహుః వైకుణ్ఠేన సమంతథా ।
సంఖ్యాంతు దివ్యక్షేత్రాణాం అష్టోత్తర శతం విదుః ॥

చోళదేశ దివ్యదేశములు	40
పాండ్యదేశమున	18
మధ్యదేశమున	02
కేరళదేశమున	13
తొండమండలమున	22
ఉత్తరభారతమున	12
శ్రీవైకుంఠము	01

శ్రీరస్తు
శ్రీమతే రామానుజాయనమః


"దివ్యదేశస్తుతి"

శ్రీ రంగనాథః శ్రీరంగే దివ్య సూరిభిరర్చితః
శ్రీమత్సుందర జామాతా నిచుళాపురనాయకః
తంజపుర్యాం నీలమేఘః; సుందరో బాణపట్టణే
కదంబ వనవాసీతు కదంబవరదోహరిః
శ్వేతాద్రౌ పుండరీకాక్షః; రామోభూత పురీవరే
బృహత్పుర్యాం రసాపూపప్రదో విష్ణు స్సనాతనః
ఆదనూర్ నగరే రమ్యే భుజఙ్గ శయనోహరిః
కృష్ణారణ్యే త్వప్పనాఖ్యః; బాలవ్యాఘ్ర పురీవరే
శ్రీమన్నారాయణో దేవ; స్త్వరుణాఖ్యపురే శుభే
వెణ్ శుడర్ నామదేవోఽయం; కండియూర్ నామ పట్టణే
హర శాపహరో దేవః విష్ణుః పరమశోభనః
సార పుర్యాం సారనాథో; శ్రీశౌరిః కణ్వపట్టణే
కుంభఘోణే శార్ఙపాణిః చక్రపాణిశ్చ సున్దరః
శ్రీమద్గగన పుర్యాం తు శ్రీనివాసో జగత్పతిః
శ్రీమత్యాళిపురే రమ్య జామాతా; నాగపత్తనే
సౌందర్య రాజః; పూర్ణ శ్రీనరయూర్ పట్టణే శుభే
సుగంధ విపినే రమ్యే సుగంధి వననాయకః
దివ్యే నన్దివనే నాథనాథో భక్తపరాయణః
చిత్రకూటే తు గోవిందరాజో; దేవస్త్రి విక్రమః
శ్రీరామ విణ్ణగర క్షేత్రే; కూడలూర్ నామ్ని పత్తనే
జగద్రక్షక దేవోఽయం; శ్యామళః కృష్ణ పట్టణే
శ్రీభక్తవత్సలః కృష్ణ పుర్యాం; భృగుపురీవరే
శృంగార సుందరోనామ; గజేంద్ర వరదో హరిః

కపిస్థలే తు; నన్దాఖ్యప్రదీపో మణి మండపే
శ్రీవైకుంఠనభః క్షేత్రే దేవో వైకుంఠనాయకః
దుర్విజ్ఞేయ వియత్‌దేశే దేవదేవః పరాత్పరః
శ్రీదేవ బృంద పుర్యాంతు దేవో దైవత నాయకః
పురుషోత్తమ పుర్యాంతు భగవాన్ పురుషోత్తమః
హేమాబ్జ క్లప్తనిలయే కృపావాన్ శ్రీహరిస్థితః
మణి కూటపురే దివ్యే శ్రీమణి కూ్కాడ నాయకః
శివగీత ఇతి ఖ్యాతే క్షేత్రే శ్రీకృష్ణ నామకః
శ్రీమత్ శ్వేత సరో నామ్న్యాం పుర్యాం నారాయణో హరిః
పార్తన్‌పళ్ళి మహాక్షేత్రే దేవోఽయం కమలాప్రియః
సౌందర్య వల్ల్యా సహితః వనాద్రౌ సుందరాహ్వయః
గోష్ఠీ పురే తు ప్రఖ్యాతః సౌమ్య నారాయణో విభుః
శ్రీసత్యగిరి నాథోఽయం మెయ్యనాఖ్యేతు పట్టణే
పుల్లారణ్యే జగన్నాథః; తణ్‌గాల్ పుర్యప్పనాహ్వయః
మోహూరాఖ్య పురే కాళమేఘాఖ్య స్సర్వకామదః
మధురాయాం మహాపుర్యాం దేవస్సున్దర నాయకః
రంగమన్నారితి ఖ్యాతః ధన్వినవ్య పురే హరిః
శ్రీనగర్యా మాదినాథః తోతాద్రౌ దేవనాయకః
తులవిల్లి మంగళాఖ్యే పద్మాక్షో దేవనాయకః
తింత్రిణే మందిరే రమ్యే దేవఃకాయ్‌శిన భూపతిః
తెన్ తిరుప్పేర్ పురే దివ్యే దేవో మకరకుండలః
శ్రీవైకుంఠ మహాక్షేత్రే వైకుంఠో భగవాన్ హరిః
వరమంగాభిధక్షేత్రే దేవశ్రీవిజయాసనః
బృహత్తటాక నగరే మాయానట ఇతిశ్రుతః
కురంగనామ్ని నగరే శ్రీపూర్ణః పంచధా స్థితః
తిరుక్కోళూరితి క్షేత్రే నిక్షిప్తనిధి నామకః

అనంతశయనేఽనంత పద్మనాభో రమాసఖః
తిరువణ్ పరిశారాఖ్యే తిరువాళ్ మార్బనాహ్వయః
శ్రీమన్నీరద సేత్వాఖ్యే దేవో వాత్సల్య నాయకః
తిరుమూళిక్కళ క్షేత్రే భగవానప్పనాహ్వయః
మాయానట వరః శ్రీమాన్ శార్దూల నగరీ వరే
రక్తనేత్ర స్థలాధీశః ఇమై యోరప్పనాహ్వయః
శ్రీ శ్రీనావపురే రమ్యే నావాయ్ నారాయణో హరిః
శ్రీవల్లవాళితిక్షేత్రే దేవోఽలంకార నామకః
సిత భ్రమర పుర్యాంతు పాంబణై అప్పనాహ్వయః
సముద్రనిమ్నగాఖ్యాన నగర్యామాది కేశవః
విద్వద్గోష్ఠి నగర్యాంతు శ్రీమానభయ దాయకః
శ్రీమత్కటిస్థాన పురేఽ ద్భుత నారాయణో విభుః
తిరువారన్ విళై క్షేత్రే దేవః పద్మాసనీ ప్రియః
దేవనాథ నితిఖ్యాత స్త్వహీంద్రాఖ్య పురీవరే
శ్రీకోవళూర్ పురే లక్ష్మ్యా దేవదేవ స్త్రి విక్రమః
శ్రీమత్కాంచీ నగర్యాం తు వరదోఽభీష్టదాయకః
తత్రైవ శ్రీహస్తిగిరౌ నారాసింహో మహాబలః
శ్రీమత్యష్టభుజ క్షేత్రే శ్రీమానష్టభుజో హరిః
తిరుత్తణ్గా దివ్యక్షేత్రే దేవో దీపప్రకాశకః
వేళుక్కై పత్తనే రమ్యే ముకుందశ్చ నృకేసరీ
పార్థదూతస్తు భగవాన్ శ్రీత్పాడక పట్టణే
జగతామీశ్వరో నామ ఖ్యాతో నీర నికేతనే
కచ్చినామ్ని మహాక్షేత్రే పూర్ణ చంద్రముఖో హరిః
త్రివిక్రమోహ్యూరగాఖ్యే కారగే కరుణాకరః
కార్వానాఖ్య పురే రమ్యే చోరాహ్వయధరో విభుః
వరాహరూపీ భగవాన్ కళ్వనూరితి నామకే

యథోక్తకారీ గోవిందః తిరువెంకాహ్వయే పురే
ప్రవాళవర్ణో భగవాన్ ప్రవాళాఖ్య పురీ వరే
వైకుంఠనాథో వైకుంఠః పరమేశాంబరే పురే
తిరుప్పుళ్ కుళి సుక్షేత్రే దేవో విజయ రాఘవః
శ్రీ నిన్నవూరితి క్షేత్రే భగవాన్ భక్తవత్సలః
వీక్షారణ్యే శాలిహోత్ర వరదో వీరరాఘవః
తిరునీర్మల పుర్యాంతు నీర్వణ్ణన్ నామ నాయకః
ఇడవెందై పురే రమ్యే నిత్యకల్యాణ సుందరః
కడల్మల్లై ఇతిక్షేత్రే స్థలశాయీ సనాతనః
ఖ్యాతే కైరవిణీ తీరే పార్థసారథి రవ్యయః
ఘటికాద్రౌ శ్రీనృసింహః సేవ్యమానో హనుమతా
శ్రీమద్వేంకటశైలాగ్రే శ్రీమాన్ వేంకటనాయకః
అహోబిలే నృసింహాఖ్యః నవధా సేవ్యతే హరిః
శ్రీరామచంద్రోఽయోధ్యాయాం శరణాగత వత్సలః
శ్రీదేవరాజో భగవాన్ నైమిశాఖ్యాన కాననే.
సాలగ్రామేతు శ్రీమూర్తిః సులభ స్సర్వ కామదః
శ్రీమన్నారాయణో దేవః ప్రఖ్యాతో బదరీ వనే
దేవప్రయాగే శ్రీనీలమేఘాఖ్యో దైత్యసూదనః
తిరుప్పిరిది పుర్యాం తు దేవః పరమపూరుష ః
మధురాయాం వాసుదేవః శ్రీకృష్ణో దేవకీసుతః
ద్వారకాయాంతు కల్యాణ నారాయణ ఇతిస్తుతః
నవమోహన కృష్ణాఖ్యః సేవ్యతే గోకులే శుభే
క్షీరాబ్ధి శయన శ్రీమాన్ క్షీరార్ణవ నికేతనః
శ్రీమద్వైకుంఠనగరే దివ్యలోకే శ్రియసహ
భక్తై ర్భాగవతై స్సాకం వాసుదేవో నిషేవ్యతే
అష్టోత్తర శతస్థానే ష్వావిర్భూతస్య శార్ఙ్గిణః
యః పఠేత్ ప్రయత స్స్తోత్రం సర్వాన్ కామానవాప్నుయాత్



శ్రీమతే రామానుజాయ నమః

దివ్యదేశ వైభవ ప్రకాశికా

(సచిత్ర ఆంధ్ర వివరణాది విభూషితా)



Vatapatra Sai



SRI LAKSHMI HAYAGREEVA SWAMI

హయగ్రీవర్

Hayagreevar

శ్రీరస్తు
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీ మద్వరవరమునయే నమః

దివ్యదేశ వైభవ ప్రకాశికా

మఙ్గళా చరణ శ్లోకః

శ్లో॥ వందే శ్రీపతి మిందు సుందరముఖం వందారు చింతామణిం
కుంద ద్యోతి రదావళిం కమలయా సంశోభితోరస్థలమ్ ।
నందా నందధు దాయకం ఘన కృపా వారాంనిధిం సన్నిధిం
బృందారణ్య విలాస వాసరసికం శ్రీ రఙ్గరాజం సదా ।

గ్రంథావతరణోపోద్ఘాతః

శ్లో॥ శ్రీ శేష శైలోత్తమ పూర్వభాగే- శ్రీమంగళం బాడి రితిప్రసిద్ధః
దివ్యాగ్రహారోఽస్తి హి వైష్ణవానాం-రమ్యాలయ శ్రేణి విరాజమానః ॥

శ్లో॥ ఆత్రేయాన్వయ వంశ రమ్య మణినా వైరాగ్య విద్యాబ్ధి నా
నిర్దిష్ట స్తిరు వేఙ్గడార్య విదుషా తద్గ్రామ సంవాసినా ।
తద్వంశ్యో భగవత్పద ద్వయపదో గోపాలకృష్ణః కవి :
దివ్యక్షేత్ర సువైభవం రచయతే శృణ్వంతు సంతో ముదా ।

శ్లో॥ క్వాఽయం జనః క్వచ రమాపతి దివ్యదేశ-
జాతాని పుణ్య పురుషావళి సేవితాని ।
అప్యేవ మద్య యతిరాజ కృపా కటాక్ష
భూమ్నా వదామి విభవాన్ భగవత్ స్థలానామ్ ।

శ్లో॥ ప్రధమం చోళదేశీయ దివ్య క్షేత్రాణి సజ్జనైః ।
సేవితాని ప్రకీర్త్యంతే శ్రీ రఙ్గాదీని విస్తరాత్ ।

❁ 1 శ్రీ రంగమ్ 1 ❁

శ్లో॥ కావేరీ పరిపూత పార్శ్వ యుగళే పున్నాగ సాలాంచితే
చంద్రాఖ్యాయుత పుష్కరిణ్యనుగతే రంగాభిధానే పురే ।
వైమానే ప్రణవాభిధే మణిమయే వేదాఖ్య శృంగోజ్జ్వలే
దేవం ధర్మదిశా ముఖం ఫణిశయం శ్రీ రఙ్గనాథం భజే ॥

శ్లో॥ శ్రీ ధర్మవర్మ రవివర్మ నిషేవితాఙ్గః
శ్రీ రఙ్గిణీ చటుల విభ్రమ లోల నేత్రః ।
నీళా సరస్యముఖ సూరి వరేణ్య గీతి
పాత్రం విరాజతి విభీషణ భాగధేయః ।

వివరణః- శ్రీరఙ్గనాథుడు(నంబెరుమాళ్), శ్రీరఙ్గనాయకి, ఉభయ కావేరులు; చంద్రపుష్కరిణి, ప్రణవాకార విమానము; దక్షిణ ముఖము; భుజంగ శయనము; ధర్మవర్మకు; రవివర్మకు విభీషణునకు ప్రత్యక్షము. ఆళ్వార్లు అందరు కీర్తించిన తిరుపతి. ఆంతరంగిక కైంకర్య పరులు తిరుప్పాణి ఆళ్వార్

ఉత్సవములుః మకరం పునర్వసు; కుంభం శుద్ధ ఏకాదశి; మీనం ఉత్తర; మేషం రేవతి అవసాన దినములుగా నాలుగు బ్రహ్మోత్సవములు జరుగును. ధనుశ్శుద్ధ ఏకాదశికి ముందు వెనుకలుగా అధ్యయనోత్సవము పగల్పత్తు, రాపత్తు ఉత్సవములు, మిక్కిలి వైభవముగా జరుగును.

విశేషము : శ్రీ రంగము ఉభయ కావేరీ నదుల మధ్యన గల ఒక ద్వీపము. సప్త ప్రాకారములతో పదునైదు గోపురములతో విలసిల్లు భూలోక వైకుంఠము.

శ్లో॥ కావేరీ విరజా సేయం వైకుంఠం రంగమందిరమ్ ।
సవాసుదేవో రంగేశః ప్రత్యక్షం పరమం పదమ్ ॥

ఆళ్వార్లు కీర్తించిన నూట యెనిమిది దివ్య దేశములలో శ్రీరంగము ప్రధానమైనది. శ్రీరామకృష్ణాది విభవావతారములకు క్షీరాబ్ధి నాథుడు మూల కందమగునట్లు అర్చావతారములకు శ్రీరంగనాథుడే మూల కందము.

కావుననే మన పెద్దలు ప్రతి దినం "శ్రీమన్ శ్రీరంగ శ్రియ మను పద్రవాం అనుదినం సంవర్ధయ" అని అనుసంధానము చేతురు. పదిమంది ఆళ్వార్లు, ఆండాళ్, ఆచార్యులు అందరు సేవించి ఆనందించి తరించిన దివ్యదేశము. భోగ మండపము, త్యాగ మండపము; పుష్ప మండపము; జ్ఞాన మండపములుగా ప్రసిద్ధి చెందిన నాల్గు క్షేత్రములలో శ్రీ రంగము భోగ మండపము. 2. తిరుమలై - పుష్ప మండపము. 3. కాంచీపురము - త్యాగ మండపము 4. తిరనారాయణపురము - జ్ఞాన మండపము. ప్రణవాకార విమానములో శ్రీ రంగ నాధులు శయనతిరుక్కోలమున వేంచేసియున్న తీరు అత్యద్భుతము. మరియు సర్వేశ్వరుడు స్వయముగా నవతరించిన యెనిమిది క్షేత్రములలో ప్రధానమైనది **శ్రీ రఙ్గము.**

స్వయం వ్యక్త క్షేత్రములు

1.	శ్రీరంగము	శ్రీ రంగనాధులు
2.	శ్రీముష్ణము	భూవరాహ పెరుమాళ్
3.	తిరుమలై	తిరువేంగడముడైయాన్
4.	తిరునీర్మలై	శ్రీరంగనాధన్ (నీర్వణ్ణన్)
5.	నైమిశారణ్యం	దేవరాజన్ (వనరూపి)
6.	పుష్కరమ్	పరమపురుషన్ (తీర్థరూపి)
7.	బదరికాశ్రమమ్	తిరునారణన్
8.	సాలగ్రామం	శ్రీమూర్తి

వైవస్వత మనువు కుమారుడు ఇక్ష్వాకు మహారాజు. ఆయన బ్రహ్మను గూర్చి తపము గావించెను. బ్రహ్మ ప్రీతుడై తన ఆరాధనయగు శ్రీరంగనాథుని ఇక్ష్వాకు మహారాజునకు ప్రసాదించెను. ఆ తిరువారాధన ఇక్ష్వాకు మహారాజు నుండి శ్రీరామచంద్రుల వరకు వచ్చెను.

శ్రీ రామ పట్టాభిషేకానంతరము విభీషణులు శ్రీరామ వియోగమును భరింపజాలక లంకకు మరల లేకుండిరి. ఆ సమయమున శ్రీరామచంద్రులు తమకు మారుగ తమ తిరువారాధనయగు శ్రీరంగనాధుని విభీషణాళ్వాన్లకు ప్రసాదించిరి. విభీషణులు సంతుష్టాంతరంగులై లంకకు పయనమైరి.

ఈ విధముగా లంకకు పయనమైన శ్రీరంగనాథులు ఉభయ కావేరి మధ్య భాగమును చేరిరి. విభీషణులు స్వామిని అక్కడ వేంచేపు చేసి సంధ్యా వందనము చేసి తిరిగి వచ్చిరి. ఇంతలో శ్రీరంగనాథులు ప్రణవాకార విమానమున అక్కడనే వేంచేసి యుండుట చూచి విభీషణాళ్వార్ మిక్కిలి ఖేద పడిరి. అంత శ్రీరంగనాథులు వారిని ఊరడించి రాత్రి భాగమున శ్రీవిభీషణాళ్వార్లచే తిరువారాధన పొందునట్లు వర మనుగ్రహించిరి.

ఇచ్చట గర్భాలయములో శయనించియున్న మూర్తికి "పెరియ పెరుమాళ్" అని పేరు. ఉత్సవ మూర్తికి 'నంబెరుమాళ్' అనిపేరు. ఒకానొక సమయమున తురుష్కుల వలన ఉపద్రవ మేర్పడగా శ్రీరంగనాధుల ఉత్సవ మూర్తిని చంద్రగిరి ప్రాంతమునకు వేంచేపుచేసికొని పోయిరి. అ సమయములో మరియొక అర్చామూర్తిని ఉత్సవమూర్తిగా వేంచేపు చేసిరి. ఆ విధముగా కలాపకాలమున వేంచేసి ఉత్సవాదులు స్వీకరించిన మూర్తిని 'తిరువరంగ మాళిగై యార్' అని యందురు.

పిళ్లై లోకాచార్యుల వారు తమ "ముముక్షుప్పడి" గ్రంధములో సర్వేశ్వరుని కళ్యాణగుణములను విశదీకరించి "ఇవై యెల్లామ్ నమక్కు నంబెరుమాళ్ పక్కలిలే కాణలామ్" (ఈ తిరుకల్యాణ గుణము లన్నియు మనకు నంబెరుమాళ్ విషయములో కనుపించును) అని ప్రస్తుతించుటచే ఉత్సవమూర్తికి "నంబెరుమాళ్" అని పేరు వచ్చినది. వారు శ్రీరంగనాధుని సౌందర్యమును ఇట్లు అభివర్ణించిరి. **తిరుక్కైయిలే పిడిత్త. దివ్యాయుధఙ్గళుమ్; వైత్తు అఞ్జలెన్న కైయుమ్; కవిత్త ముడియుమ్; ముగముమ్; మురువలుమ్; ఆసన పద్మత్తిలే అళుత్తిన తిరువడిగళుమాయ్ నిఱ్కిఱ నిలయే నమక్కు త్తఞ్జమ్".**

శ్రీ పరాశర భట్టారకులును తమ శ్రీరంగరాజ స్తవమున

శ్లో॥ **అబ్జన్యస్త పదాబ్జ మంచితకటీ సంవాది కౌశేయకం**
కించిత్ తాండవ గంధి సంహననకం నిర్వ్యాజ మందస్మితమ్ ।
చూడాచుమ్బి ముఖాంబుజం నిజభుజా విశ్రాంత దివ్యాయుధం
శ్రీరంగే శరదశ్శతం తత ఇతః పశ్యేమ లక్ష్మీ సఖమ్ ।

అని ప్రస్తుతించి యున్నారు.

గర్భాలయములో శ్రీరంగనాధుని ఎదుటగల బంగారు స్తంభములకు "తిరుమణై త్తూణ్" అనిపేరు. నంబెరుమాళ్ల సౌందర్య సముద్రములో పడి కొట్టుకొని పోవు వారిని నిలువరించు స్తంభములుగా వీనిని పేర్కొందురు. స్వామి ప్రసాదములారగించు ప్రదేశమునకు "గాయత్రీమంటపము" అనిపేరు. గర్భాలయమునకు ముందుగల ప్రదేశము "చందన మంటపము." గర్భాలయ ప్రదక్షిణకు "తిరువణ్ణాళి" ప్రదక్షిణమని పేరు.

<u>**మొదటి ప్రాకారమునగల ముఖ్య విశేషములు:**</u> ద్వారపాలకులు, యాగశాల; విరజబావి; సేనమొదలియార్ సన్నిధి; పగల్పత్తు మండపం; చిలకల మండపం; కణ్ణన్, సన్నిధి. ఇక్కడ గల చిలుకల మండపము నుండియే విమానముపై గల పరవాసు దేవులను సేవింప వలయును.

<u>**రెండవ ప్రాకారము:**</u> ఈ గోపుర ద్వారమునకు "ఆర్యభట్టాళ్వాశల్" అని పేరు. ఈ ప్రాకారములోనే పవిత్రోత్సవ మండపం గలదు. ఈ మండపములో

హయగ్రీవులకు సరస్వతిదేవికి సన్నిధులు కలవు. రెండవది ఉళ్‌కోడై మంటపము. దీనికి దొరమండపమనియు పేరుగలదు. విరజా మండపము. దీని క్రింద విరజానది ప్రవహించుచున్నదని పెద్దలందురు. నాల్గవది వేద విణ్ణప్పం జరుగు మండపం. పరమపద వాశల్; తిరుమడప్పళ్లి; ఊంజల్ మండపం; ధ్వజారోహణ మండపం గలవు. ఇచట స్తంభముపై గల వినీత ఆంజనేయస్వామి వరప్రసాది.

మూడవప్రాకారము : ఈ ప్రాకారమునకు "ఆలినాడన్ తిరువీధి" అనిపేరు. ఈ తిరువీధిలో గరుడన్ సన్నిధి గలదు. దీనికి వెలుపల వాలిసుగ్రీవుల సన్నిధులు గలవు. నమ్మాళ్వార్ల సన్నిధి ఈ ప్రాకారములోనే కలదు. ప్రాకారమునకు ఎడమ భాగమున ధాన్యం కొలచు మండపము గలదు. దీని ప్రక్కనే నంజీయర్ సన్నిధి గలదు. ఉగ్రాణము; మేల్ పట్టాభి రామన్ సన్నిధి; ముదలాళ్వార్ల సన్నిధి, చంద్రపుష్కరిణి, పొన్నవృక్షము, దీని వెనుక వేదవ్యాసర్ సన్నిధి, వరాహ పెరుమాళ్ కోయిల్, వరదరాజస్వామి సన్నిధి, కీళ్ పట్టాభిరామన్ సన్నిధి, వైకుంఠనాథన్ సన్నిధి, తిరుమణల్ వెళి (ఇసుకబయలు) తిరుమళిశై ఆళ్వార్ల సన్నిధి, శ్రీ భండారము, సూర్య పుష్కరిణి, తిరుక్కచ్చినంచి సన్నిధి గలవు.

నాల్గవ ప్రాకారం : ఈ ప్రాకారమునకు "అకళంకనాట్టాళ్వాన్" తిరుచ్చి అనిపేరు. ఈ ప్రాకారము లోపల కుడిప్రక్క కూరత్తాళ్వాన్ సన్నిధి గలదు. శ్రీ పరాశర భట్టర్ సన్నిధిలో వారి శ్రీపాదములందు నంజీయర్ వేంచేసి యున్నారు. లక్ష్మీనారాయణులు, అమృత కలశ హస్తులైన గరుడాళ్వార్ సన్నిధి కలదు. ఎడమచేతి ప్రక్క బజారు దాటిన పిమ్మట శ్రీమన్నాథమునుల సన్నిధి గలదు. దీనికి బయట కంబనాట్టాళ్వాన్ మండపము కలదు.

ఈ ప్రాకారములో సేవింప దగినది శ్రీరంగ విలాస మండపం. దీనిపై తిరుమంత్రము, ద్వయము, చరమశ్లోకములు, (శ్రీకృష్ణ, శ్రీవరాహ, శ్రీరామ) అవతరించిన విధము చిత్రించబడినది.

విజయ స్తంభము, ఉళ్ ఆండాళ్ సన్నిధి, వాహన మండపం, చక్రత్తాళ్వాన్ సన్నిధి, తిరువరంగత్తముదనార్ సన్నిధి, వసంత మండపం, ఈ ప్రాకారములోనే కలవు. శ్రీరంగనాచ్చియార్ సన్నిధియు ఈ ప్రాకారములోనే యున్నది. ఈ సన్నిధి ముఖ మండప స్తంభముపై తిరువెళ్లరై పుండరీకాక్షులు వేంచేసియున్నారు. మీనమాస పంగుని ఉత్తారా నక్షత్రమున శ్రీరంగనాచ్చియార్‌తో శ్రీరంగనాథులు వేంచేసియున్న సమయమున ఉడయరులు శరణాగతి గద్యను విన్నవించిన స్థలము శరణాగతి మండపము. అది ఈ ప్రాకారములోనే కలదు. మేట్టళగియ సింగర్ సన్నిధి, ధన్వంతరి సన్నధి, ఐన్దుకుడి మూన్ఱు వాశల్ (అయిదు గుంటలు, మూడు

ద్వారములు) శ్రీనివాస పెరుమాళ్, పెరియవాచ్చాంబిళ్లై సన్నిధి, ఈ ప్రాకారములోనే కలవు.

ప్రతి సంవత్సరము రాపత్తు పది దినములు శ్రీరంగనాథులు కొలువు తీరు వేయి కాళ్ల మండప మీప్రాకారములో కలదు. దీనికి "ఆయిరమ్ కాల్ మండపమని" పేరు. (సహస్రస్థూణా మండపం) ఈ మండపములో స్వామి వేంచేయుండు స్థలమునకు తిరుమామణి మండపమని పేరు.

ఇచట గల శేషరాయన్ - మండపములో ఒక ప్రక్క దశావతారములు, మరియొక ప్రక్క కోదండరామన్ సన్నిధి కలవు. దాని ప్రక్కన పిళ్ల లోకాచార్యుల వారి సన్నిధి, వారి సోదరులు అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ సన్నిధి, పార్థ సారధి సన్నిధి కలవు.

ఈ ప్రాకారములో ప్రధానమైన మరియొక సన్నిధి ఉడయవర్ (భగవద్రామానుజులు) సన్నిధి. ఇచట ఉడయవర్ "తానాన" తిరుమేనిగా వేంచేసి యున్నారు (తానేయైన తిరుమేని) ఇది పూర్వము వసంత మండపము. ఇచట వేంచేసి యున్న ఉడయ వరులు సేవించువారి హృదయమున వేంచేసి యుందురని మణవాళ మామునులు అభివర్ణించి యున్నారు. ఈ సన్నిధిలో ఆళవందార్ పెరియ నంబి వేంచేసి యున్నారు. స్వామి తిరువారాధన యగు తేవ ప్పెరుమాళ్ (వరదరాజస్వామి) సన్నిధి ప్రక్కన వేంచేసి యున్నారు. ప్రతి దినం ఉదయం 9 గంటల ప్రాంతమున స్వామి సన్నిధిలో సేవ శాత్తుముఱై జరుగును.

ఇంకను ఈ ప్రాకారములో వీరాంజనేయ స్వామి సన్నిధి, విఠల్ కృష్ణన్ సన్నిధి, తొండరడిప్పొడియాళ్వార్ సన్నిధి కలవు.

<u>ఐదవ ప్రాకారము :</u> ఈ ప్రాకారమునకు ఉత్తర వీధి యనిపేరు. మకర (తై) మీన (పంగుని) మాసములో జరుగు బ్రహ్మోత్సవములలో శ్రీరంగనాథులు ఈ వీధులలో వేంచేయుదురు. మకరమాస పుష్యమీ నక్షత్రమున నంబెరుమాళ్లు ఉభయనాచ్చిమార్లతో తిరుత్తేరుపై వేంచేయుదురు.

ఈ ప్రాకారములో ఉత్తమనంబి, తిరుమాళిగ, శ్రీరంగనారాయణ జీయర్ మఠం, ఆచార్యపురుషుల తిరుమాళిగలు మణవాళమామునుల సన్నిధి కలవు.

<u>ఆరవ ప్రాకారము :</u> ఈ ప్రాకారమునకు "చిత్రివీధి" యనిపేరు. మేషమాస (చిత్రి) బ్రహ్మోత్సవమున నంబెరుమాళ్లు ఈ వీధులలో వేంచేయుటచే ఈ వీధికి "చిత్రివీధి" యని పేరు వచ్చెను. ఆళ్వారాదులు తిరునక్షత్రముల యందు ఈ తిరువీధులలో వేంచేయుదురు.

ఉత్తర మాడ వీధిలో వేదాంత దేశికర్ సన్నిధి, దీనికి ప్రక్క జగన్నాథన్

సన్నిధి, తూర్పు చిత్రి మాడ వీధిలో తిరుత్తేరు, పెరియనంబి, కూరత్తాళ్వాన్, మొదలి యాండాన్ తిరుమాళిగలు, వానమామలై జీయర్ మఠం గలవు.

దక్షిణ ప్రాకార వీధి మధ్యలో పాతాళకృష్ణన్ సన్నిధి కలదు. ఇది ఐదు అడుగుల లోతులోనున్నది.

__ఏడవ ప్రాకారము :__ ఈ ప్రాకారమునకు 'అడయవళంజాన్' వీధియనిపేరు. ఈ ప్రాకారములో తిరుక్కురళప్పన్ (వామనుని) సన్నిధి కలదు. వెళియాండాళ్ సన్నిధి కూడా కలదు. పడమటి ద్వారము గుండ తెప్పగుంటకు పోవచ్చును. కుంభమాస(మాసి) బ్రహ్మోత్సవములో రథోత్సవమునకు బదులు తెప్ప ఉత్సవము ఈ తెప్పగుంటలోనే జరుగును. ఉత్తర ద్వారమునుండి కొల్లిడమునకు పోవు దారి కలదు. ఈ కొల్లిడం దక్షిణ తీరమున తిరుమంగై యాళ్వార్లకు ప్రత్యక్షమైన దశావతారముల సన్నిధి కలదు. ఇచట తిరుమంగై ఆళ్వార్ వేంచేసి యున్నారు. ఈ కొల్లిడ మందు తిరుమంగై ఆళ్వార్ పడిత్తురై, ఆళవందార్ పడిత్తురై కలవు. పడమటి ద్వార సమీపములో కాట్టళిగియ శింగర్ సన్నిధి కలదు. ఇది శ్రీవచన భూషణ మవతరించిన స్థలము. దక్షిణ గోపురము ద్వారా కావేరి నదికి పోవచ్చును. దీనికే రాయగోపురమని పేరు.

__ఉత్సవ విశేషములు :__ మకరం, కుంభం, మీనం, మేష మాసములందు వరుసగా నాల్గు బ్రహ్మోత్సవములు జరుగును. మకరమాసమున "పునర్వసు" తీర్థోత్సవముగా బ్రహ్మోత్సవము జరుగును. ఇది చక్రవర్తి తిరుమగన్ (శ్రీరామచంద్రులచే) ఏర్పాటు చేయబడినది. కావున దీనికి భూపతి తిరునాళ్లు అని పేరు వచ్చినది. కుంభ మాసమున "శుద్ధ ఏకాదశి" తీర్థోత్సవముగా బ్రహ్మోత్సవము. ఇది స్వామి యెంబెరుమనార్లచే ఏర్పాటు చేయబడినది. మీన మాసమున "ఉత్తరా నక్షత్రము" తీర్థోత్సవముగా బ్రహ్మోత్సవము. ఇది చతుర్ముఖ బ్రహ్మచే జరిపింప బడినది. దీనికి ఆది బ్రహ్మోత్సవమని పేరు. మేష మాసమున "రేవతి" అవసాన దినముగా బ్రహ్మోత్సవము. దీనికి విరుప్పన్ తిరునాళ్లు అనిపేరు.

ఇవిగాక అధ్యయనోత్సవము(పగల్‌పత్తు రాపత్తు) తప్పక సేవింప దగినది. ధనుర్మాసము, ధనుశ్శుద్ధ ఏకాదశి నాటి వైకుంఠ ద్వార దర్శనము సేవింపదగినది. ఇంకను ఉగాది, విజయ దశిమి మున్నగు ఉత్సవములు జరుగును. ఇచట ప్రతి నిత్యము ఉత్సవ సంరంభమే.

__ఈ క్షేత్ర స్వామి విషయమై ఆళ్వార్ల అనుభవములు:__

నమ్మాళ్వార్ల తిరువాయి మొళి సప్తమ శతకము రెండవ దశకములో (7-2) భగవద్విశ్లేషమును సహింపలేక శ్రీరంగనాథుల శ్రీపాదములలో ప్రపత్తి చేసి అదియు ఫలింపక పోవుటచే దుఃఖనిమగ్నులై నాయికావస్థను బొంది యుండగా అప్పుడామె

తల్లిగారు తమ కుమార్తె విషయమై 'నీవేమి తలచియున్నావని' శ్రీరంగనాధుని ప్రశ్నించుచున్నారు. "ఇవళ్ తిరత్తు ఎన్ శిన్దిత్తాయ్" ఈమె విషయమై ఏమి తలంచితివి ?

"అమాయకురాలగు ఈ శఠగోపనాయికను పరితపింప చేయుచు నేమియు తెలియని వానివలె కావేరీ జలపరిపూర్ణమైన శ్రీరంగముననాగపర్యంకముపై పవళించి యుంటివా ! ఈమెనేమి చేయ దలచితివి ? యని శ్రీరంగనాథుని **సౌహార్దమను** గుణమును ప్రకాశింప చేయు చున్నారు.

పెరియాళ్వార్ ఈ దివ్యదేశమును **"తిరువాళన్ తిరుప్పది"** యని అభివర్ణించి యున్నారు.


తిరుమంగై ఆళ్వార్లు ఈ స్వామిని "కుడపాలానై" పశ్చిమ దిగ్గజమని వర్ణించియున్నారు.

తెన్నానై - సుందర బాహువు (తిరుమాలిరుంశోలై) ధక్షిణ దిగ్గజమని
వడవానై - తిరువేంగడముడైయాన్ - ఉత్తర దిశా దిగ్గజము
కుణపాలమదయానై - శౌరిరాజ పెరుమాళ్ - ప్రాక్‌దిశా దిగ్గజము (తిరుక్కణ్ణాపురమ్)
నమ్మాళ్వారు తమ తిరువాయిమొళ్ళి ప్రబంధమును శ్రీరంగనాధులకు అంకితము జేసిరి.నమ్మాళ్వార్లు "ముగిల్వణ్ణనడిమేల్ శొన్నశొల్మాలై ఆయిరత్తి పత్తుమ్" మొయిలు వంటి కాంతిగల శ్రీరంగనాధుల శ్రీపాదముల విషయమై సర్వేశ్వరుడు అర్చావతారమున తన నిత్య కృత్యములను ఈ విధముగా నిర్వహించునని పెద్దలు సాదింతురు.

నిద్రమేల్కొనుట	-	తిరునారాయణపురమున
సుప్రభాతసేవ	-	తిరుమలై
స్నానము	-	ప్రయాగ
జపము	-	బదరికాశ్రమము
ఆరగింపు	-	పూరీ జగన్నాధము
రాచకార్యము	-	అయోధ్య
విహారము	-	బృందావనము
శయనము	-	శ్రీరంగము


ఈ స్వామి విషయమై వెలసిన స్తోత్రము పెక్కులు. అందుకొన్ని

1.	స్తోత్ర రత్నము	-	ఆళవన్దార్ (యామునాచార్యుల వారు)
2.	కాన్తా చతుశ్లోకి	-	(ఆళవన్దార్)



0.పెరియ పెరుమాళ్ - శ్రీరంగం

Periya Perumal Sri Rangam



1A.నంబెరుమాళ్ - శ్రీరంగం

Namberumal Sri Rangam

3.	గద్యత్రయమ్	–	భగవద్రామనుజులు
	శరణాగతిగద్య	–	" "
	శ్రీరంగగద్య	–	" "
	శ్రీవైకుంఠగద్య	–	" "
4.	శ్రీ స్తవం		కూరత్తాళ్వాన్
5.	శ్రీరంగరాజస్తవమ్	–	(పరాశరభట్టర్)
6.	శ్రీరంగనాథస్తోత్రమ్	–	(పరాశర భట్టర్)
7.	శ్రీగుణరత్నకోశమ్	–	(పరాశర భట్టర్)
8.	క్షమాషోడశీ	–	(వేదాంతాచార్య)
9.	శ్రీస్తుతి :	–	శ్రీమద్వేదాన్త దేశికులు
10.	భగవద్ధ్యాన సోపానమ్	–	శ్రీమద్వేదాంత దేశికులు
11.	అభీతిస్తవ :	–	శ్రీమద్వేదాంత దేశికులు
12.	న్యాసతిలకమ్	–	శ్రీమద్వేదాంత దేశికులు
13.	శ్రీరంగనాథాష్టకమ్	–	(ఆది శంకరాచార్యులు)

ఆళ్వారుల మంగాళా శాసన పాశురములు

1. ఒన్రు మఱన్దఱియే నోదనీర్ వణ్ణనై నాన్
ఇన్రు మరప్పనో యేழைకాళ్ – అన్రు
కరువరఙ్గత్తుట్కిడన్దు కైతొழுదేన్ కణ్డేన్
తిరువరఙ్గ మేయాన్ తిశై.

పొయిగై ఆழ்వార్–ముదల్ తిరువన్దాది 6

2. మనత్తుళ్ళాన్ వేఙ్గడత్తాన్ మాకడలాన్ మற்றుమ్
నినైప్పరియ **నీళరఙ్గత్తుళ్ళాన్** – ఎనైప్పలరుమ్
దేవాది దేవనెనప్పడువాన్; మున్నొరునాళ్
మావాయ్ పిళన్ద మగన్.

పూదత్తాళ్వార్–ఇరండాంతిరువన్దాది 28

3. విణ్ణగరమ్ వెఃకా విరితిరై నీర్ వేఙ్గడమ్
మణ్ణగరమ్ మామాడ వేళుక్కై;– మణ్ణగత్త
తెన్ కుడన్దై తేనార్ **తిరువరఙ్గమ్** తెన్కోట్టి;
తన్ కుడఙ్గై నీరేற్றాన్ తాழ்వు

పేయాழ்వార్ – మూన్ఱాం తిరువన్దాది 62

4. కొణ్డై కొణ్డ కోదై మీదు తేనులావు కూనికూన్
ఉణ్డై కొణ్డ రఙ్గవోట్టి యుళ్ మగిழ்న్ద నాదనూర్
నణ్డైయుణ్డు నారై పేర వాళపాయ ; నీలమే
అణ్డైకొణ్డు కెణ్డై మేయు **మన్దణీరరఙ్గమే**

తిరుమழிశై ఆழ்వార్ తిరుచ్చన్ద విరుత్తమ్ 49

5. కఙ్గులు మ్పగలు క్కణ్డుయి లఱియాళ్ కణ్ణనీర్ కైగళాలిఱైక్కుమ్;
శఙ్గ శక్కరఙ్గళెన్ఱు కైకూప్పుమ్ తామరైక్కణ్ణెన్ఱే తళరుమ్,
ఎఙ్గనే తరిక్కేనున్నై విట్టెన్ను మిరునిలమ్కై తுழாవిరుక్కుమ్
శెఙ్గయల్ పాయ్నీర్ **త్తిరువరఙ్గత్తా యివళ్** తిఱత్తెన్ శెయ్గిన్ఱాయే ॥

నమ్మாழ்వార్ - తిరువాయిమొழி 7-2-1

ఇరుళిరియ చ్చుడర్ మణిక ళిమైక్కుమ్ నెత్తి
యినత్తుత్తియణి పణమాయిరఙ్గళార్న్ద
అరవరశ ప్పెరుమ్జోది యనన్దనెన్ను
మణివిళఙ్గు మయర్ వెళ్ళై యణైయై మేవి;
త్తిరువరఙ్గ ప్పెరునగరుళ్ తెణ్ణీర్ప్పొన్ని
త్తిరైక్కైయా లడివరుడ ప్పళ్ళికొళ్ళుమ్
కరుమణియై క్కోమళత్తై క్కణ్డుకొణ్డు
ఎన్ కణ్ణిణైగ ళెన్ఱుకొలో కళిక్కునాళే

కులశేఖరాழ்వార్. పెరుమాళ్తిరుమొழி 1-1-1

మాదవత్తోన్ పుత్తిరన్ పోయ్ మఱి కడల్వాయ్ మాణ్డానై
ఓదువిత్త తక్కణైయా వురువురువే కొడుత్తానూర్
తోదవత్తి త్తూయ్మఱైయోర్ తుఱై పడియ త్తుళుమ్బియెఙ్గుమ్
పోదిల్వైత్త తేన్ శొరియుమ్ **పునలరఙ్గ మెన్బదువే**

పెరియాழ்వార్ - పెరియాழ்వార్ తిరుమొழி 4-8-1

పాఙ్గోదమ్ శூழ்న్ద పువనియుమ్ విణ్ణులగమ్
అఙ్గాదుమ్ శోరామే యాళ్గిన్ఱ వెమ్బెరుమాన్
శెఙ్గోలుడైయ **తిరువరఙ్గచ్చెల్వనార్**
ఎఙ్గోల్ వళైయా లిడర్ తీర్వ రాగాదే.

ఆండాళ్ నాచ్చియార్ తిరుమొழி 11 - 3

పచ్చై మామలై పోల్ మేని పవళవాయ్ కమల చ్చెఙ్గణ్
అచ్చుదా అమరరేఱే ఆయర్ తమ్ కొழுన్దే యెన్ఱుమ్
ఇచ్చువై తవిర యాన్పోయ్ ఇన్దిరలోకమాళుమ్
అచ్చువై పెఱినుమ్ వేణ్డేన్ **అరఙ్గమానగరుళానే.**

తొణ్డరడిప్పొడియాழ்వార్ - తిరుమాలై 2



1C. శ్రీరంగనాయకి - శ్రీరంగం

Sri Ranga Nayaki Sri Rangam.



1.B.నంబెరుమాళ్ - శ్రీరంగం

Namberumal Sri Rangam.



2. అళగియ మణవాళన్ - ఉరైయూర్

Alagiyamanavalan . Urayur



3.నీలమేఘపెరుమాళ్ తంజమామణిక్కోయిల్

Neelamegha Perumal Tanjur

అమల నాదిపిరాన్ అడియార్కు ఎన్నై ఆట్పడుత్త
విమలన్ ; విణ్ణవర్ కోన్ విరై యార్ పొళిల్ వేఙ్గడవన్;
నిమలన్ నిన్మలన్ నీదివానవన్ నీళ్ మదిళరఙ్గత్తమ్మాన్–
తిరుక్కమల పాదమ్ వన్దు ఎన్ కణ్ణి నుళ్ళన వొక్కిన్దదే.

తిరుప్పాణి ఆళ్వార్ అమలనాదిపిరాన్ 1

తుళఙ్గునీణ్ముడి యరశర్ దమ్కురిశిల్ తొణ్డైమన్నవన్ తిణ్డిఱలొరువఱ్కు;
ఉళఙ్గొళన్బి నోడిన్నరుళ్ శురన్ద ఙ్గాడునాళ్గై యేడ్రుడనిరుప్ప;
వళఙ్గొళ్ మన్దిరమ్ మత్రవ ర్కరుళిచ్చెయ్దవా అడియే నఱిన్దు; ఉలగ
మళన్ద పొన్నడియే యడై న్దుయ్న్దే నణిపొళిల్ తిరువరఙ్గత్తమ్మానే ॥

తిరుమఙ్గై ఆళ్వార్ పెరియ – తి.మొ. 5-8-9

కుంభం – రోహిణి

తిరునక్షత్ర తనియన్

తపస్యమాస రోహిణ్యాం తటే సహ్య భువి స్థితమ్ ।
శ్రీరఙ్గ శాయినం వన్దే సేవితం సర్వదేశికైః ॥

నిత్య తనయన్

శ్రీ స్తనాభరణం తేజ శ్శ్రీరంగేశయ మాశ్రయే ।
చింతామణి వివోద్భాన్తం ఉత్సఙ్గేఽనన్తభోగిన ః ॥

వాళితిరునామమ్

తిరుమగళుమ్ మణ్మగళుమ్ శిఱక్కవన్దోన్ వాళియే
శెయ్యవిడై త్తాయ్ మగళాప్ శేవిప్పోన్ వాళియే
ఇరువిశుమ్బిల్ వీత్తిరుక్కు మిమైయవర్కోన్ వాళియే
ఇడర్ కడియ ప్పాఱ్కడలై యెయ్దినాన్ వాళియే
అరియ తయరదన్ మగనా యవదరిత్తాన్ వాళియే
అన్దరియామిత్తువము మాయినాన్ వాళియే
పెరుగి వరుం పొన్ని నడుప్పున్ తుయిన్దాన్ వాళియే
పెరియ పెరుమాళెఙ్గళ్ పిరానడిగళ్ వాళియే

❀ 2 ఉఱైయూర్ 2 ❀

శ్లో॥ లక్ష్మీ చరణ లాక్షాంక సాక్షి శ్రీ వత్స వక్షసే
క్షేమంకరాయ సర్వేషాం శ్రీ రంగేశాయ మంగళమ్ ।

శ్లో॥ శుభే కల్యాణాఖ్యాప్రథిత వర తీర్థేషు నిచుళా
పురే పారే రమ్యే శుభ కుడమురుట్యాఖ్య సరితః
విమానే కల్యాణే ధనపతి దిశావక్త్ర రుచిరః
స్థితో భాతి శ్రీ మాన్ వరవర సమాఖ్యో మధురిపుః॥

శ్లో॥ త్రయస్త్రింశత్కోటిదేవ రవిధర్మాది గోచరః
కలిధ్వంసి ముని స్తుత్యో వాసలక్ష్మీ సమన్వితః

వివరణః అళగియ మణవాళన్ – వాసలక్ష్మి (ఉఱైయూర్ వల్లి నాచ్చియార్ కల్యాణ పుష్కరిణి – కుడమురుట్టి నది – కల్యాణ విమానము. ఉత్తర ముఖము – నిలచున్న సేవ – ముప్పది మూడు కోట్ల దేవతలకు ధర్మవర్మకు, రవివర్మకుప్రత్యక్షము. తిరుమంగై యాళ్వార్ కీర్తించినది.

విశే : ధర్మవర్మ పుత్రికగా లక్ష్మీదేవి అవతరించి వాసలక్ష్మి అను పేరుతో శ్రీరఙ్గనాధుని పరిణయమాడిన స్థలము. మీన మాసములో శ్రీ రంగములో జరుగు ఆది బ్రహ్మోత్సవమున మూడవనాడు శ్రీరఙ్గనాధులు ఉఱైయూరు వేంచేసి వాసలక్ష్మితో ఏకాసనాసీనులై భక్తకోటిని అనుగ్రహింతురు. వీరు మేష మాసమున ఉత్తరా నక్షత్రమున అవతరించిరి. ఇచట స్వామి ప్రయోగ చక్రముతో వేంచేసి యుందురు. తిరుప్పాణి ఆళ్వార్లు ఈ క్షేత్రముననే అవతరించిరి. ఈ క్షేత్రమునకు "కోళి"యని "నాచ్చియార్ కోయిల్" అని తిరునామములు గలవు. ఇది తిరుచ్చిలో ఒక భాగము. తిరుచ్చినుండి 2 కి.మీ. టౌన్ బస్ కలదు.

కోழியుమ్ కూడలుమ్ కోయిల్ కొణ్డ కోవలరే యొప్పర్ ; కున్ఱమన్న
పாழியమ్ తోళుమోర్ నాన్గుడై యర్ పణ్డివర్ తమ్మైయుమ్ కణ్డఱియోమ్;
వாழியరో వివర్ వణ్ణ మెణ్ణిల్ మా కడల్ పోన్ఱుళర్; కైయిల్ వెయ్య
ఆழியొన్ఱేన్దియోర్ శఙ్గు పత్తియచ్చో వారువழగియవా.

తిరుమఙ్గై ఆழ்వార్ పెరియతిరుమొழி 9–2–5

❁ 3 తంజమా మణి క్కోయిల్ 3 ❁

(తంజావూర్- తిరువయ్యార్ 3 కి.మీ)

శ్లో॥ కన్యా పుష్కరిణీ వరామృత లసత్తీర్థాంచితే ప్రాఙ్ముఖ
స్త్వాసీన శ్శుభ తంజమామణి పురే శ్రీ నీలమేఘో విభుః।
శ్రీమద్రమ్య విమాన వాసరసికో రమ్యాబ్జ వల్లీ ప్రియః
ప్రత్యక్షస్తు పరాశరస్య యమినః శార్ఙ్గాంశ సూరిస్తుతః॥

వివ: నీలమేఘ పెరుమాళ్ - శెంగమలవల్లి తాయార్ - కన్యాపుష్కరిణీ అమృత తీర్థము - తూర్పుముఖము-కూర్చున్నసేవ - సుందర విమానము-పరాశర మహర్షికి ప్రత్యక్షము - పూదత్తాళ్వార్ తిరుమంగై యాళ్వార్ కీర్తించినది.

—తంజయాళి—

శ్లో॥ శ్రీ సూర్యాబ్జిని తంజయాళి నగరే శ్రీరామ తీర్థాంచితే
తంజాఖ్యాయుత నాయకీ పరిగత శ్రీ నారసింహో విభుః।
ప్రాగాస్యో వరవేద సుందర లసద్వైమాన గర్భాసనో
మార్కండేయ నిషేవితో విజయతే శ్రీమత్కలిఘ్న స్తుతః॥

వివ: నరసింహస్వామి - తంజనాయకి-శ్రీరామ తీర్థము-వేద సుందర విమానము- తూర్పుముఖము- కూర్చున్న సేవ - మార్కండేయునకు ప్రత్యక్షము - తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: ఈ రెండు క్షేత్రములు తంజావూరునకు ఉత్తరమున (తిరువైయార్ పోవుమార్గమున) 3 కి.మీ దూరములో దక్షిణ పెన్నానదీ తీరమున 'విణ్ణాత్తుంకరై' అనుచోట కలవు. ఈ రెండు దివ్య దేశములను చేర్చి ఒకే దివ్య దేశముగా భావించు చున్నారు. తంజావూరి నుండి టౌన్‌బస్ కలదు. తంజయను రక్కసిని సంహరించుటచే తంజవూర్ అనిపేరు వచ్చినదట.

ఎమ్బిరా నెన్రై యెన్నుడై చ్చుత్త మెనక్కర శెన్నుడై వాణాళ్
అమ్బినా లరక్కర్ వెరుక్కొళనెరుక్కి యవరుయిర్ శెగుత్త వెమ్మణ్ణల్
వమ్బులా ఞ్జోలై మామదిళ్ తఞ్జైమామణిక్కోయిలే వణఙ్గి
నమ్బిగాళుయ్య నాన్ కణ్డు కొణ్డేన్ నారాయణా వెన్నుమ్ నామమ్॥
తిరుమంగై యాళ్వార్ పె.తి.మె 1-1-6

❋ 4 అన్బిల్ (బాణాపురం) 4 ❋

లాల్గుడి నుండి 8 కి.మీ

శ్లో॥ అన్బిల్ నామ్నిపురే ప్లవాఖ్య సరసీ సంశోభితే తారకే
శ్రీ మూర్త్యుజ్జ్వల పూర్ణ నామక విభుర్భోగీంద్ర భోగేశయ :।
ఆలింగన్ రుచిరోపపూర్వలతికా దేవీం సురేశాముఖో
వాల్మీకి ద్రుహిణప్రియో విజయతే శ్రీ భక్తి సారస్తుత :।

వివ: తిరువడి వళగియనంబి పెరుమాళ్ – అళగియవల్లి తాయార్. మండూక పుష్కరిణి – తారక విమానము – తూర్పు ముఖము – భుజంగ శయనము – వాల్మీకి మహర్షికి, బ్రహ్మకు ప్రత్యక్షము తిరుమళిశై ఆళ్వార్ కీర్తించినది.


విశే: ఈ క్షేత్రము తిరుచ్చి – కల్లణై – కుంభకోణం బస్ మార్గములో కలదు. తిరుచ్చినుండి బస్ సౌకర్యం మితంగా కలదు. కావున "నటరాజపురం" బస్సులో పోయి అక్కడ నుండి 1 కి.మీ నడచి సన్నిధిని చేరుట సులభము. ఇచట ఏ విధమైన వసతులు లేవు. శ్రీ రంగమునుండి పోయి సేవింపవలెను. శ్రీ రంగమునకు 20 కి.మీ – 3 కి.మీలో తిరుప్పేర్ నగర్ కలదు.

నాగత్తణై క్కుడన్దై వెఃకాత్తిరువెవ్వుళ్;
నాగత్తణై యరజ్గమ్ పేరమ్బిల్– నాగత్
త్తణై ప్పాఱ్కడల్ కిడుక్కుమ్ ఆది నెడుమాల్
అణై ప్పార్ కరుత్త నావాన్.
(తిరుమళిశై ఆళ్వార్ – నాన్ముగన్దిరువన్దాది 36)

❋ 5.కరంబనూర్ (ఉత్తమర్‌కోయిల్) 5 ❋

శ్లో॥ రంభా వృక్షయుతే కదంబ నగరే కాదంబ తీర్థాంచితే
పూర్వాఖ్యాప్రియయా భుజంగశయనో హ్యుద్యోగవైమానగ :।
ధ్యాత శ్రీ సనకాది యోగి కలిజిత్ కాదంబ వస్వాదిభి :
ప్రాగాస్య : పురుషోత్తమో విజయతే కీర్త్య: కలిద్వేషిణ:।

వివ: పురుషోత్తమ పెరుమాళ్ – పూర్వాదేవి తాయార్ – కదంబ తీర్థము – ఉద్యోగవిమానము – తూర్పు ముఖము – భుజఙ్గ శయనము, స్థల వృక్షము అరటిచెట్టు, సనకసనందాదులకు, కదంబ మహర్షికి, ఉపరిచర వసుమహారాజునకు, తిరుమంగై యాళ్వార్లకు ప్రత్యక్షము. తిరుమంగై యాళ్వార్ కీర్తించినది.



4. తిరువడి వళగియనంబి - అన్బిల్


Tiruvadivalagiya Nambi - Anbil



5. పురుషోత్తమన్ - కరంబనూర్

Purushottaman - Karambanur

6. [illegible]





7. వల్వి రామన్ - తిరుప్పుల్లాణి పడి

Valvi Raman - Tiruppullam Padampadi

విశే: ఈ సన్నిధిలో శివాలయము, బ్రహ్మకు ఆలయమును కలవు. సన్నిధిలో పురాతనమైన అరటిచెట్లు కలవు.

శ్రీరంగమునకు ఉత్తరమున 2 కి.మీ. దూరమున గలదు. శ్రీరంగము నుండి తిరుచ్చి నుండి బస్ సౌకర్యము గలవు. శ్రీ రంగము నందుండియే సేవింప వలెను.

పేరానై కుఱుఙ్గుడి యెమ్బెరుమానై ; తిరుత్తణ్గా
లూరానై క్కరమ్బనూరుత్తమనై ; ముత్తిలఙ్గు
కారార్ తిణ్ కడలేఴుమ్ మలై యేఴివ్వులగే ఴుణ్డుమ్
ఆరాదెన్నిరున్దానై క్కణ్డదు తెన్నరఙ్గత్తే
తిరుమఙ్గై ఆళ్వార్ పె.తి.మొ 5-6-2

❀ 6. తిరువెళ్ళరై (శ్వేతగిరి) 6 ❀

శ్లో॥ తీర్థైః పుష్కల పద్మ చక్ర కుశకైస్సంశోభ మానస్థితే
రమ్యే శ్రీ మణి కర్ణి కాహ్వయ వరాహాఖ్యాత తీర్థాశ్రితే ।
గంధ క్షీరసుదివ్య పుష్కరిణికా యుక్తే సితాద్ర్యాహ్వయే
రాజంతం నగరేతు వెళ్లర పదే ప్రాగాస్య సంస్థానగమ్ ।

శ్లో॥ శ్రీ మచ్చంపక వల్లికా పరిగతం శ్రీ పంగయచ్చెల్వికా
నాయక్యా విమలాకృతిం సురుచిరం వైమాన వర్యాశ్రితమ్ ।
మార్కండేయ శిబిక్షితీశ గరుడ క్షోణీ దృశాం గోచర
పద్మాక్షాహ్వయ మాశ్రయే కలిరిపు శ్రీ విష్ణు చిత్త స్తుతమ్ ।

వివ : పుండరీకాక్షులు - పంగయచ్చెల్వి తాయార్ - (చంపకవల్లి) పుష్కల, పద్మ, చక్ర, కుశ, మణి కర్ణిక, వరాహ, గంధ, క్షీర, పుష్కరుణులు - శ్వేతాద్రి - విమలాకృతి విమానము - తూర్పు ముఖము - నిలచున్న సేవ - మార్కండేయ, శిబి, గరుడ, భూదేవులకు ప్రత్యక్షము - పెరియాళ్వారులు, తిరుమఙ్గై ఆళ్వారులు కీర్తించినది.

వి.శే: ఈ క్షేత్రమునకు శ్వేతగిరి యనిపేరు. శిబి చక్రవర్తి ప్రార్థనచే స్వామి ప్రయోగచక్రముతో పుండరీకాక్షు లనుపేర సేవ సాయించిరి. ఇచట స్వామికి ఇరువైపుల సూర్య చంద్రులు వింజామరలు వీచుచుందురు. మరియు ఇచ్చట ఉత్తరాయణ - దక్షిణాయన ద్వారములు గలవు. ఉయ్యకొండార్ (పుండరీకాక్షులు)అవతార స్థలము. మీన మాసమున బ్రహ్మోత్సవం.

మార్గము : శ్రీరంగము నుండి ఉత్తమర్ కోయిల్ మీదుగా తిరుచ్చి - ఉరయూర్ బస్ మార్గములో శ్రీరంగమున నుండి 15 కి.మీ దూరమున గలదు. బస్ దిగిన పిమ్మట 1/2 కి.మీ దూరంలో సన్నిధి కలదు. ఏ వసతులు లేవు. శ్రీరంగము నుండి సేవించాలి.

ఇన్దిరనోడు పిరమన్ ఈశన్ ఇమయవ రెల్లామ్
మన్దిర మామలర్ కొణ్డు మత్తైన్దువరాయ్ వన్దు నిన్దార్
శన్దిరన్ మాళిగై శేరుమ్ శదురరగళ్ వెళ్గత్తై నిన్దాయ్
అన్దియ మ్బోదిదువాగుమ్ అళగనే ! కాప్పిడ వారాయ్

పెరియాళ్వార్ - పెరియాళ్వార్ తిరుమొళి 2-8-1

❋ 7. తిరుప్పుళ్ళం పూతంగుడి 7 ❋

(కుంభఘోణము 10 కి.మీ)

శ్లో॥ శ్రీ గృధ్రాభిధ తీర్థ సుందర తటే భోగేశయః ప్రాఙ్ముఖః :
పుళ్లంపూద పురే తు శోభనపదం వైమాన మభ్యాగతః ।
శ్రీ మాన్ వల్విలిరామ నామక విభు : పొత్తామరాఖ్యా ప్రియః
గృధ్రేంద్రాక్షి పదం కలిఘ్న వచసాం పాత్రం తు రారాజతే ॥

వివ : వల్ విల్లి రాములు - పొత్తామరై యాళ్ తాయార్ - శోభన విమానం గృధ్ర తీర్థము - తూర్పు ముఖము - భుజంగ శయనము - జటాయువునకు ప్రత్యక్షము. తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే : శ్రీరామచంద్రులు జటాయువునకు ప్రత్యక్షమై మోక్షము నిచ్చిన స్థలము. ఈక్షేత్ర స్వామి విషయమై శ్రీ వేదాంత దేశికులు '**పరమార్థ స్తుతి**' అను స్తోత్రమును అనుగ్రహించిరి. తొండరడిప్పొడి యాళ్వార్ల అవతార స్థలమైన 'మణ్డజ్గుడి' ఈ దివ్యదేశమునకు అతి సమీపములో గలదు. 1 కి.మీ దూరములో తిరువాదనూర్ దివ్య దేశము కలదు.

మార్గము : కుంభకోణం - స్వామిమలై - తిరువైకావూర్ టౌను బస్ మార్గములో స్వామిమలై నుండి 5 కి.మీ. దూరములో నున్నది. ఈ సన్నిధి అహోబిల మఠంవారి నిర్వాహములో నున్నది. మఠములో తగిన వసతులు గలవు.

అఱివదయాన నైత్తులగుముడై యానై యాళుడై యాన్
కుఱియ మాణురువాగియ కూత్తన్ మన్నియమరుమిడమ్;
నఱియ మలర్మేల్ శురుమ్బార్క వెళిలార్ మఞ్ఞై నడమాడ
పొఱిగొళ్ శిఱై వణ్డిశై పాడుమ్ **పుళ్లమ్బూదఙ్గుడిదానే**

తిరుమంగై ఆళ్వార్ పెరియ తిరుమొళి 5-1-1

❁ 8. తిరుప్పేర్ నగర్ 8 (అప్పక్కుడుత్తాన్) ❁

(లాల్గుడి 10 కి.మీ.) (కోవిలడి)

శ్లో॥ ఇంద్రాఖ్యాయుత తీర్థ శోభిత తలే శ్రీ మత్తిరుప్పేర్ పురే
పశ్చాద్వక్త్ర యుతో భుజంగ శయనోఽహీంద్రాఖ్య వైమానగః।
ఆలింగన్ కమలోప పూర్వ లతికా మప్పక్కుడుత్తాన్ విభుః
దృశ్యశ్చోపమనోః పరాశరమునే ర్విభ్రాజతే సర్వదా ॥

శ్లో॥ భక్తిసార శఠారాతి కలిజిత్ రథయోగిభిః।
సంస్తుతః కుంభ సంరాజ ద్వామేతర కరాంబుజః॥

వివ : అప్పక్కుడుత్తాన్ - కమలవల్లి తాయార్ - ఇంద్ర తీర్థము - ఇంద్ర విమానము - పశ్చిమ ముఖము - భుజంగ శయనము - ఉపమన్యువునకు పరాశర మహర్షికి ప్రత్యక్షము. కుడిచేతి క్రింద కుంభము - తిరుమழிశై ఆళ్వార్, నమ్మాళ్వార్, పెరియాళ్వార్, తిరుమంగై యాళ్వార్ కీర్తించినది.

విశే: ఈ దివ్య దేశమునకు పెరునగర్ (పెద్ద నగరము) అను విలక్షణమైన తిరునామము కలదు. నమ్మాళ్వార్లు తిరువాయిమొழி (10వ శతకం 9 వ తిరువాయిమొழி) తిరుమాలిరుంశోలై మలై అను దశకములో "తిరుమాల్ వన్దెన్నెంజు నిఱైయ పుకున్దాన్." (ఆ సర్వేశ్వరుడే వచ్చి నా హృదయము నిండునట్లు)అని పెరుమాళ్ల యొక్క స్వామిత్వమును ప్రకాశింపచేసిరి.

మార్గము:- "కోవిలడి" అనియే చెప్ప వలెను. అన్బిల్ కొల్లడం ఎడమవైపు దాటిన ఈ క్షేత్రమును చేరవచ్చును. తిరుచ్చి నుండి బస్ మార్గం 24 కి.మీ. లాల్గుడి నుండి 10 కి.మీ. కుంభకోణం నుండి - తిరుక్కాట్టుపల్లి - తిరువైయ్యారు బస్ మార్గమున 'కల్లణై' పోవు బస్‌లోను పోవచ్చును.

తిరుమాలిరుఞ్జోమలై యెన్తేనెన్న
తిరుమాల్ వన్దెన్నెఞ్జు నిఱైయప్పుగున్దాన్
కురమామణియున్దు పునల్ పొన్నిత్తెన్ పాల్
తిరుమాల్ శెన్రు శేర్విడమ్ తెన్ తిరుప్పేరే.

నమ్మాழ్వార్ తిరువాయిమొழி 10-8-1

❁ 9 తిరువాదనూర్ (స్వామిమలై 3 కి.మీ.) ❁

శ్లో : ఆదనూర్ నగరే దివ్యే సూర్య పుష్కరిణీయుతే
శ్రీ రఙ్గనాయకీ నాథ : ప్రణవాఖ్య విమానగ :

శ్లో : ఆండళక్కుం మెయ్యనాఖ్య : ప్రాఙ్ముఖో భుజగేశయః ।
రాజతే కామధేన్వక్షి గోచరో కలిజిన్నుత : ।

వివః ఆండళక్కుం మెయ్యన్ - శ్రీరంగ నాయకి - ప్రణవాకార విమానము సూర్యపుష్కరిణి - తూర్పు ముఖము - భుజంగ శయనము - కామధేనువునకు ప్రత్యక్షము - తిరుమంగై ఆళ్వార్లు కీర్తించినది.

మార్గముః స్వామిమలై నుండి 3 కి.మీ. వసతులు స్వల్పము.

విశేః కామ ధేనువుకు ప్రత్యక్షమగుటచే ఆదనూర్ అనిపేరు వచ్చెను. ఈ సన్నిధి అహోబిల మఠ నిర్వహణలో నున్నది. పెరుమాళ్ల శ్రీపాదములలో తిరుమంగై ఆళ్వారు కామధేనువు కలరు.

అన్నవనై ఆదనూర్ ఆణ్డళక్కుమైయనై
నెన్నలై యిన్ఱినై నాళైయై - నీర్మలమేల్


తిరుమంగై ఆళ్వార్ పెరియతిరుమడల్ 130

నవవిధ సంబంధములు

మంచిమాట

పరమాత్మకు జీవాత్మకు మధ్యన గల సంబంధములు తొమ్మిది. అవి

	పరమాత్మ	జీవాత్మ	సంబంధము
1.	పిత	పుత్ర	కార్యకారణ సంబంధము
2.	రక్షకుడు	రక్ష్యుడు	రక్ష్య రక్షక సంబంధము
3,	శేషి	శేషుడు	శేష శేషి సంబంధము
4.	భర్త	భార్య	భర్తృ భార్యా సంబంధము
5.	జ్ఞేయ	జ్ఞాతా	జ్ఞాతృ జ్ఞేయ సంబంధము
6.	స్వామి	దాసుడు	స్వస్వామి సంబంధము
7.	ఆధారము	ఆధేయము	ఆధార ఆధేయ సంబంధము
8.	ఆత్మా	శరీరము	శరీరాత్మ సంబంధము
9.	భోక్త	భోగ్యము	భోక్తృభోగ్య సంబంధము



8. అప్పక్కుడత్తాన్ - తిరుప్పేర్ నగర్

Appakudattan - Tirupper Nagar




9. ఆండళక్కుమెయ్యన్ - ఆదనూర్

Andalkkummeyyan - Adanur



10. ఆమరువియప్పన్ - తిరువళుందూర్

Amaruviyappan Tiruvalundur



11. అరుళ్‌మాకడల్ - శిరుప్పులియూర్

Arulmakadal - Sirupuliyur

❁ 10. తిరువ(ழ)ందూర్ 10 (మాయవరం 12 కి.మీ.) ❁

(తేరళందూర్)

శ్లో॥ దివ్యే దర్శన పద్మినీ తటగతే శ్రీమత్యళందూర్ పురే
రాజ త్యామరువి ప్రభు గ్గరుడ ఇత్యాఖ్యే విమానే స్థిత ః।
ప్రాప్త శ్శెంగమలోప పూర్వలతికాం ప్రాచీముఖ స్సస్పృహ్యజా
ధర్మ శ్రీ వసురాజ సేవిత వపు శ్రీ్శమత్కలిఘ్న స్తుతః॥

వివః ఆమరువియప్పన్ - శెంగమలవల్లి తాయార్ - గరుడ విమానము - దర్శన పుష్కరిణి - తూర్పుముఖము - నిలుచున్న సేవ - కావేరికిని, యమధర్మరాజునకు, వసుమహారాజునకు ప్రత్యక్షము. తిరుమంగై ఆళ్వార్లు కీర్తించినది.

విశేః పెరుమాళ్లకు కుడివైపున గరుడాళ్వారు ఎడమవైపున ప్రహ్లాదాళ్వారు వేంచేసియున్నారు. ఇచ్చట కోవెల వీధిలో శ్రీ రఙ్గనాధుల సన్నిధి, గోవిందరాజస్వామి సన్నిధి వేరుగా కలవు. వృషభ మాసం హస్తా నక్షత్రము తీర్థోత్సవముగా బ్రహ్మోత్సవము జరుగును. కంబ మహాకవి పుట్టిన ప్రదేశము.

మార్గముః మాయవరం నుండి టౌను బస్ కలదు. కుంభకోణం - మాయవరం - తంజావూరు - మాయవరం - బస్ కలదు. అహోబిల మఠం ఉన్నది.

తిరువుక్కున్దిరువాగియ శెల్వా దెయ్వత్తుక్కరశే శెయ్యకణ్ణా;
ఉరువచెఞ్జుడరాழி వల్లానే యులగుణ్డ వొరువా తిరుమార్వా;
ఒరువఱ్కాత్తియుయ్యుమ్ వగై యెన్దాలుడనిన్దైవ రెన్నుళ్ పుగన్దు ; ஊழియా
తరువిత్తిన్నిడ అజ్జి నిన్నడై న్దేన్ అళున్దూర్ మేల్తిశై నిన్ఱ వమ్మానే .

తిరుమంగై ఆழ்వార్ పెరియ తిరుమొழி 7-7-

అర్ధ పంచకము

ముముక్షువు తప్పక తెలిసికొనవలసినవి ఐదు.

1. స్వస్వరూపము - భగవచ్ఛేషత్వము
2. పరస్వరూపము - సర్వశేషిత్వము
3. ఉపాయ స్వరూపము - భగవత్ కృప
4. ఉపేయ స్వరూపము - భగవత్ కైంకర్యము
5. విరోధ స్వరూపము - అవిద్య కర్మప్రకృతి సంబంధములు

❀ 11 శిరుపులియూర్ 11 ❀

శ్లో । దివ్యేఽనంత సర స్సుమానస బిసి న్యత్యద్భుతే సంస్థితం
రాజంతం పులియూర్ పదే పురవరే యామ్యాస్య భోగేశయమ్ ।
నాయక్యా తిరుమామగళ్ పదయుజా వ్యాసర్షి నేత్రాతిథిం
సేవేహం త్వరుమాకడల్ విభు మహం శార్ఙ్గాంశ యోగిస్తుతమ్ ।

శ్లో। నంద వర్ధన వైమాన మధిష్ఠాయ జగత్పతి ః ।
తిరుమామగళాఖ్యాక నాయక్యా సహ రాజతే ।

వివః అరుళ్ మాకడల్ పెరుమాళ్ - తిరుమామకళ్ నాచ్చియార్ - అనంత సరస్సు - మానసపుష్కరిణి - నంద వర్ధన విమానము - దక్షిణ ముఖము - భుజంగ శయనము - వ్యాఘ్ర పాదమునికి, వ్యాసమునికిని ప్రత్యక్షము - తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశేః ఇచట పెరుమాళ్లు శయనించిన బాలుని వలె సేవ సాదింతురు.

మార్గముః మాయవరం నుండి టౌను బస్‌లో కొల్లు మాంగుడి చేరి అక్కడకు 2 కి.మీ దూరమున గల సన్నిధిని సేవింప వచ్చును. ఏవిధమైన వసతులు లేవు. మాయవరంలోనే బసచేయవలెను. సన్నిధిలో ప్రసాదము లభించును.

కరుమా ముగిలురవా కనలురువా పునలురువా ;
పెరుమాల్వరై యురువా పిఱవురువా నినదురువా;
తిరుమామకళ్ మరువులమ్ శిఱుపులియూర్ చ్చల శయనత్తు;
అరుమా కడలముదే యునదడియే శరణామే

తిరుమంగై ఆళ్వార్ - పెరియ తిరుమొళ్ళి 7-9-9

భగవంతుని గుణాష్టకము

1. అపహత పాప్మత్వము 2. విజరత్వము 3. విమృత్యుత్వము 4. విశోకత్వము 5. విజిఘత్సత్వము 6. అపిపాసత్వము 7 సత్య కామత్వము 8. సత్య సంకల్పము

❋ 12. తిరుచ్చేఱై 12 (కుంభకోణం 12 కి.మీ) ❋
(సార క్షేత్రము)

శ్లో॥ శ్రీ సారాఖ్య సరోజనీ కృతరుచౌ సారాభిధానే పురే
సారాఖ్యాయుత నాయకీ ప్రియ వపు స్సారాఖ్య వైమానగః ।
ప్రాగ్వక్త్రాంబుజ సంస్థితి ర్విజయతే శ్రీ సారనాథో విభుః
కావేరీ నయనా తిథి : కలిరిపు స్తుత్య శ్శ్రితాభీష్టదః ॥

వివః– సారనాథ పెరుమాళ్ – సారనాయకి – సార పుష్కరణి – సార విమానము – తూర్పు ముఖము – నిలచున్న సేవ – కావేరికి ప్రత్యక్షము – తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: పుష్కరిణి తీరమున కావేరీ అమ్మన్ సన్నిధి కలదు. మకరమాసములో జరుగు రధోత్సవమున పెరుమాళ్లు శ్రీదేవి, భూదేవి, నీళాదేవి, సారనాయకి మహాలక్ష్మి వీరితో కలసి వేంచేయుదురు.

మార్గముః కుంభఘోణము నుండి కూడ వాశల్ పోవు టౌన్ బస్‌లో 12 కి.మీ. దూరమున గలదు . సత్రములు హొటళ్లు గలవు. ఉప్పిలియప్పన్ (తిరువిణ్ణగర్) సన్నిధి నుండి, నాచ్చియార్ కోయిల్ నుండియు కూడ పోవచ్చును.
ఈ క్షేత్రమునకు 5 కి.మీ నాచ్చియార్ కోయిల్.

కణ్ శోర వెజ్గురుది వన్దిழியి వెన్దழల్‌పోల్ కుృన్దలాళై
మణ్ శేర ములై యుణ్డ మామదలాయ్ వానవర్ తజ్కోవే యెన్ఱు
విణ్ శేరు మిళన్దిజ్గళగదురిజ్ఞ మణిమాడమల్‌గు; శెల్వ
త్తణ్ శేఱైయెమ్బెరుమాన్ తాళ్ తొழுవార్ కాణ్మినెన్తలై మేలారే !
తిరుమంగై ఆழ்వార్ పెరియ తిరుమొழி 7-4-1

(అష్టవిధ పుష్పములు)

భగవంతుని ప్రాకృత పుష్పములతో పాటు ఈ పుష్పముల తోడను పూజింపవలెను.
1. అహింసా 2. ఇంద్రియ నిగ్రహము 3. సర్వ భూత దయ 4. క్షమా 5. జ్ఞానము 6. తపస్సు 7. ధ్యానము 8. సత్యము
ఈ ఎనిమిది విష్ణువునకు ప్రీతికరమైన పుష్పములు.

శ్లో॥అహింసా ప్రధమం పుష్పమ్ - పుష్ప మింద్రియ నిగ్రహః
సర్వభూతదయా పుష్పం- క్షమా పుష్పం - విశేషతః
జ్ఞానం పుష్పం - తపః పుష్పం - ధ్యానం పుష్పం తథైవ చ
సత్య మష్ట విధం పుష్పం విష్ణోః ప్రీతి కరం భవేత్ ॥

❋13 తలైచ్చంగనాణ్మదియమ్ 13 (తలైచ్చగాండ్రు)❋

శ్లో॥ శ్రీ చంద్రాహ్వయ పద్మినీ తటతలే శ్రీమత్తలచ్చఙ్గమి
త్యాఖ్యే దివ్య పురేతు చంద్ర పదకే వైమాన వర్యే స్థిత : ।
దేవో నాణ్మతియ ప్రభుర్విజయతే దేవ్యా పురాఖ్యాయుజా
ప్రాగాస్య శ్శశి దేవ సేవిత తను శ్శార్ఙ్గాంశ మౌని స్తుత : ॥

వివ: నాణ్మదియప్పెరుమాళ్ - వెణ్ శుడర్ పెరుమాళ్ - తలైచ్చంగ నాచ్చియార్ - శెంగమల వల్లి తాయార్ - చంద్ర పుష్కరిణి - చంద్ర విమానము - తూర్పు మఖము - నిలుచున్నసేవ - చంద్రునకు దేవతలకు ప్రత్యక్షము - తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: ఈ క్షేత్రమునకు అరుణ వనమని పేరు కలదు.

మార్గము: మాయవరం నుండి అక్కూర్ చేరి అట నుండి శీర్గాళిపోవు మార్గములో 3 కి.మీ. దూరమున సన్నిధి కలదు తలచ్చంగాడనియే చెప్పాలి. తలచ్చంగాడు నుండి మణ్శాలై పోవు మార్గంలో 1/4 కి.మీ దూరమున సన్నిధి కలదు. వసతులు మితముగా నున్నవి.

కణ్ణార్ కణ్ణపుర ఙ్కడిగై కడి కమఴుమ్;
తణ్ణార్ తామరై శూழு తలైచ్చఙ్గమే త్తిశైయుళ్;
విణ్ణోర్ నాణ్మదియై విరిగిన్ఱ వెఙ్జుడరై
కణ్ణార కణ్డు కొణ్డు కళికిన్ఱ దిఙ్గెన్ఱు కొలో.

తిరుమంగై ఆழ்వార్ పెరియ తిరుమొழி 8-9

అష్టవిధ భక్తి

1.	మద్భక్తజన వాత్సల్యమ్	-	భగవద్భక్తుల యందు ప్రేమ
2.	పూజాయాంచ అనుమోదనం	-	భగవదారాధన యందు కోరిక
3.	స్వయం అభ్యర్చనమ్	-	స్వయముగా ఆరాధించుట
4.	మదర్థే డంబవర్జనమ్	-	భగవద్విషయమున ఆడంబరములను విడుచుట
5.	మత్కథాశ్రవణే భక్తిః	-	భగవంతుని కథలను వినుటయందు భక్తి
6.	సర్వ నేత్రాంగ విక్రియా	-	భగవత్కథలను వినునపుడు శరీరముపులకించుట
7.	మమానుస్మరణం నిత్యం	-	ఎల్లపుడు భగవంతుని తలచుట
8.	యచ్చమాం నోపజీవతి	-	ప్రయోజనాంతరముల యందు ఆశలేకుండుట




13. నాణ్మదియప్పన్ - తలైచ్చంగనాణ్మదియమ్

Nanmadiyappan - Talachangadu



12. సారనాథన్ - తిరుచ్చేఱై

Saranadhan - Tirucherai



14.A ఆరావముదన్ - కుంభకోణం

Aravamudan - Kumbhakonam

❁ 14 తిరుక్కుడందై 14 (కుంభకోణము) ❁

శ్లో॥ శ్రీ హేమాంబుజినీ తటీ తు నగరే శ్రీ కుంభఘోణాభిదే
ప్రాప్తః కోమల వల్లికాఖ్య మహిషీం శ్రీవైదికా గారగః ।
హేమాఖ్యాన మునీక్షితో విజయతే శ్రీ శార్ఙ్గపాణి ప్రభుః
ప్రాగాస్యో భుజగేంద్ర భోగశయనోఽత్యప్తామృతాఖ్యాయుతః॥

శ్లో॥ శ్రీ భూత మహదాఖ్యాన భక్తి సార శఠారిభిః ।
విష్ణుచిత్త కలిఘ్నాఖ్యాం గోదాస్తుతి పరిష్కృతః ॥

వివః శార్ఙ్గపాణి పెరుమాళ్ - ఆరావముదు పెరుమాళ్ - కోమల వల్లి తాయార్ - హేమపుష్కరిణి-వైదిక విమానము - తూర్పు ముఖము -భుజంగ శయనమున ఉత్థాన శయనము పూదత్తాళ్వార్; పేయాళ్వార్; తిరుమழிశై ఆళ్వార్, నమ్మాళ్వార్ పెరియాళ్వార్, ఆండాళ్-తిరుమంగై యాళ్వార్ కీర్తించినది. హేమ మహర్షికి ప్రత్యక్షము.

విశే : ఈ దివ్యదేశమున ఈ సన్నిధి కాక చక్రపాణి పెరుమాళ్ సన్నిధి; రామర్, వరాహనాయనార్ సన్నిధులు గలవు. బ్రహ్మాలయము, సూర్యాలయము కలవు. తిరుమழிశై ఆళ్వార్ తిరునాడు అలంకరించిన (పరమ పదించిన) స్థలము. శార్ఙ్గపాణి పెరుమాళ్ సన్నిధికి పడమట వీరికి సన్నిధి గలదు. మకరం-మేషమాసములలో బ్రహ్మోత్సవము జరుగును.

ఈక్షేత్రమునకు కుడమూక్కు (కుంభ ఘోణం) అను విలక్షణమైన తిరునామము కలదు. నమ్మాళ్వారు తిరువాయిమొழிలో "ఆరావము"తే యను దశకమున (5-8) ఆరావముతే (అతృప్తామృతమా! అనగా ఎంత సేవించినను అనుభవించినను తనివి తీరక ఇంకను అనుభవింపవలెనను కోరిక కలుగునట్లు వేంచేసియున్నవాడా !) అని కీర్తించి యున్నారు. అంతియే కాక "శూழ்విశుమ్" అను తిరువాయిమొழிలో (10-9) తమ పరమ పదానుభవమును ప్రకటించుచు భూలోకస్మరణ ప్రసక్తియే లేని సందర్భమున కూడ "కుడన్దై యెజ్గోవలనో" అని కుంభఘోణక్షేత్రమును కీర్తించిరి. అట్లే తిరుమజ్గై యళ్వార్లును తమ ప్రబంధములలో మొదటిదగు పెరియ తిరుమొழி ప్రారంభములో "ఆవియే యుముదే" అను పాశురమున (పె.తి1-1-2) శూழ்పునల్ కుడన్దైయే తొழுదు" (జలాశయ పరివృతమైన కుంభఘోణక్షేత్రమునే సేవించి) యని మొట్ట మొదట కుంభఘోణక్షేత్రమునే ప్రస్తుతించిరి. అంతియే కాక తమ ప్రబంధములలో చివరిదగు "తిరునెడున్దాణ్డగ" మున "తణ్కుడన్దక్కిడన్దమ్మాలై" యని ఈ క్షేత్రమునే ప్రస్తుతించి ముగించిరి.

మఱియు ఈ క్షేత్ర స్వామి విషయముగా "తిరువెழுక్కూత్తిరుక్కై" యను ప్రబంధమును అనుగ్రహించిరి. నాథమునులకు ముందుగా లభ్యమైనది "ఆరావముదే" యను దశకము (5-7) మాత్రమే. దానినాధారముగా చేసికొని వారు ఆళ్వార్ తిరునగరి చేరి కణ్ణినుణ్ చిఱుత్తాంబు ప్రబంధమును పన్నెండు వేల పర్యాయములు జపించి నమ్మాళ్వార్ల అనుగ్రహమును పొంది తిరువాయిమొழிని తక్కిన ప్రబంధములను పొందగల్గిరి.

తిరుమழிశై ఆళ్వార్ "నడన్దకాల్గళ్నొన్దవో" యను పాశురమున స్వామీ ! కావేరీ తీరమున పవళించి యుంటివే ! ముల్లోకములను కొలచి నందు వలన నీ శ్రీపాదములు నొచ్చుట చేతనా ? లేక వరాహావతారమున భూదేవిని పైకి ఎత్తుట వలన కలిగిన శ్రమచేతనా ? లేచి కూర్చొని చెప్పుము" అని పలుకగా భక్తపరాధీనుడగు శార్ఙ్గపాణి లేచుటకు సిద్ధపడగా అళ్వార్లు సేవించి అర్చావతార సమాధి చెడకూడదని తలచి "వాழி " యని శయన తిరుక్కోలమునకు మంగళము పాడిరి. కావుననే ఇచట స్వామి "ఉత్థానశాయి"గా సేవ సాయించుచున్నారు.

మార్గము: తమిళనాడులో అన్ని ప్రసిద్ధ పట్టణముల నుండి బస్ సౌకర్యం గలదు.

నడన్దకాల్గళ్ నొన్దవో నడుఙ్గ ఞాలమేనమాయ్
ఇడన్ద మెయ్ కులుఙ్గవో విలఙ్గుమాల్ వరైచ్చురమ్
కడన్ద కాల్ పరన్ద కావిరిక్కరై **క్కుడన్దైయుళ్**
కిడన్ద వారెళున్దిరున్దు పేశువాழி కేశనే !॥

తిరుమழிశై ఆழ்వార్ తిరుచ్చన్ద విరుత్తం 61

ఆరావముదే ! అడియేనుడలమ్ నిన్బాల్ అన్బాయే
నీరాయలైన్దు కరైయ ఉఱుక్కుగిన్ఱ నెడుమాలే !
శీరార్ శెన్నెల్కవరి వీశుమ్ శెழுనీర్ **తిరుక్కుడన్దై**
ఏరార్ కోలమ్ తిగழக్కిడన్దాయ్ ! కణ్డేన్ ఎమ్మానే.
కళవాయ్ తున్బమ్ కళైయాదొழிవాయ్ కళైగణ్ మఱ్ఱిలేన్
వళైవాయ్ నేమిప్పడైయాయ్**కుడన్దై**క్కిడన్ద మామాయా !
తళరావుడలమ్ ఎనదావి శరిన్దు పోమ్బోదు
ఇళయాదు నదాళ్ ఒరుఙ్గప్పిడిత్తు ప్పోద విశైనీయే.

నమ్మాళ్వార్ - తిరువాయిమొழி 5-8-1,8

ఆవియే ! యముదే ! యెననినైన్దురుగి అవరవర్ పణైములై తుణయా
పావియే నుణరాదెత్తనై పగలుమ్ పழுదుపో యొழிన్దన నాళ్గళ్
తూవిశేరన్నమ్ తుణైయొడుమ్ పుణరుమ్ శూழ புనల్ కుడన్దైయే తొழுదు ఎన్
నావినాలుయ్య నాన్ కణ్డు కొణ్డేన్ నారాయణా వెన్నుమ్ నామమ్॥


తిరుమంగై యాழ்వార్లు - పెరియతిరుమొழி 1-1-2




14.B.చక్రపాణి - తిరుక్కుడంద్తై
Chakrapani - Kumbhakonam



15. హరశాపహరన్ - తిరుక్కండియూర్
Harasapaharan - Tirukkandiyur



16. ఉప్పిలియప్పన్ - తిరువిణ్ణగర్
Uppiliyappan - Tiruvinnagar



17. వయలాలి మణవాళన్ - తిరువాలి తిరునగరి
Vayalali Manavalan - Tiruvali Tirunagari

❁ 15. తిరుక్కండియూర్ 15 ❁

శ్లో॥ నిత్యం భాతి కపాల తీర్థ రుచిరే శ్రీ కండియూర్ పట్టణే
వైమానే కమలాకృతౌ స్థితియుతః ప్రాచీముఖాలంకృతః ।
నాయక్యా హర శాప నాశక విభు శ్శ్రీపద్మ వల్ల్యా శ్రితః
ప్రత్యక్షో వర కుంభ సంభవ మునేః కీర్త్యః కలిద్వేషిణః ॥

వివ : హర శాపం తీర్త పెరుమాళ్-(హర శాపనాశకర్) కమలవల్లి తాయార్-కపాల తీర్థము-కమలాకృతి విమానము-తూర్పుముఖము-నిలచున్న సేవ-అగస్త్యునకు ప్రత్యక్షము. తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే : రుద్రుని చేతియందు గల కపాలమును నేలపడునట్లు అనుగ్రహించిన స్థలము. సన్నిధికి 1 కి.మీ. దూరములో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు సన్నిధులు కలవు. ఈ క్షేత్ర సమీపములో కల్యాణపురమున శ్రీనివాస పెరుమాళ్ సన్నిధి కలదు.

మార్గం: తంజావూరు నుండి తిరువయ్యారు పోవుటౌను బస్‌లో పోవలెను. వసతులు లేవు. తంజావూరులోనే బసచేయవలెను

పా॥ పిణ్డియార్ మణ్డై యేన్ది ప్పిఱర్ మనై తిరి తన్దుణ్డుమ్
ముణ్డియాన్; శాపయ్ దీర్త ఒరువనూర్; ఉలగమేత్తుమ్
కణ్డియూర్ అరఙ్గమ్ మెయ్యమ్ కచ్చిపేర్ మల్లై యెన్ఱు
మణ్డినార్; ఉయ్యలల్లాల్ మఱ్ఱైయార్కు ఉయ్యలామే ?

తిరుమంగై ఆళ్వార్ - తిరుక్కుఱున్దాణ్డగమ్ 19

భగవత్కృపా పాత్రులు

వివిధ జాతులలో జన్మించియు భగవంతుని కృపకు పాత్రులైన వారు

1. గుహప్పెరుమాళ్ 2. శబరి 3. జటాయు మహారాజు 4. సుగ్రీవాది వానరులు 5. అయోధ్యా వాసులైన చరాచరము 6. చిన్తయన్తియను గోపిక 7. దధిభాణ్డు అను గొల్లవాడు 8. వాని పెరుగు బాన 9. కుబ్జ 10. సుదాముడను మాలా కారుడు 11. ఘంటా కర్ణుడు 12. శ్రీకృష్ణునకు భోజనమిడిన ఋషి పత్నులు 13. ప్రహ్లాదాళ్వార్ 14. విభీషణుడు 15. గజేంద్రాళ్వాన్ 16. గరుడునకు భయపడి భగవంతుని శరణు వేడిన సుముఖ మను సర్పము 17. శ్రీకృష్ణుని ఆశ్రయించిన గోవిందస్వామి 18. మార్కండేయుడు.

❁ 16. తిరువిణ్ణగర్ 16 (కుంభకోణం 5 కి.మీ) ❁

(ఉప్పిలి యప్పన్ కోయిల్)

శ్లో॥ భాతి శ్రీ తిరువిణ్ణగర్ పురవరే హర్మ్యాబ్జినీ శోభితే
శ్రీ మద్విష్ణు విమాన సంస్థితి లసన్ శ్రీ భూమి దేవీ పతిః
శ్రీమాను ప్పిలి యప్పనాహ్వయ యుతః పక్షీంద్ర కావేరికా
ధర్మైర్దృష్ట వపు శ్శఠారి కలిజిత్ సమ్యక్ స్తుతః ప్రాఙ్ముఖః॥

వివః ఉప్పిలియప్పన్ (శ్రీనివాసర్) భూమిదేవి తాయార్-ఆర్తి పుష్కరిణి (అహోరాత్ర పుష్కరిణి)-విష్ణు విమానము-తూర్పు ముఖము-నిలుచున్న సేవ-గరుత్మంతునకు, కావేరికి, యమునకు, మార్కండేయ మహర్షికి ప్రత్యక్షము-పొయిగై ఆళ్వార్, పేయాళ్వార్, నమ్మాళ్వార్, తిరుమంగై ఆళ్వార్లు కీర్తించినది.

విశే: ఈ దివ్య దేశమునకు "నణ్ణగర్" అను విలక్షణమైన తిరునామము కలదు. శ్లాఘ్యమైన దివ్య దేశము.(తి.వా.మొ 6-3-2) నల్ కురువుమ్ అను తిరువాయిమొళిలో(6-3) నమ్మాళ్వార్లు తమకు సేవ సాయించిన తిరువిణ్ణగర్ పెరుమాళ్ళ కల్యాణ గుణములను అనుభవించుచు "పల్వకయుంపరన్ద" అని సర్వేశ్వరుని అఘటిత ఘటనా సామర్థ్యమనెడి కల్యాణ గుణమును ప్రకాశింపజేసిరి. తంజావూరు జిల్లాలో ప్రసిద్ధమైన క్షేత్రము. ఇచ్చట స్వామి మార్కండేయ పుత్రికను వివాహమాడిరి. ఆ సమయమున భూమిదేవి నాచ్చియార్ చిన్న వయసు గలవారగుటచే తళియలో ఉప్పువేయుట కూడ తెలియనివారైరి. అందుచే నాటి నుండి స్వామి ఉప్పులేని ప్రసాదమునే ఆరగించెడివారు. నేటికిని ఉప్పులేని ప్రసాదమునే ఆరగించు చున్నారు. ఈ క్షేత్రమునకు తులసీ వనమనియు తిరునామము కలదు. అన్ని వసతులు గలవు. సన్నిధిలో ప్రసాదములు లభించును. కుంభఘోణమునుండి టౌను బస్ కలదు. ఈసన్నిధి తిరునాగేశ్వరము అను ప్రసిద్ధ శివ క్షేత్రమునకు1 కి.మీ. ఇచట నుండి తిరుచ్చేరై, "నాచ్చియార్ కోయిల్" పోయి సేవింప వచ్చును.

పరఞ్జుడరుడమ్బాయ్యుక్కు ప్పదిత్త వుడమ్బాయ్;
కరన్దుమ్ తోన్ఱియుమ్ నిన్ఱుమ్ కైదవఙ్గల్ శెయ్దుమ్; విణ్ణోర్
శిరఙ్గళాల్ వణఙ్గుమ్ తిరువిణ్ణగర్ చ్చేర్న్ద పిరాన్
వరఙ్గొళ్ పాదమల్లాలిల్లై యావర్క్కుమ్ వన్శరణే. నమ్మాళ్వార్- తిమొ 6-3-7

వణ్డుణు నఱుమల రిణ్డై కొణ్డు-పణ్డనమ్ వినై కెడవెన్ఱు; అడిమేల్
తొణ్డరు మమరరుమ్ పణియనిన్ఱు జ్గణ్డమోడ కలిడ మళన్దవనే
ఆణ్డాయునైక్కాణ్బదోర్ రరుళెనక్కరుళుదియేల్
వేణ్డేన్ మనై వాழ్ క్కైయై విణ్ణగర్ మేయవనే. తిరుమంగై ఆళ్వార్ పె.తి.మొ. 6-1-1

❁ 17. తిరువాలి తిరునగరి (శీర్గాళి 18 కి.మీ) ❁

శ్లో॥ దివ్యేఽలాతని పద్మినీ తటగతే హ్యష్టాక్షరాగారగః
భాతి శ్రీ తిరువాలి పట్టణ వరే పాశ్చాత్య వక్త్రాసనః।
సంప్రాప్తో ఽమృత కుంభ పూర్వ లతికాం శ్రీ కర్దమాలాతని
ప్రత్యక్షో మణవాళ నాహ్వయ విభుః కీర్త్యః కలిధ్వంసినః

వివ: వయలాలి మణవాళన్-అమృత ఘటవల్లి తాయార్-ఏవరవన్శిందై తనక్కినియాన్-అలాతని పుష్కరిణి-అష్టాక్షర విమానము-పశ్చిమ ముఖము-కూర్చున్న సేవ-అలాతనికి, కర్దమ ప్రజాపతికి ప్రత్యక్షము తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: తిరుమంగై ఆళ్వార్ల అవతారస్థలమైన తిరుక్కుఱైయలూర్ ఈ క్షేత్రమునకు సమీపముననే గలదు. వృశ్చికమాసములో కృత్తికా నక్షత్రమునకు ముందు పది దినములు వీరి తిరు నక్షత్రము అతి వైభవముగా జరుగును.

తిరువాలి తిరునగరిలో పంగుని (మీనమాసం) ఉత్తరా నక్షత్రము అవసాన దినముగా బ్రహ్మోత్సవము జరుగును. ఈ ఉత్సవములలో ఎనిమిదవ ఉత్సవమునాటి రాత్రి తిరుమంగై ఆళ్వార్ "ఆడల్ మా" అను అశ్వము మీద వేంచేసి పెరుమాళ్ల తిరువాభరణములు అపహరించు సమయమున జరుగు సంవాదము అతి మనోహరముగా నుండును. తిరువాలి తిరునగరి వాస్తవముగా రెండు తిరుపతులు. తిరువాలి నుండి తిరునగరి సుమారు 3 కిమీ దూరములో నున్నది. తిరువాలి యందు నరసింహ స్వామి సన్నిధి కలదు. తిరునగరి యందు వయలాలి మణవాళన్ వేంచేసి యున్నారు. ఈ తిరువాలికి దక్షిణమున 7 కి.మీ.దూరములో తిరునాంగూరు దివ్యదేశము కలదు. రామానుజ కూటము కలదు.

ఈ క్షేత్రమున వేంచేసియున్న తిరుమంగై ఆళ్వార్ల సౌందర్యము వర్ణనాతీతము ఆ సౌందర్యమును మణవాళ మామునులు ఇట్లు అభివర్ణించిరి.

అణైత్త వేలుమ్, తొழுత కైయుమ్; అழுన్దియ తిరునామముమ్; ఓమెన్ఱ వాయుమ్, ఉయర్న్ద మూక్కుం; కుళిర్న్ద ముగముమ్ పరంద విழிయుమ్, ఇరుణ్డ కుழలుమ్, శురుండ వళైయుమ్, వడిత్తకాతుమ్, మలర్న్ద కాతు కాప్పుమ్ తాழ்న్ద శెవియుమ్, శెఱిన్ద కழுత్తుమ్, అకన్ఱ మార్పుమ్, తిరణ్డ తోళుమ్; నెళిత్త ముతుకుమ్ కువిన్ద విడైయుమ్, అల్లి కయఱుమ్, అழுన్దియ శీరావుమ్, తూక్కియ కరుఙ్గోవైయుమ్, తొங్గలుమ్ తనిమాలైయుమ్, శాత్తియ తిరుత్తణ్డైయుమ్, శతిరాన వీరక్కழలుమ్, కున్దియిట్ట కణైక్కాలుమ్, కుళిరవైత్త తిరువడి మలరుమ్, మరువలర్త ముడల్ తుణియ వాళ్ వీశుమ్, పరకాలన్ మఙ్గై మన్నరాన వడివే.

ఐయనరుళ్ మారి శెయ్యవడియెణ్ణై కళ్ వాళ్ళియే
అన్దుకిలుమ్ శీరావుమ్ అణైయుమరై వాళ్ళియే
మైయిలకు వేలణైత్త వన్మై మిక వాళ్ళియే
మాఱామలక్షలిశెయ్ మలర్క్కరజ్గళ్ వాళ్ళియే
శెయ్యకలనుడనలజ్గల్ శేర్మార్పుమ్ వాళ్ళియే
తిణ్బుయముమ్ పణిమలర్న్ద తిరుకళుత్తుమ్ వాళ్ళియే
మైయల్ శెయ్యుముక ముఱువల్ మలర్క్కణ్గళ్ వాళ్ళియే
మన్నుముడి తొప్పారమ్ వలయముడన్ వాళ్ళియే.
"ఉఱైకళిత్త వాళైయొత్త విళిమడన్దై మాతర్ మేల్,
ఉరుకవెత్త మనమొళిత్తు వులకళన్దనమ్బిమేల్,
కుఱైయవైత్తుమడలెడుత్త కుఱైయాలాళితిరుమణ
జ్గొల్లైతన్నిల్ వళిపఱిత్త కుఱ్ఱమత్త శెజ్గైయాన్,
మఱైయురైత్త మనిర్దనై మాలురైక్కవవన్ మున్నే,
మడియొతుక్కి మనమడక్కి వాయ్ పుతైత్తు ఒన్నలార్,
కఱైకుళిత్త వేలణైత్తు నిన్నవిన్న నిలైమైయెన్,
కణ్ణైవిట్ట కన్నిడాతు కలియనాణై యాణైయే"

మార్గముః—శీర్గాళి నుండి తిరువెంగాడు పోవుబస్ మార్గములో 8 కి.మీ. దూరములో ఈ క్షేత్రము కలదు. వసతులు లేవు.

పా॥ తూవిరియ మలరుళక్కి త్తుణైయోడుమ్ పిరియాదే
పూవిరియ మదునగరమ్ పొఱివరియ శిఱువణ్డే;
తీవిరియ మఱైవళక్కామ్ పుగళాళర్; తిరువాలి
ఏవరివెఞ్జిలై యాను క్కెన్నిలైమై యురాయే.

నిలయాళా నిన్ వణజ్గ వేణ్డాయే యాగిలుమ్; ఎన్
ముల్లైయాళ వొరువాళున్నగలత్తాలాళాయే;
శిలైయాళా మరమెయ్ద తిఱలాళా తిరుమెయ్య
మలైయాళా; నీయాళవళై యాళమాట్టోమే
తిరుమంగై ఆళ్వార్ పెరియతిరుమొళి 3-6-1;9

❁ 18 తిరుక్కణ్ణపురం 11 (నన్నిలమ్ నుండి 7 కి.మీ) ❁

శ్లో॥ శ్రీ మత్కృణ్ణ పురేతు నిత్య సరసీ సంశోభితే ప్రాఙ్ముఖం
దేవ్యా కణ్ణ పురాభిధాన సుయుజా శ్రీ శౌరి రాజప్రభుమ్।
వైమానే స్థిత ముత్పలా వతక మిత్యాఖ్యేతు కణ్వేక్షితం
సేవే విష్ణు మనశ్శఠారి కలిజిత్ శ్రీ కౌస్తుభాంశ స్తుతమ్॥

వివ: శౌరిరాజ పెరుమాళ్-కణ్ణపురనాయకి-నిత్య పుష్కరిణి-తూర్పు ముఖము-నిలచున్నసేవ-ఉత్పలావర్తక విమానము-కణ్వ మహర్షికి ప్రత్యక్షము-నమ్మాళ్వార్; కులశేఖరాళ్వార్; పెరియాళ్వార్; ఆండాళ్, తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: ఇచ్చట పెరుమాళ్లు శ్రీదేవి, భూదేవి, నీళాదేవి, గోదా దేవులతో వేంచేసి యున్నారు. పెరియపెరుమాళ్ల (శ్రీరంగనాధుల) మంగళా శాసనం ప్రకారం శ్రీ విభీషణాళ్వాన్లకై ప్రతి అమావాస్యనాడు దక్షిణ తిరుముఖమండలముగా వేంచేసి సేవ సాయింతురు.

ఈ శౌరిరాజ పెరుమాళ్లను తిరుమంగై అళ్వార్ "కుణపాల మదయానై" (ప్రాగ్దిశా దిగ్గజము) యని కీర్తించి యున్నారు. మఱియు ఈ క్షేత్రమును "కీழைవీడు" (క్రింది నగరము) అని అభివర్ణించి యున్నారు. (మేలై వీడు శ్రీరంగము) "ఉత్పలావతకమ్" అనియు విలక్షణమైన తిరునామము గలదు. కృష్ణారణ్య క్షేత్రమనియు, సప్త పుణ్య క్షేత్రమనియు పేరు కలదు.

నమ్మాళ్వార్ 'మాలై నణ్ణి' అను తిరువాయిమొழிలో (9-10) "మరణమానాల్ వైకున్దం కొడుక్కుం పిరాన్" అని సర్వేశ్వరుని శరణ్యముకున్దత్వ గుణమును (అనగా ఆశ్రితులైన వారికి మోక్షమును ప్రసాదించు గుణమును) కీర్తించిరి. నమ్మాళ్వార్లు తిరువాయి మొழி (9-10)లో నాల్గు పాశురముల వరకు భక్తిని ఉపదేశించి ఈ పాశరమున (5) ప్రపత్తిని ఉపదేశించిరి. "తన శ్రీపాదములను ఆశ్రయించిన వారికి సకలవిధ రక్షకుడగును. శరీరావసానమున మోక్షమును ప్రసాదించును. తనను ప్రేమించిన వారికి తాను ప్రేమైక మూర్తి యగును" అని సర్వేశ్వరునకు గల "మోక్ష ప్రదత్వ" గుణమును ప్రకాశింపచేసిరి.

క్రిమి కంఠచోళుడు ఈ సన్నిధి ప్రాకారములు ఆరింటిని ధ్వంసము చేసెను. దానిని సహింప జాలని "అరయరుస్వామి" పెరుమాళ్లతో "ఇంత జరుగుచున్ననూ ఊరకుంటివే ! ఇది తగునా!" యని ప్రార్థించియు పెరుమాళ్లు పలుకక పోవుటచే చేతిలోని "తాళమును" స్వామిపైకి విసిరి వేసిరి. అంత పెరుమాళ్లు సుదర్శన చక్రమును ప్రయోగించి చోళుని వధించిరట. ఇందుకు నిదర్శనముగా పెరుమాళ్లు ప్రయోగచక్రముతో వేంచేసి యున్నారు.

వయాలాలి మణవాళన్ పెరుమాళ్ల వద్ద తిరుమంత్రమును పొందిన తిరుమంగై ఆళ్వార్లు ఈ దివ్యదేశములో ఆమంత్ర సిద్ధిని పొందిరి.

ఇచట పెరియ తిరువడి (గరుత్మాన్) గొప్ప తపమాచరించి పెరుమాళ్ల ఎదుట వేంచేసియున్నారు.

ఇచట ప్రతి నిత్యము రాత్రిభాగమున బియ్యముతో సమానముగా నేతినుపయోగించి చేసిన పొంగలిని పెరుమాళ్లు ఆరగింతురు. ఇది మిక్కిలి ప్రభావము గలది.

మార్గము: నాగపట్నం నుండి నన్నిలమ్ పోవు బస్‌లో తిరుప్పుగలూర్‌లో దిగి ఒక మైలు నడవాలి. మాయవరం – నల్లూరు బస్‌లో కూడ తిరుప్పుగలూర్ చేరవచ్చును.

పామాలై నణ్ణి తొళ్ళుదెళ్ళుమినో వినై కెడ;
కాలై మాలై కమల మలరిట్టు నీర్
వేలై మోదుమ్ మదిళ్శూళ్ **తిరుక్కణ్ణ పురత్తు;**
ఆలిన్ మేలాలమరన్దాన్ అడియిణైగళే
నమ్మాళ్వార్ తిరువాయిమొళ్ళి 9-10-1

శిలై యిలజ్గు పొన్నాళి తిణ్బుడై తణ్డొణ్ శజ్గ మెన్గిన్ఱాళాల్
మలై యిలజ్గుతోళ్ నాన్గే మత్తవను కెత్త కాణ్గెనిన్ఱాళాల్
ములై యిలజ్గు పూమ్బయలై మున్బోడ అన్బోడి యిరుక్కిన్ఱాళాల్
కలై యిలజ్గు మొళియాళర్ **కణ్ణపురత్తమ్మానై** క్కణ్డాళ్ కొలో.

శెరువరై మున్నాళఱుత్త శిలై యన్ఱో కైత్తలత్త తెన్గిన్ఱాళాల్
పొరువరై మున్బోర్ తొలైత్త పొన్నాళి మత్తిరుకై యెన్గిన్ఱాళాల్
ఒరువరయుమ్ నిన్నొప్పారొప్పిలా వెన్నప్పా వెన్గిన్ఱాళాల్
కరువరుపోల్ నిన్ఱానై **క్కణ్ణపురత్తమ్మానై** క్కణ్డాళ్ కొలో.

తిరుమంగై ఆళ్వార్ పెరియ తిరుమొళ్ళి 8-1-1,2.

❁ 19. తిరునాగై 19 (నాగ పట్టణమ్) ❁

శ్లో॥ సౌందర్య రాజ భగవాన్ తిరు నాగపుర్యాం సారాభిధాన సరసీ తటశోభితాయామ్।
సౌందర్య పూర్వ లతికా మహిషీ సమేత స్సౌందర్య నామ వరమన్దిర మధ్యవాసః ॥
సంస్థాన వేష రుచిరో భుజగాధి రాజః శ్రీమత్కలిఘ్న మునిసేవిత దివ్యమూర్తిః।
ప్రాచీముఖః కలిజిదాహ్వయ సూరి కీర్త్యః భక్తేష్ట దాన నిపుణో భువిరాజతేఽసౌ॥

వివ: సౌందర్య రాజ పెరుమాళ్-సౌందర్యవల్లి తాయార్ - సార పుష్కరిణి-సౌందర్య విమానము-తూర్పుముఖము-నిలచున్న సేవ-నాగరాజునకు, తిరుమంగై ఆళ్వార్లకు ప్రత్యక్షము. తిరుమంగై ఆళ్వార్లు కీర్తించినది.

విశే: నాగరాజునకు ప్రత్యక్షమైన స్థలమగుటచే నాగపట్నం అని పేరు కలిగెను. మీన మాసం ఉత్తరా నక్షత్రమున తీర్థోత్సవము.

ఈ క్షేత్రమునకు పశ్చిమముగా 10 కి.మీ దూరంలో "తిరుక్కణ్ణంగుడి"యను క్షేత్రము కలదు.

మార్గము:- నాగపట్నం ప్రసిద్ధి చెందిన పట్నము. వసతులున్నవి. బస్‌స్టేషన్‌కు ఎదుటవీధిలోనే సన్నిధి గలదు. మాయవరం నుండి వచ్చి సేవించుటయు సౌకర్యము.

పా॥ పొన్నివర్ మేని మరదకత్తిన్ పొఙ్గిళఙ్జోది యకలత్తారమ్
మిన్;ఇవర్ వాయిల్ నల్ వేదమోదుమ్ వేదియర్ వానవరావర్ తోழி
ఎన్నైయుమ్ నోక్కి యెన్నల్గులమ్ నోక్కి యేన్దిళఙ్గొఙ్గైయుమ్ నోక్కుకిన్నార్
అన్నైయెన్నోక్కుమొన్జఞ్జగిన్దేన్ అచ్చోవొరు వరழగియవా
తిరుమంగై ఆళ్వార్ పెరియ తిరుమొழி 9-2-1

❁ 20. తిరునరైయూర్ 20 కుంభకోణం 10 కి.మీ) ❁

శ్లో। నరయూర్ పరిపూర్ణ నామకే మణిముక్తాఖ్య తరంగిణీ తటే।
త్రిదశే ప్రదిశాముఖస్థితిః వరనంబిక్కలతా సమన్వితః॥

శ్లో॥ శ్రీనివాసే విమానస్థో మేధావీ మునిసేవితః।
కలిజిన్మని సంకీర్త్య రాజతే భక్తవత్సలః ॥

వివ: నంబి-నంబిగై నాచ్చియార్-మణిముక్తానది-శ్రీనివాస విమానము-తూర్పుముఖము-నిలచున్న సేవ- మేధావి మునికి ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: తాయార్లకు ప్రాధాన్యత గల క్షేత్రము. ఇచ్చటి పెరుమాళ్లకు శ్రీనివాసన్, వాసుదేవన్, పరిపూర్ణన్, నంబియను తిరునామములు కలవు. తాయార్ ఉత్సవర్ వంజుళవల్లి. ఇచట పెరుమాళ్లతోపాటు సంకర్షణ,ప్రద్యుమ్న;అనిరుద్ధ; పురుషోత్తములును వేంచేసి యున్నారు. బ్రహ్మకూడ వేంచేసి యున్నారు.

రాక్షసుడు అపహరించిన స్వామి వైరముడిని గరుడాళ్వార్ తీసికొని వచ్చుచుండగా ఆ యుద్ధములో కిరీట శిఖరమందలి మణి అచటనున్న నదిలో పడినది. కావున ఆ నదికి మణి ముక్తా నదియను పేరు వచ్చినది. స్వామి వైరముడి నేటికిని శిఖరము లేక యున్నది. తిరుమంగై ఆళ్వార్లకు పెరుమాళ్లు పంచ సంస్కారములను అనుగ్రహించిన దేశము.
ఈ సన్నిధిలో రాతి గరుడ వాహనము కలదు. మొదట నలుగురు స్వాములచే గర్భాలయము నుండి తీసికొని రాబడి, 16 మందిచే వాహన మంటపమునకు, 32 మందిచే అలంకార మంటపమునకు వేంచేపు చేయబడి అచట పెరుమాళ్లను వేంచేపు చేసి అలంకారమైన పిమ్మట 200మంది శ్రీపాత్తాంగులతో తిరువీధి ఉత్సవము జరుగు సందర్భము అతి విలక్షణమైనది. ఈ ఉత్సవము వైకుంఠ ద్వాదశినాడు; కుంభమాస బ్రహ్మోత్సవములో 5వ రోజున రాత్రి జరుగును.
మార్గం: కుంభఘోణం నుండి టౌను బస్ కలదు. 10 కి.మీ. ఉప్పిలియప్పన్, తిరుచ్చేరై ల నుండియు సేవింపవచ్చును.

1. పైడై యడర్త మడ వన్నమ్ పిరియాదు; మలర్కమలమ్
మడ వెడుత్త మదునుకరుమ్ వయలుడుత్త **తిరునక్షైయూర్**
ముడై యడర్త శిరమేన్ది మూవులగుమ్ పలితిరివోన్
ఇడర్ కెడుత్త రువాళినిణై యడియే యడైనెఞ్జే.

2. కులై యార్న్ద పళుక్కాయుమ్ పశుఙ్గాయుమ్ పాళైముత్తుమ్
తలై యార్న్ద విళఙ్గముగిన్ తడఙ్జోలై త్తిరునక్షైయూర్
మలై యార్న్ద కోలఙ్జేర్ మణిమాడ మిగమన్ని;
నిలై యార నిన్దాన్తన్ నీళ్కళలే యడై నెఞ్జే

తిరుమంగై ఆళ్వార్ పెరియతిరుమొళి 6-9-1,8.


❁ 21. నందిపుర విణ్ణగరమ్ (21 కుంభకోణం 10 కి.మీ) ❁
(నాథన్ కోయిల్)

శ్లో॥ నంది పూర్వ పుర విణ్ణగర్ పురే నంది తీర్థయుజి పశ్చిమాననః।
నాథనాథ ఇతి నామ సంయుతో నంది భక్తశిబిరాజ సేవితః॥


శ్లో॥ శ్రీ మచ్చంపక వల్లీతి నాయక్యా పరిశోభితః॥
మధ్యే మన్దార వైమాన మాస్తే శ్రీ కలిజిన్నుతః॥

వివః విణ్ణగర పెరుమాళ్-నాథ నాథ పెరుమాళ్-చంపకవల్లి తాయార్-నంది పుష్కరిణి-మన్దార విమానము-పశ్చిమ ముఖము-కూర్చున్న సేవ-నందికి శిబికి ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.


విశేః ఈ క్షేత్రమునకు తూర్పున 1 కి.మీ. దూరమున నందివనమను చోట



18. శౌరి రాజన్ - తిరుక్కణ్ణపురం
Souri Rajan - Tirukkana Puram



19. సౌందర్యరాజన్ - తిరునాగై
Soundarya Rajan - Nagapatnam



20.నంబి - తిరునఱైయూర్

Nambi - Tirunarayuru



21. నాథనాథన్ - నందిపుర విణ్ణగరమ్

Nadhanadhan - Nandipuravinnagaram

పెరుమాళ్ల సన్నిధి ఒకటి శిధిలముగా నున్నది. మీనమాసం హస్తా నక్షత్రము. తీర్థోత్సవం. ఈసన్నిధికి తూర్పున 5 కి.మీ. దూరంలో నాచ్చియార్ కోవెల కలదు. ఈ క్షేత్రమునకు దక్షిణ జగన్నాథమని పేరు.

మార్గము: 1 కుంభఘోణం నుండి టౌను బస్ కలదు.

2. కుంభకోణం నుండి "కొడుక్కి" అనుచోట దిగి 2 కి.మీ. దూరము నడిచియు సన్నిధిని సేవింపవచ్చును.

పా॥ తీదఱు నిలత్తోడెరి కాలికొడునీర్ కెళువిశమ్బు మ్వై యాయ్,
మాశఱు మనత్తి నాడఱక్క మొడిఅక్కై యవై యాయ పెరుమాన్ తాయ్
శెఱువళై న్దు తయిరుణ్డు కుడమాడు తడమార్వర్ తగై శేర్
నాదనుఱై కిన్దనకర్ నన్దిపుర విణ్ణగరుమ్ నణ్ణు మనమే.

తిరుమంగై ఆళ్వార్-పెరియతిరుమొళి 5-10-1

❁ 22. తిరు విందళూరు 22 (మాయావరం) ❁

(తిరువళందూర్)

శ్లో॥ శ్రీమదిందు సరసీకృతద్భుతా విందళూర్పురి సురేన్ద్ర దిఙ్ముఖః ॥
దివ్యగంధ వననాథ నామకః చంద్రశాప వినివర్తన ప్రియః ॥
శ్లో॥ వేద చక్రపద దేవయానగో వీరనామ శయనావలాంఛనః
చంద్రసేవిత తనుర్విరాజతే కౌస్తుభాంశ కలి జిన్మని స్తుతః ।

వివ: సుగంధ వననాధుడు, మరువినియమైన్ద పెరుమాళ్, పరిమళ రంగన్-చంద్రశాప విమోచన నాచ్చియార్-పుండరీకవల్లి నాచ్చియార్-వేదచక్ర విమానము-చంద్ర పుష్కరిణి-తూర్పుముఖము- వీరశయనము- చంద్రునకు ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: మీనం హస్త తీర్థోత్సవంగా బ్రహ్మోత్సవం. తులా మాసమున కావేరీ స్నానము మిక్కిలి విశేషము.

మార్గము:- ఇది మాయవరం నగరంలో ఒక భాగము టౌన్‌బస్ సౌకర్యము గలదు. మాయవరంలో అన్ని వసతులు కలవు.

పా॥ నుమ్మైత్తొళుదోమ్ నున్దమ్ పణిశెయ్దిరుక్కుమ్ నుమ్మడియోమ్
ఇమ్మైక్కిన్బమ్ పెత్తిమై న్దా యిన్దళూరీరే
ఎమ్మైక్కడితా క్కరుమమరుళి ఆవావెన్ఱిరఙ్గి
నమ్మై యొరుకాల్ కాట్టి నడన్దాల్ నాఙ్గళుయ్యోమే

తిరుమంగైయాళ్వార్ - పెరియ తిరుమొళి 4-9-1.

❁ 23. తిరుచ్చిత్తరకూడమ్ 23 (చిదంబరం) ❁

శ్లో॥ శ్రీ పుండరీక సరసీ పరిశోభమానే
శ్రీ చిత్రకూట నగరే భుజగేంద్ర శాయీ।
శ్రీ పుండరీక లతికా ప్రియ దివ్యరూపః
శ్రీ సాత్త్వికాఖ్య వరమన్దిరవాస లోలః॥

శ్లో॥ ప్రాచీముఖ శ్శివముఖా మర కణ్వ తిల్యా
ప్రత్యక్ష మంగళ తనుః కులశేఖరేణ।
సంకీర్తితః కలిజితా మునినా చ నిత్యం
గోవిందరాజ భగవానవనౌ విభాతి॥


వివః-- గోవింద రాజస్వామి-పుండరీక వల్లి తాయార్-సాత్త్విక విమానం- పుండరీక సరస్సు - తూర్పుముఖము - భుజంగభోగశయనము - పరమశివునకు, దేవతలకు,కణ్వమహర్షికి, తిల్యకు ప్రత్యక్షము. కులశేఖరాళ్వార్లు, తిరుమంగై ఆళ్వార్లు కీర్తించినది.

విశే: ఈ క్షేత్రమునకు పడమట దిశగా 40 కి.మీ దూరమున స్వయం వ్యక్త స్థలములలో నొకటియైన శ్రీముష్ణమును, నైరుతి దిశగా 25 కి.మీ దూరమున కాట్టుమన్నార్‌కోవెలయు గలదు. ఈ సన్నిధిలోనే చిదంబర నటరాజ శివాలయము గలదు.

మార్గముః మద్రాసు-తిరుచ్చి రైలు మార్గములో కలదు. తమిళనాడులోని అన్ని ముఖ్యపట్టణముల నుండి బస్ వసతి కలదు. అన్ని సౌకర్యములు గల నగరము.


పా॥ అజ్గణెడు మదిళ్ పుడై శూழ் అయోత్తి యెన్నుమ్
అణినగరత్తులగనైత్తుమ్ విళక్కుమ్ శోది
వెజ్గదిరోన్ కులత్తుక్కోర్ విలక్కాయ్ త్తోన్ఱి
విణ్ ముழுదుముయ్యక్కొణ్డ వీరన్ఱన్నై
శెజ్గణెడుమ్ కరుముగిలై యిరామన్ఱన్నై
త్తిల్లై నగర్ తిరుచ్చిత్తర కూడన్దన్నుళ్
ఎజ్గళ్ తని ముదల్వనై యెమ్బెరుమాన్ఱన్నై
యెన్ఱుకొలో కణ్ కుళిరక్కాణునాళే

కులశేఖరాళ్వార్-పెరుమాళ్ తిరుమొழி 5-10-1




22.మరువినియమైన్దన్ - తిరువిన్దళూర్

Maruviniyamaindan - Tiruvindalur




23.గోవిందరాజన్ - తిరుచ్చిత్రకూడం

[illegible] - Tiruchittarakudam



24.తాడాళన్ - కాళిశ్రీరామవిణ్ణగరమ్

Tadalan - Sirkali



25.వైయ్యంకాత్త పెరుమాళ్ - కూడలూర్

Vaivamkatta Perumal - Kudalur

❀ 24. కాఞ్చీరామ విణ్ణగరమ్ 24(శీయాళి) ❀

(శీర్గాళి)

శ్లో॥ శంఖ పుష్కరిణీ చక్ర తీర్థ సుందర వైభవే ।
కాట్చీరామ పురే శ్రీమాన్ తాడాళన్నితి విశ్రుతః ॥

శ్లో॥ మరంద స్యంది కబరీ నాయకీ భాగలోలుపః ।
పుష్కలా వర్తకాఖ్యాన విమానస్థితి శోభితః ॥

శ్లో॥ అష్టకోణ మహర్షీణాం ప్రత్యక్షః ప్రాగ్దిశాముఖః ।
పరకాల వచోదివ్య సుధాప్రీతో విరాజతే ॥

వివ : తాడాళన్-త్రివిక్రమన్-మత్త విఝంకుఝలి నాచ్చియార్-లోక నాయకి-శంఖ పుష్కరిణి-చక్ర తీర్థము-పుష్కలా వర్తక విమానము- అష్టకోణ మహర్షికి ప్రత్యక్షము-తూర్పు ముఖము- నడచుచున్నసేవ-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే : ఇచటనే తిరుమంగై ఆళ్వార్"ఒరు కుఱళాయ్"(పె.తి 3-4) అనుదశకమును అనుగ్రహించి "తిరుజ్ఞాన సంబందర్" అను శైవకవులను మెప్పించి "చతుష్కవి శిఖామణి" అను బిరుదమును పొందిరి. శ్రీవైష్ణవ సిద్ధాన్త స్థాపన చేసి "తాడాళన్" పెరుమాళ్లను పునః ప్రతిష్ఠ గావించిరి. 'తిరుక్కోవలూర్' లో 'త్రివిక్రమన్' పెరుమాళ్ల కుడి పాదము పైకి యుండగా ఇచ్చటి పెరుమాళ్ల ఎడమ పాదము పైకి గలదు. మణవాళమా మునులు వేంచేసి మంగళాశాసనం చేసిన స్థలము.

మార్గము : శీర్గాళి పెద్ద పట్టణము. అన్ని వసతులు గలవు.

పా॥ ఒరు కుఱళాయిరు నిలమ్ మూవడిమణ్ వేణ్డి
యులగనైత్తు మీరడియా లొడుక్కి; ఒన్ఱుమ్
తరగవెనా మావలియై చ్చిఱైయిల్ వైత్త
తాడాళన్ తాళణైవీర్; తక్క కీర్తి
యరు మఱైయిన్ తిరళ్ నాన్గుమ్ వేళ్వియైన్దుమ్
అఙ్గఙ్గళవై యాఱు మిశైగళేఝుమ
తెరువిల్ మలివిఝా వళముమ్ శిఱక్కుమ్ కాఝి
చ్చీరామ విణ్ణగరే శేర్మినీరే

తిరుమంగై యాళ్వార్ - పెరియ తిరుమొఝి 3-4-1

❁ 25. కూడలూర్ 25 (తిరువయ్యారు 10 కి.మీ) ❁

(ఆడుదుఱై పెరుమాళ్ కోయిల్)

శ్లో॥ చక్ర తీర్థాంచితే రమ్యే కూడలూర్ నగరీవరే
పద్మాసన లతానాథో వైయ్యంకాత్త విభుస్సదా ।

శ్లో॥ శుద్ధ సత్త్వ విమానస్థః ప్రాఙ్ముఖో నన్దకర్షిణా
ప్రత్యక్షితః కలిధ్వంసి స్తుతి ప్రీతో విరాజతే ।

వివ:– వైయంకాత్త పెరుమాళ్ (జగద్రక్షకన్) పద్మాసనవల్లి తాయార్. చక్ర తీర్థము. శుద్ధ సత్త్వ విమానము. తూర్పు ముఖము- నిలుచున్న సేవ-నన్దక మహర్షికి ప్రత్యక్షము-తిరుమంగై ఆழ்్వార్ కీర్తించినది.

సూచన:– తంజావూరు నుండి గణపతి అగ్రహారం పోవు టౌను బస్‌లో ఈ క్షేత్రమును చేరవచ్చును. ఇచట వసతులేమియు లేవు. అయ్యంపేటలోగాని, తిరువయ్యారులో గాని బసచేయవలెను. అయ్యంపేటకు 7 కి.మీ దూరములో ఈ క్షేత్రము గలదు. **అర్చకస్వాములు ఉండు సమయమును తెలిసికొని సేవింపవలయును.**

మార్గము:– తంజావూరు నుండి తిరువయ్యారు చేరి అక్కడ నుండి కుంభకోణం పోవు బస్‌లో 10 కి.మీ దూరములో ఈ సన్నిధి చేరవచ్చును. **ఆడుదుఱై పెరుమాళ్ కోయిల్ అనియే చెప్పవలెను.**

పా॥ తాన్దమ్ పెరుమై యఱియార్; తూదు । వేన్దర్క్కాయవేన్దరూర్ పోల్;
కాన్దళ్ విరల్ మెన్ కలై నన్మడవార్ । కూన్దల్ కమழுమ్ **కూడలూరే.**

పా॥ తక్కన్‌వేళ్వి త్తకర్త తలైవన్ । తుక్కన్దుడై త్త తుణైవరూర్ పోల్
ఎక్కలిడు నుణ్ మణల్ మేల్, ఎఙ్గుమ్ । కొక్కిన్ పழுమ్ వీழ் **కూడలూరే.**

తిరుమంగై ఆழ்్వార్ - పెరియ తిరుమొழி 5-2-1,6

ముముక్షువు

మంచిమాట

కంటికి కనుపింపనిధానిని (అనగా భగవత్స్వరూపమును) కంటికి కనుపించునట్లు అనుసంధించుకొనుచు, కంటికి కనుపించు (శబ్దాదిభోగములను) వానిని కంటికి కనబడునట్లు భావించువాడే ముముక్షువు.

-"శ్రీపరాశరభట్టర్"

❁ 26. తిరుక్కణ్ణంగుడి26 ❁

(కృష్ణారణ్యక్షేత్రం)

శ్లో॥ శ్రీ మచ్ఛ్రవణ కాసారే తిరుక్కణ్ణంగుడీరితే ।
పురే శ్యామళ తన్వాఖ్యః అరవిందలతాయుతః ॥
ఉత్పలాఖ్య విమానస్థః ప్రాఙ్ముఖో గౌతమర్షిణా ।
ప్రత్యక్షిత : కలిఘ్నార్య సంస్తుతో భువి భాసతే ॥

వివ: శ్యామలమేని పెరుమాళ్-అరవిన్దవల్లి తాయార్-శ్రవణ పుష్కరిణి-ఉత్పల విమానము-తూర్పు ముఖము-నిలచున్న సేవ-గౌతమ మహర్షికి (భృగు, బైద్యులకు) ప్రత్యక్షం తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: ఈ క్షేత్రమునకు కృష్ణారణ్య క్షేత్రమని పేరు కలదు. ఇచట ఆకులు ముడుచుకొనని చింతచెట్టు (ఉఱంగాప్పుళి;) తిరుమంగై ఆళ్వార్ రాయి విసరిన చోట ఏర్పడిన ఊరా కిణర్ అను మంచి నీటి చెఱువును ఉండెడివి. పుష్పించియు కాయలు కాయని పొగడ చెట్టు కలదు.

ఇచ్చట తాయార్ మూలవర్ ఉత్సవర్ ఒకే పోలికలో నుండుట విశేషము. తిరుమంగై ఆళ్వార్ బంగారు బుద్ధ విగ్రహమును దాచిన స్థలము. ఆ స్థల యజమానితో వచ్చిన వివాద కారణముగా "తీరావழக్కు తిరుక్కణ్ణం గుడి" (తీరని వ్యాజ్యము తిరుక్కణ్ణంగుడి) యని ప్రసిద్ధి చెందినది. కుంభమాసం మఖా నక్షత్రం తీర్థోత్సవము జరుగును.

మార్గము:- నాగపట్నం-శిక్కిల్-కీవళూర్ మధ్యనగల "ఆళియూర్" అనుచోట బస్‌దిగి 1 కి.మీ నడచి సన్నిధి చేరవచ్చును. తంజావూరు-కీవళూర్ మార్గములో కీవళూర్ నుండి 3 కి.మీ. వసతులు స్వల్పము.

పా॥ వజ్గమామున్నీర్ వరినిఱప్పెరియవాళ రవినణై మేవి
తజ్గమార జ్ఞైత్తడ మలరున్ది చ్చామమామేని యెన్దలైవన్
అజ్గమా ఱైన్దు వేళ్వి నాల్ వేద మరుజ్గలై పయిన్ఱు; ఎఱిమూన్ఱుమ్
శెజ్గయాల్ వళర్కున్దుళక్కమిల్ మనత్తోర్ తిరుక్కణ్ణజ్గయుళ్ నిన్ఱానే.
వెన్ఱిశేర్ తిణ్మై విలజ్గల్ మామేని వెళ్ళియిఱ్ఱగ్గురిత్తఱుకణ్,
పన్ఱియాయన్ఱు పార్ మగళ్ పయిలై తీర్తవన్ పఞ్జవర్ పాగన్
ఒన్ఱలావురువత్తులప్పిల్ పల్ కాలత్తయర్ కొడి యొళివళర్ మదియుమ్
శెన్ఱుశేర్ శెన్నిచ్చిగరనన్ మాడ త్తిరుక్కణ్ణజ్గుడియుళ్ నిన్ఱానే.

తిరుమంగై ఆழ్వార్-పెరియ తిరుమొழி 9-1-1,4.

❁ 27. తిరుక్కణ్ణమంగై 28 (తిరువారూరు 8 కి.మీ) ❁

(కృష్ణమంగళ క్షేత్రం)

శ్లో॥ దర్శనాఖ్యసరో రమ్యే కణ్ణ మంగై పురీవరే
అభిషేక లతాయుక్తః భక్తవత్సల నాయకః ॥
ఉత్పలాఖ్య విమానస్థః సురనాథ దిశాముఖః
రోమశర్షి ప్రచేతాభ్యాం సేవితః కలిజిన్నుతః ॥

వివః– భక్త వత్సల పెరుమాళ్–అభిషేకవల్లి తాయార్–దర్శన పుష్కరిణి–ఉత్పల విమానము–తూర్పు ముఖము–నిలుచున్న సేవ – రోమశ మహర్షికిని వరుణునకును ప్రత్యక్షము–తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశేః– సన్నిధికి కావలసిన అంశములు ఏడు. అవి విమానము, మండపము,రథము, సరస్సు, క్షేత్రము, నదీ, నగరములు. ఈ ఏడు అంశములు కలిగియుండుటచే ఈ క్షేత్రమునకు సప్తామృతక్షేత్రమని పేరు వచ్చినది. ఈ సన్నిధిలో ఒక తేనెగూడు కలదు. మహర్షులు తేనెటీగల రూపములో స్వామిని ఆరాధించిరట. ఆ తేనె గూటికిని తిరువారాధన జరుగును. 'తిరుక్కణ్ణ మంగై యాండాన్ అవతార స్థలము. ఈ క్షేత్రస్వామిని గూర్చి తిరుమంగై యాళ్వార్ "పెఱుమ్పుఱుక్కడలై" (పె.తి 10-10) అను దశకమును అనుగ్రహించు చుండగా నాల్గు పాశురములు అనుగ్రహించు సమయమున తిరునిన్రవూర్ భక్తవత్సల పెరుమాళ్ ఎదుట సేవ • సాయింపగా "కురుమామణి కున్రినై నిన్రవూర్ నిన్ర నిత్తిల త్తొత్తినై" అని మంగాళా శాసనం చేసిరి. ఒక రాత్రి ఇచట నిద్రించినను మోక్షము లభించునని ప్రసిద్ధి.

మార్గం :– తిరుచ్చేరై నుండి 24 కి.మీ. కుంభఘోణం – తిరువారూర్ బస్ మార్గం తిరువారూర్ నుండి టౌను బస్ కలదు. 8 కి.మీ. (కుంభకోణ మార్గం).

పా॥ పెరుమ్పుఱ క్కడలై యడలేర్రైత్తివై ప్పెణ్ణై యాణై; ఎణ్ణిల్ మునివర్కు
అరుళ్ తరున్దవత్తై ముత్తిన్ తిరట్కోవై యై ప్పత్తరావియై నిత్తిలత్తొత్తినై
అరుమ్బినై యలరై యడియేన్ మనత్తాశై యై యుముదమ్బొది యిన్సువై
కురుమ్బినై క్కనియై చెన్తునాడి **కణ్ణమజ్గయు ట్కణ్డు** కొణ్డేనే.
ఏర్రినై యిమయత్తు ళెమ్మీశనై యిమ్మైయై మఱుమైక్కు మరున్దినై
ఆర్రలై అణ్డత్తప్పుఱత్తాయ్ త్తిడుమై యనై క్కై యళి యొన్దేన్దియ
కార్రినై, కురుమామణిక్కున్రినై నిన్రవూర్ నిన్ర నిత్తిల త్తొత్తినై,
కార్రినై ప్పునలై చ్చెన్తు నాడి క్కణ్ణమజ్గై యుట్కణ్డు కొణ్డేనే.

తిరుమంగై ఆళ్వార్ – పెరియ తిరుమొళి 7-10-1,5.



27.భక్తవత్సలన్ - తిరుక్కణ్ణమంగై

Bhaktavatsalan - Tirukkanna Mangai




26.శ్యామలమేని పెరుమాళ్ - తిరుక్కణ్ణంగుడి

Syamalmeni Perumal - Tirukkanamgudi



28.గజేంద్రవరదన్ - కపిస్థలం
Ganjendra Varadan - Kapistalam



29.కోలవల్‌విల్లి రామన్ - తిరువెళ్ళియంగుడి
Kolavalvilli Raman - Tiruvelliyangudi

❀ 28. కపి స్థలమ్ 28 ❀

శ్లో॥ శ్రీ మద్గజేంద్ర సరసీ కపిలాఖ్య తీర్థ। సంశోభితే శుభ కపిస్థల దివ్యదేశే।
దేవ్యా రమామణిలతాహ్వయయా సమేతో। దేవో గజేంద్ర వరదో భుజగేంద్ర శాయీ।

శ్లో॥ వైమానమస్య వర కారక నామధేయం। దేవేశ దిగ్వదన సంస్థితి శోభమానః
నాగాధిరాజ మరుదాత్మజ సేవితాఙ్ఘ్రిః శ్రీ భక్తిసారమునిరాజ నుతో విభాతి ॥

వివః– గజేంద్ర వరదన్–రమామణి వల్లి తాయార్–పొఱ్ఱామరైయాళ్ – గజేంద్ర పుష్కరిణి–కపిల తీర్థము–గగనాకార విమానము– తూర్పుముఖము– భుజఙ్గ శయనము– గరుత్మంతునకు, హనుమంతునకు ప్రత్యక్షము. తిరుమழிశై ఆళ్వార్ కీర్తించినది.

విశే :– ఈ దివ్య దేశమునకు 5 కి.మీ దూరములో ఉమయాపురమునకు పోవు మార్గములో తొండరడిప్పొడి ఆళ్వార్ల తిరుఅవతారస్థలమైన మణ్డఙ్గుడి క్షేత్రము కలదు.

మార్గము :– కుంభఘోణం–పాపనాశం టౌను బస్. పాప నాశం నుండి 3 కి.మీ. కుంభఘోణం–తిరువయ్యారు బస్ మార్గమున 20 కి.మీ. సత్రములు కలవు.

పా॥ కూత్తముమ్ శారా కొడువినైయుమ్ శారా; తీ
మాత్తముమ్ శారా వగై అఱిన్దేన్ – ఆఱ్ఱఙ్
కరై కిడక్కుమ్ కణ్ణన్ కడల్ కిడక్కుమ్,
మాయన్ఉరై క్కిడక్కుమ్ ఉళ్ళత్తెనక్కు.

తిరుమழிశై ఆழ்వార్ – నాన్ముగన్ తిరువన్దాది 50 పా.

సంబంధము

మంచిమాట

మిళకాళ్వాన్ అను ఆచార్యులు తామున్న గ్రామమునకు ప్రక్కనగల వేరొక గ్రామమునకు తరచుగా పోవుచుండెడివారు. ఇది తెలిసిన కొందరు భక్తులు వారిని జూచి మీరు ప్రక్కగ్రామమునకు పలుమార్లు పోవుచున్నారేల? అని ప్రశ్నించిరి. అందులకు మిళకాళ్వాన్ ఇట్లు సమాధానము చెప్పిరి.

"చూడుడు. నేను ఆయూరు వెళ్ళినచో ఆయూరివారికి భగవంతుని విషయములను చెప్పుచుందును. ఆ మంచి మాటలు వినుటచే ఆయూరివారు ఈయూరి వారికి విరోధులు కాకుండ నుందురు. మరియు నేను చెప్పిన భగవత్సంబంధమైన మాటలు విని సంతసించి వారు సమర్పించిన పదార్థములను తీసికొని వచ్చి భాగవత కైంకర్యము చేయుదును. ఇందువలన పదార్థములను సమర్పించిన వారికిని మంచి కలుగును.

ఆమాటలు వినిన భక్తులు వారి పదార్థములు మనకు అనుకూలించునా? అని ప్రశ్నింపగా మిళగాళ్వాన్ నేను అందరిని శ్రీమన్నారాయణునితో సంబంధము గల వారిగానే చూతును. కాని యెవరిని ప్రకృతి సంబంధులుగా చూడను. కావున నాకు ఏ వస్తువయినా శ్రీమన్నారాయణునకు సంబంధించినది గానే కనిపించును. అని చెప్పిరి.

కావున అందరిని, అన్నింటిని శ్రీమన్నారాయణునితో సంబంధము కలవారిగానే దర్శింపవలెను. – "వార్తామాల"

❁ 29. తిరువెళ్లియంగుడి 29 ❁

శ్లో॥ వెళ్ళి యఙ్గుడి పురేవిరాజతే । బ్రహ్మతీర్థ కవి పద్మినీయుతే ।
కోలవిల్లి రఘునాథ నామకో । నాయకీం మరతకాభిధాం శ్రితః॥
శోభనాభిద విమాన మధ్యగో । భోగిరాజ శయితేంద్ర దిఙ్ముఖః ।
ఇంద్ర శుక్ర విధిశక్తి సూనుభిః । సేవితః కలిహ సంస్తుతోనిశమ్ ॥

వివ :– కోలవల్ విల్లి రామన్ - (శృంగార సుందరన్) మరకతవల్లి తాయార్-బ్రహ్మతీర్థము-శుక్రపుష్కరిణి-శోభన(పుష్కలావర్తక) విమానము-తూర్పు ముఖము-భుజంగ శయనము-ఇంద్ర, శుక్ర, బ్రహ్మ, పరాశరులకు ప్రత్యక్షము. స్థలవృక్షము కదళీవృక్షము (అరటిచెట్టు) తిరుమంగై ఆழ்్వార్ కీర్తించినది.

విశే :– ఇచ్చట చతుర్భుజములతో శంఖ చక్రములతో వేంచేసియున్న గరుడాళ్వారు కలరు. ఈ దివ్య దేశమునకు సమీపముననే పెరియవాచ్చాంపిళ్లై (శ్రీకృష్ణసూరి) అవతారస్థలమగు శెంగనల్లూరు కలదు.

మార్గము:– కుంభకోణము నుండి తిరువెళ్లియఙ్గుడికి టౌన్ బస్ కలదు. కుంభకోణము నుండి శంగనల్లూర్ చేరి అక్కడ నుండి 1 కి.మీ నడచి పోవచ్చును.

పా॥ పారినై యుణ్డు పారినై యుమిழ்న్దు పారదమ్ కై యెఱిన్దు; ఒరుకాల్
తేరినై యూర్న్దు తేరినైత్తురన్ద శెఙ్గణ్ మాల్ శెన్ఱుఱై కోయిల్
ఏర్నిరై వయలుళ్ వాళైగళ్ మఱుగియెమక్కిడ మన్ఱి దెన్ఱెణ్ణి;
శీర్ మలిపాయ్గై శెన్దణై గిన్ఱ **తిరువెళ్లియఙ్గుడి** యదువే.

కార్ఱిరళై పూళై కరన్దనవరన్ఱై యుఱక్కడలరక్కర్ తమ్ శేనై
కూఱ్ఱిడై చ్చెల్ల క్కొడుఙ్గణై తురన్ద **కోలవిల్లిరామన్** కోయిల్
ఊఱ్ఱిడై నిన్ఱ వాழைయిన్ కనిగళూழ்త్తు వీழ்న్దన వుణ్డు మణ్డి;
శేఱ్ఱిడై కయల్ గళుగళ్ తిగழ் వయల్ శూழ் తిరువెళ్లియఙ్గుడి వదువే

ఒళ్ళియ కరుమమ్ శెయ్వ నెన్ఱుణర్న్ద మావలి వేళ్వియిఱ్పుక్కు
తెళ్ళియ కుఱళాయ్ మూవడికొణ్డు తిక్కుఱ వళర్న్దవన్ కోయిల్
అళ్ళియమ్బొழிల్ వాయిరున్దువాழ் కుయిల్ కళరి యఱియెన్ఱవె యழைప్ప
వెళ్ళియార్ రుణఙ్గ విరైన్దరుళ్ శెయ్వాన్ తిరువెళ్ళియఙ్గుడి వదువే.

తిరుమంగై ఆழ்్వార్ -పెరియ తిరుమొழி 4-10-5,6,7.

❀ 30. మణిమాడక్కోయిల్ 30 (తిరునాంగూర్) ❀

(శీర్గాళి - వైదీశ్వరన్ కోయిల్ 10 కి.మీ.)

శ్లో॥ భాభాతి దివ్య మణిమాడ పురే సురేంద్ర
రుద్రాభిధాన నళినీ ద్వయ శోభమానే ।
శ్రీపుండరీక లతికా మహిషీ సమేతో
నన్దా ప్రదీప భగవానితి నామధేయః ॥

శ్లో॥ ప్రాచీముఖాసనలసన్ ప్రణవాభిధాన
వైమాన వాస రసిక శ్శ్రిత పారిజాతః ।
ఏకాదశేశ మఘవన్నయనాఽను భూత
శ్రీమత్కలిఘ్న మునిపుఙ్గవ కీర్తిత శ్రీః ॥

వివః— నందా విళక్కు పెరుమాళ్–(నరనారాయణర్) పుండరీకవల్లి–ఇంద్రపుష్కరిణి–రుద్ర పుష్కరిణి (ప్రణవాకార విమానము- తూర్పు ముఖము - కూర్చున్న సేవ-ఏకాదశ రుద్రులకు, ఇంద్రునకు (మతంగ మహర్షికి) ప్రత్యక్షము–తిరుమంగై ఆళ్వార్లు కీర్తించినది.

విశే :— మకరమాసము అమావాస్య (తై అమావాస్య) నాడు జరుగు 12 గరుడ సేవలను సేవించియే తీరవలెను. తిరునాంగూర్ తిరుపతులలో నిదిమొదటిది. మిగిలినవి వైగున్ద విణ్ణగరం, అరిమేయ విణ్ణగరం, వణ్ పురుషోత్తమం, శెంబొన్ శెయ్ కోయిల్; తిరుత్తెట్రి యంబలమ్. ఈ సన్నిధిలో తిరుక్కోట్టియూర్ నంబి (గోష్ఠీపూర్ణులు) వేంచేసియున్నారు. అర్చకస్వాములను ముందుగా కలసికొని సేవింపవలెను. మేషం చిత్తా నక్షత్రము తీర్థోత్సవముగా బ్రహ్మోత్సవము జరుగును. శీర్గాళి నుండి టౌన్ బస్ కలదు. రామానుజ కూటం గలదు. మిగతా భోజనాది విషయాలు సన్నిధిలో ఏర్పాటు చేసికోవాలి.

ప్రతి సంవత్సరము మకర మాసము అమావాస్య దివసమున తిరుమంగై య్యాళ్వార్లు తిరువాలి తిరునగరి నుండి పల్లకిలో వేంచేస్తి తిరుక్కురై యలూర్ క్షేత్రమును చేరి అచట వేంచేసియున్న పంచ నృసింహమూర్తులకు "వాడినేన్వాడి", పాశురాలతో మంగళా శాసనం చేయుదురు. పిమ్మట మంగై మఠం చేరి "అజ్గణ్ జ్ఞాలం" అను పాశురములతో ఉత్తరదేశమున వేంచేసియున్న "శిజ్గవేళ్కున్ఱమ్" (అహోబిలం) పెరుమాళ్లకు మంగళ శాసనం చేయుదురు.

అటు పిమ్మట తిరుక్కావళంబాడి, తిరుమణిక్కూడం; తిరుపార్థం పళ్లి మొదలగు క్షేత్రములకు వేంచేసి పెరుమాళ్లకు మంగళా శాసనము చేసి తిరుక్కావేరి

నది యొడ్డునగల మంజక్కుళి మంటపము నందు వేంచేయగా అచట తిరుమంజనము వైభవముగా జరుగును.

అనంతరము "తుళంగునీణ్ముడి" యను పాశురముతో "నంబెరుమాళ్లకు" (శ్రీరంగనాధులకు) "కుళై యార్న్ద" అను పాశరముచే "తిరునఱై యూర్" నంబిగారికి మంగళాశాసనము చేసి సాయంకాలమునకు తిరునంగూర్ వేంచేయుదురు. ఇచ్చట వేంచేసియున్న ఆరు తిరుపతులలోని పెరుమాళ్లకు మంగళాశాసనం చేసి అచటనే వేంచేసి యుందురు.

మరునాడు తిరునాంగూర్ ఆదిగాగల 11 క్షేత్రముల పెరుమాళ్లు మణిమాడక్కోయిల్‌కు వేంచేసి ఆళ్వార్లచే మంగళా శాసనములను పొందుదురు. పెరుమాళ్లు అందరకు తిరుమంజనములు జరిగిన పిమ్మట నాటిరాత్రి పెరుమాళ్లు అందరు గరుడ వాహనముల మీదను ఆళ్వార్లు హంస వాహనము మీదను వేంచేయగా తిరువీధి ఉత్సవము జరుగును.

మరునాడు పెరుమాళ్లు తమ తమ సన్నిధులకు వేంచేయగా ఆళ్వార్లు "తిరుత్తేవనార్తొగై" మొదలగు దివ్య దేశములకు మంగళా శాసనం చేసి తిరువాలిని చేరగా అచట వేంచేసియున్న నృసింహస్వామి గరుడవాహనమున సేవ సాదింతురు. వారికి మంగళా శాసనం చేసి తిరుమంగై ఆళ్వార్లు తిరునగరికి వేంచేతురు. ఈ పంద్రెండు గరుడ సేవలు తప్పక సేవింప దగినవి.

మార్గము:- శీర్గాళి నుండి 10 కి.మీ.

పా॥ నన్దావిళక్కే యళత్తఱ్కరియాయ్ నరనారణనే కరుమాముగిల్ పోల్
ఎన్దాయ్; ఎమక్కేయరుళా యెననిన్ఱిమై యోర్‌పరమిడమ్ ఎత్తిశై యుమ్;
కన్దార మన్దేనిశై పాడ మాడే కళివణ్డుమిళత్త మిల్ తుదైన్దు;
మన్దారనిన్ఱు **మణమల్గునాజ్గూర్ మణిమాడక్కోయిల్** వణజ్గెన్ మననే

పా॥ విడై యోడ వెన్ఱాయ్చ్చి మెన్తోళ్ నయన్ద వికిర్దావిళజ్గు శుడరాళి యెన్ఱుమ్
పడై యోడు శజ్గోన్ఱుడై యాయా యెననిన్ఱిమై యోర్‌పరవుమిడమ్ పైన్దడత్తు
పెడై యోడు శెజ్గాలవన్నమ్ తుగైప్పతామరైప్పూణ్డరీకత్తిడెచ్చెజ్గళునీర్
మడై యోడ నిన్ఱు మదువిమ్మునాజ్గూర్ మణిమాడక్కోయిల్ వణజ్గెన్ మననే

తిరుమంగై ఆళ్వార్-పెరియతిరుమొழி 3-8-1,9

❀ 31. వైకుంద విణ్ణగరమ్ 31 ❀

శ్లో॥ ఆనంద తీర్థ కమలాసరసీ మనోజ్ఞే వైకుంఠ విణ్ణగర నామని దివ్యదేశే।
వైకుంఠ పూర్వ వరవల్లికయా సమేతో వైకుంఠనాథ విభురాసన సన్నివిష్టః।

శ్లో॥ సత్యాభివర్ధన విమాన ముపాశ్రితస్సన్ శ్రీమానుదంక వసురాజ నిరీక్షితాఙ్గః।
జ్ఞానాలవాల పరకాల మునీంద్ర కీర్త్యః రాజత్యమంద మతిమానస రాజహంసః।

వివ : వైకుంఠ నాథ పెరుమాళ్-(తామరై కణ్ణుడైయ పెరుమాళ్) వైకుంఠ వల్లి తాయార్-ఆనంద తీర్థం-లక్ష్మి పుష్కరిణి (ఉదంక పుష్కరిణి, విరజ) సత్యవర్ధన విమానము- తూర్పుముఖము-కూర్చున్నసేవ-ఉదంక మహర్షికి, వసుమహారాజునకు ప్రత్యక్షము. తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే : తిరునాంగూర్ తిరుపతులలోనిది.

మార్గము: మణిమాడక్కోయిల్‌కు 1 కి.మీ దూరమున గలదు. అర్చకస్వాములను ముందుగా కలసి కొని సేవింపవలసియున్నది.

పా॥ శలఙ్గొణ్డ విరణియనదగల్ మార్వ్ఙ్కీణ్డు।
తడఙ్గడలై క్కడన్ద ముదఙ్గొణ్డు గన్దకాళై.
నలఙ్గొణ్డ కరుముగిల్‌పోల్ తిరుమేని యమ్మాన్
నాడోఱుమ్ మగిళ్న్దినిదు మరువియుఱ్ఱ కోయిల్.
శలఙ్గొణ్డు మలర్ శొరియుమ్ మల్లిగై యొణ్ శెరున్ది।
శెణ్బగఙ్గళ్ మణనాఱుమ్ వణ్ పొళిలినూడే
వలఙ్గొణ్డు కయలోడి విళైయాడు నాఙ్గూర్।
వైగున్ద విణ్ణగరమ్ వణఙ్గు మడనెఞ్జే.
తిరుమంగై ఆళ్వార్-పెరియతిరుమొళి 3-9-1

❀ 32. అరిమేయ విణ్ణగరమ్ 32 ❀

శ్లో॥ దేశేస్మి న్నరిమేయ విణ్ణగరకే కోట్యాఖ్య తీర్థాంచితే
సంప్రాప్తో లసదుచ్చ శృఙ్గ మతులం వైమానమైంద్రీ ముఖః।
నాయక్యాఽమృత కుంభవల్లి విలస న్నామ్నా కలిఘ్నస్తుతః
ఆసీనఃకుడమాడు కూత్త పెరుమాళ్ రాజత్యుదంకేక్షితః।

వివ : కుడమాడు కూత్తన్-అమృతఘటవల్లి తాయార్- కోటి తీర్థము-ఉచ్చశృంగ విమానము-తూర్పు ముఖము - నిలుచున్న సేవ- ఉదంక మహర్షికి ప్రత్యక్షము- తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే :- తిరునాంగూర్ తిరుపతులలో ఒకటి.

మార్గము :- మణిమాడక్కోయిల్‌కు చేరువలోనే గలదు.

పా॥ తిరుమడన్దై మణ్ మడన్దై యిరుపాలుమ్ తిగళ
తీవినైగళ్ పోయగల వడియవర్ గట్కెన్ఱుమ్
అరుళ్‌నడన్దు; ఇవ్వేళులగత్తవర్ పణియవానోర్
అమర్‌న్దేత్త విరున్ద విడమ్ పెరుమ్ పుగళ్ వేదియర్‌వాళ్
తరుమిడఙ్గళ్; మలర్‌గళ్ మిగుకైదైగళ్ శెఙ్గళునీర్
తామరైగళ్ తడఙ్గడోరుమిడఙ్గ డోఱుమ్ తిగళ
అరువిడఙ్గళ్ పొళిల్ తళువి ఎళిల్ తిగళు నాఙ్గూర్
అరిమేయ విణ్ణగరుమ్ వణఙ్గు మడనెఞ్జే
తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొళి 3-10-1

❁33.తిరుత్తేవనార్‌తొగై 33 (కీళచాలై)❁

శ్లో॥ తేవనార్ తొగై సునామ్ని పట్టణే శోభనాఖ్య నళినీ సమన్వితే।
శోభనాహ్వయ విమాన మధ్యగః పశ్చిమాననయుత స్థ్సితిప్రియః॥

శ్లో॥ దేవనాయక విభుః కడల్ మకళ్ నాయకీ వపుషి మగ్నలోచనః॥
సేవితో వర వసిష్ఠ యోగినా రాజతే కలిహ సంస్తుత స్సదా ॥

వివః- తెయ్‌వనాయకన్ - కడల్ మకళ్ తాయార్ - శోభన పుష్కరిణి - శోభన విమానము - పశ్చిమ ముఖము - నిలచున్న సేవ. వసిష్ఠునకు ప్రత్యక్షము - తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

దేవతలు గుమిగూడి పెరుమాళ్ళను వేంచేపుచేసిన స్థలము గాన తిరుతేవనార్ తొగై యనిపేరు వచ్చినది.

విశే :- తిరువెళ్లక్కుళము, తిరుక్కావళంబాడి సన్నిధి అర్చకులే ఈ సన్నిధి కైంకర్యమును కూడ చేయుచున్నారు. కావున వారిని ముందుగా కలసికొని సేవింపవలసియున్నది.

మార్గము:- తిరునాంగూర్‌కు 1 కి. మీ దూరములో ఉన్నది. ఈక్షేత్రమునకు 1 కి.మి దూరములో అణ్ణన్ కోయిల్ కలదు.

పా॥ ఞాలమెల్లా మముదు శెయ్‌దు నాన్మఱైయుమ్ తొడరాద,
పాలగనా యాలిలై యిల్ పళ్ళికొళ్ళుమ్ పరమ నిడమ్,
శాలివళమ్ పెరుగివరుమ్ తడమణ్ణి త్తెన్ కరై మేల్,
శేలుగళుమ్ వయల్ నాఙ్గై త్తిరుత్తేవనార్ తొగైయే.
తిరుమంగై ఆళ్వార్ -పెరియ తిరుమొళి 4-1-6



31. వైకుంఠనాథన్ - వైగుంఢవిణ్ణగరమ్
Vaigundanadhan - Vaigundavinnagaram



30.నన్దావిళక్కు పెరుమాళ్ - మణిమాడకోయిల్
Nandavilakku Perumal - Manimada koil



33.దెయ్వనాయగన్ - తిరుత్తేవనార్‌తొగై

Daivanayagan - Tiruttevanartogai



32.కుడమాడుకూత్తన్ - అరిమేయవిణ్ణగరమ్

Kudamadukuttan - Arimeyavinnagaram

❁ 34. వణ్ పురుడోత్తమ్ 34 ❁

శ్లో॥ సేవ్య శ్రీ పురుషోత్తమాఖ్య నగరే క్షీరాబ్ధి తీర్థాంచితే
నాయక్యా పురుషోత్తమాహ్వాయయుజా ప్రాగాస్య సంస్థానగమ్।
సంజీవిగ్రహ దేవయాన విలసద్రూపోపమన్యుః ప్రియం
శ్రీమంతం పురుషోత్తమ ప్రభుమహం శార్ఙ్గాంశ యోగిస్తుతమ్ ॥

వివః– పురుషోత్తమన్-పురుషోత్తమ నాయకి-క్షీరాబ్ధి పుష్కరిణి - సంజీవిగ్రహ విమానము - తూర్పుముఖము - నిలుచున్న సేవ ఉపమన్యువునకు ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే :– మీనమాసం చిత్తా నక్షత్రం తీర్థోత్సవమ్. మణవాళ మహామునుల మంగళాశాసనం.

మార్గము:– "మణిమాడక్కోయిల్, అరిమేయ విణ్ణగరం, తిరుత్తెట్రియంబలం, వణ్ పురుడోత్తమ్." ఈ నాల్గు దివ్య దేశములు ఒకే మార్గములో కలవు.

పా॥ కమ్భమాకడలడైత్తిలజ్గైక్కుమన్ కదిర్ ముడియవై పత్తుమ్
అమ్బినాలఱుత్తు; అరశవన్ తమ్బిక్కళిత్తవ నుఱైకోయిల్
శెమ్బలానిరై శెణ్బగమ్ మాతవి శూతకమ్ వాழைగళ్ శూழ
వమ్బులామ్ కముగోఙ్గియ నాజ్గూర్ **వణ్పురుడోత్తమమే.**

తిరుమంగై ఆழ్వార్ - పెరియ తిరుమొழி 4-2-1

❁ 35. శెంపొన్ శెయ్ కోయిల్ 35 ❁

శ్లో॥ శెంపొన్శెయ్ నగరేతు నిత్య సరసీ స్వర్ణా ఖ్య తీర్థాంచితే
శ్రీమాన్ పేరరుళాళ నాయక ఇతి స్వర్ణాఖ్యవైమానగః।
ప్రాగాస్య స్థితి రల్లిమామలరితి ప్రాప్తోతి శేతే శ్రియం
రుద్రావేశిక దివ్యమంగళతను శ్రీమత్కలిఘ్నస్తుతః ॥

వివః– పేరరుళాళన్ పెరుమాళ్-అల్లిమామలర్ తాయార్-నిత్య పుష్కరిణి-స్వర్ణ తీర్థము-స్వర్ణ విమానము-తూర్పుముఖము-నిలుచున్న సేవ-శివునకు ప్రత్యక్షము- (త్రుట నేత్ర మునికి ప్రత్యక్షం) తిరుమంగై ఆழ్వార్ కీర్తించినది.

విశే :– ఈ తిరునాంగూర్ తిరుపతులు పదకొండు ఏకాదశరుద్రుల ఆరాధనకై వేంచేసి యున్నారు.

మార్గము:– ఈ క్షేత్రమును తిరునాంగూర్లోనే కలదు.

పా॥ పేరణి న్దులగత్తవర్ తొழுదేత్తుమ్ పేరరుళాళ నెమ్బిరానై
వారణి ములై యాళ్ మలర్మగళోడు మణ్మగళు ముడన్ నిఱ్ప ;
శీరణిమాడ నాఙ్గై నన్నడువుళ్ **శెమ్బొన్శెయ్ కోయిలినుళ్ళే**
కారణి మేగమ్ నిన్దదొప్పానై క్కణ్డు కొణ్డుయ్న్దొழிన్దేనే॥

తిరుమంగై ఆழ்వార్-పెరియతిరుమొழி 4-3-1

❁ 36. తిరుత్తెత్రియమ్బలమ్ 36 ❁

శ్లో॥ సూర్యాఖ్యాబ్జిని తెత్తియంపలపురే వేదాఖ్యవైమానగః
శెజ్గణ్మాలితి విశ్రుత స్సురదిశా వక్త్రో భుజంగే శయః ।
నాయక్యా స్పృహణీయ పద్మలతికా నామ్న్యా తయైవేక్షితో
ష్టు త్యశ్రీ కలిజిన్మునే ర్విజయతే శ్రీపన్నగాక్షి గః ॥

వివ :– శెజ్గణ్మాల్–శెంగమలవల్లి తాయారు–సూర్య పుష్కరిణి వేదవిమానము–తూర్పుముఖము–భుజంగ శయనము–శెంగమల వల్లి తాయార్లకు, అనంతునకు ప్రత్యక్షము. తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే :– ఇది తిరునాంగూర్ దివ్యదేశముల లోనిది.

పా॥ మాఱ్ఱరశర్ మణిముడియుమ్ తిఱలుమ్ తేశుమ్
మఱ్ఱవర్తమ్ కాదలిమార్ కుழలియుమ్; తన్ద
కాఱ్ఱ వైయ ముడన్ క్షులవన్దు తోన్ఱి
క్కదనాగమ్ కాత్తళిత్త కణ్ణర్ కణ్డీర్
నూఱ్ఱిదழ క్కొళర విన్దమ్ నుழைన్ద పళ్ళ
త్తిళజ్గుముగిన్ ముదుపాళై పగువాయ్ నణ్డిన్
శేఱ్ఱళై యిల్ వెణ్ ముత్తమ్ శిన్దు నాజ్గూర్
తిరుత్తెఱ్ఱియమ్బలత్తెన్ శెజ్గణ్ మాలే


పా॥ ఏழులగుమ్ తాழ వరైయు మెజ్గుమూడి
యెణ్డిశైయుమ్ మణ్డలముమ్ మణ్ణి; అణ్డమ్
మోదழయెழన్దాழి మిగుమూழి వెళ్ళమ్
మున్నగట్టి లొడిక్కియ వెమ్మార్తి కణ్డీర్;
ఊழிదొఱు మూழிదొఱు ముయర్న్ద శెల్వ
త్తోజ్గియ నాన్మఱై యనైత్తుమ్ తాజ్గు నావర్;
శే ழయర్న్ద మణిమాడమ్ తిగழ నాజ్గూర్
తిరుత్తె ఱ్ఱి యమ్బలత్తెన్ శెజ్గణ్ మాలే.

తిరుమంగై ఆழ్వార్ – పెరియ తిరుమొழி 4–4 1,9



34.పురుషోత్తమన్ - వణ్పురుడోత్తమ్

Purushottaman - Vanpurudottam




35.పేరరుళాళన్ - శెంబొన్‌శెయ్‌కోయిల్

Perarulalan - Senbonsey Koil



36.శెంగణ్మాళ్ - తిరుత్తెట్రియంబలమ్
Senganmal - Tirutetriyambalam



37.మణిక్కూడనాయకన్ - తిరుమణిక్కూడమ్
Manikudanayakan - Tirumanikkudam

❁ 37. తిరుమణిక్కూడమ్37 (తిరునాంగూర్ తిరుపతి) ❁

శ్లో॥ దివ్యేమణిక్కూడ పురేస్థితస్సన్ చంద్రాబ్జినీ స్వర్ణ విమాన రమ్యే।
ఆలింగ్యదేవీం తిరుమామకళ్ పృథాం శ్రీమాన్ మణిక్కూడ ప్రభుర్విరాజతే॥
శ్లో॥ గరుడేంద్ర తపోలబ్ధ శక్ర దిఙ్ముఖ సుందరః।
పరకాల వచో హర్య శిఖరే ముదిరాయతే॥

వివ :- మణిక్కూడ నాయకన్ - తిరుమామగళ్ తాయార్-చంద్ర పుష్కరిణి - స్వర్ణ విమానము-తూర్పు ముఖము-నిలుచున్న సేవ-గరుత్మంతునకు చంద్రునకు ప్రత్యక్షము. తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

మార్గము :- తిరునాంగూర్ నుండి 1 కి.మీ తూర్పున గలదు. వసతులు లేవు.

పా॥ తూమ్బుడై ప్పనై క్కైక్కేమ్ తుయర్ కెడుత్తరుళి; మన్ను
కామ్బుడై కున్ఱమేన్ది క్కడు మழை కాత్త వెన్దై;
పూమ్బునల్ పొన్నిముత్తుమ్ పుగున్దు పొన్ వరణ్డ; ఎఙ్గుమ్
తేమ్బొழிల్ కమழு నాఙ్గూర్ తిరుమణి క్కూడత్తానే.

తిరుమంగై ఆళ్వార్ - పెరియ తిరుమొழி 4-5-1

ప్రపన్నుడు

మంచిమాట

ఒకనాడు కొందఱు భక్తులు తిరుపతి యాత్రకు పోవుచుండిరి. దారిలో వారు ఒక అరణ్యమున నదిలో స్నానము చేయుచుండిరి. వారిలో ఒక ప్రపన్నుని పాముకరిచెను. తక్కిన భక్తులు వాని చుట్టును చేరి "ఏదీ ! పాము ఎచ్చట కరిచెను?" అని ప్రశ్నింపసాగిరి. దానికా ప్రపన్నుడు "అదిగో ! ఆచెట్టును కరిచినది" అని సమాధానమిచ్చెను. అది విని భక్తులందరు సిగ్గుపడి తొలగిరి.

క్రమముగా వారందరు తిరుమలచేరి "అనంతాళ్వాను" వారిని సేవించిరి. మార్గములో ప్రపన్నుని పాము కరిచిన వార్తయు వారికి తెలిసెను. వారు ఆప్రపన్నుని చూచి "పాము విషము పోవుటకై మీరేల చికిత్స చేయించుకొనలేదు ?" అని అడిగిరి. అందులకు ఆ ప్రపన్నుడిట్లు సమాధానమిచ్చెను.

"కరచిన పాము బలము గలదైనచో విరజానదిలో తీర్థమాడి పరమపదనాథుని సేవించెదను. కరవబడిన పాము (ఆయుర్దాయము) బలమైనదైనచో స్వామి పుష్కరిణిలో తీర్థమాడి శ్రీనివాసుని సేవించెదను."

ఆ సమాధానము విని అనంతాళ్వాన్ మిక్కిలి సంతోషించిరి.

❁ 38. తిరుక్కావళంబాడి 38 (తిరునాంగూర్ తిరుపతి) ❁

శ్లో॥ పృథు పుష్ప సరో రమ్యే కావళంబాడి పట్టణే।
స్వయంభు వర వైమాన స్థాయీం శెంగమలాభిధామ్॥

శ్లో॥ నాయకీ మాశ్రితశ్శ్రీప ఛ్ ప్రాఙ్ముఖో రుద్ర సేవితః।
గోపాలకృష్ణ భగవాన్ రాజతే కలిజిన్నుత :॥

వివః– గోపాలకృష్ణన్–శెంగమలవల్లి–మడవరళ్ మంగై నాచ్చియార్ – తడమలర్ పొయిగై పుష్కరిణి–స్వయంభూ విమానము–తూర్పుముఖము–నిలుచున్న సేవ–రుద్రునకు ప్రత్యక్షము–తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే :– తిరుమంగై ఆళ్వార్ తిరు అవతార స్థలమైన తిరుక్కుఱైయలూర్; తదీయారాధన చేసిన ప్రదేశమగు మంగై మఠము సమీపముననే కలవు. మంగ మఠము నందు శ్రీ వీర నరసింహస్వామి సన్నిధి కలదు.
అర్చకులు కీళ్ చాలై లోనుందురు. వారిని తోడ్కొనివెళ్ళియే సేవింప వలసియున్నది.

మార్గముః– తిరుత్తేవనార్తొగైకు (కీళ్చాలై) 1 కి.మీ. దూరములో ఈక్షేత్రము కలదు.ం

పా॥ తావళన్దులగముఱ్ఱుమ్ తడమలర్ ప్పొయ్గై పుక్కు
నావళ నవిన్ఱజ్జేత్త నాగత్తిన్ నడుక్కమ్ తీర్తాయ్
మావళమ్ పెరుగి మన్నుమఱైయవర్ వాழுమ్, నాజ్గైక్
కావళమ్బాడిమేయ కణ్ణనే కళైగణీయే.

పా॥ శన్దమాయ్ చ్చమయమాగి చ్చమయవై మ్బూదమాగి;
అన్దమాయాదియాగి యజుమఱైయలైయు మానాయ్
మన్దమార్ పొழிల్కడోఱుమ్ మడమయిలాలు నాజ్గై
కన్దనూర్ కావళన్దణ్ పాడియాయ్ కళైగణీయే
తిరుమజ్గై య్యాழ்వార్–పెరియ తిరుమొழி 4–6–9

భగవత్ప్రాప్తి

మంచిమాట

మూడు జన్మలు (హిరణ్య కశిప, రావణ, శిశుపాల) భగవంతునితో విరోధించి అపచారములు చేసిన శిశుపాలుడు చివరకు భగవంతుని బొందినాడు గదా! అనాది కాలముగా అనేక జన్మ పరంపరలలో భగవంతునితో విరోధించి అపచారము చేయుచున్న మనము సర్వేశ్వరుని పొందకపోదుమా !

'కురుగూరునంబిగారు'

❁ 39. తిరువెళ్లక్కుళమ్ 39 (అణ్ణన్ కోయిల్ ❁

శ్లో॥ పురేతు వెళ్లక్కుళ మిత్యభిశ్రుతే తన్నామ తీర్థే సుర దిఙ్ముఖ స్థితి: ।
నారాయణాఖ్యో వరతత్త్వబోధ వైమానమాసాద్య విరాజతే హి ॥

శ్లో॥ ఇక్ష్వాకు శ్వేత రాజోగ్ర ప్రత్యక్షత్వ ముపాగత: ।
పూమార్ తిరుమకళ్ దేవీ మాశ్రిత: కలిహస్తుత: ॥

వివ:– నారాయణన్ – అణ్ణన్ పెరుమాళ్-పూవార్ తిరుమగళ్ నాచ్చియార్ – వెళ్లక్కుళమ్ పుష్కరిణి తత్త్వబోధ విమానము-తూర్పుముఖము-నిలుచున్న సేవ-ఇక్ష్వాకు వంశీయుడైన శ్వేతుకేతు మహారాజునకు, పరమ శివునకు ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే:– తిరుమంగై ఆళ్వార్ల దేవిమార్లగు (భార్య) కుముదవల్లి నాచ్చియార్ ఈ తిరువెళ్లక్కుళ తీర్థమునందే అవతరించిరి.

మార్గము:– కీழచాలైకు (తిరుత్తేవనార్ తొగైకు) పశ్చిమంగా 1 కి.మీ దూరము. "అణ్ణన్ కోయిల్ అనియే చెప్పాలి." వసతులు లేవు.

పా॥ కణ్ణార్ కడల్పోల్ తిరుమేని కరియాయ్ ।
నణ్ణార్ మునై వెన్ఱి కొళ్వార్ మన్ను నాఙ్గూర్
తిణ్ణార్ మదిళ్శూழ் తిరువెళ్లక్కుళత్తుళ్ ।
అణ్ణా; అడియే నిడరైక్కళైయాయే.

పా॥ వేడార్ తిరువేఙ్గడమ్ మేయవిళక్కే;।
నాడార్ పుగழ వేదియర్ మన్నియ నాఙ్గూర్
శేడార్ పొழிల్ శూழ் తిరువెళ్లక్కుళత్తాయ్ ।
పాడా వరువేన్ వినైయాయినపాత్తి.

తిరుమంగై ఆళ్వార్–పెరియ తిరుమొழி 4-7-1,5.

సంసార బీజము

మంచిమాట

ముముక్షువునకు సంసారబీజము నశింపవలెను. పేడపురుగు పేడలో తిరుగుచున్నను ఆపేడ దానికి అంటనట్లుగా ముముక్షువైనవాడు సంసారములో నుండినను సంసారముతో సంబంధము లేకుండ నుండవలెను. అట్లున్నచో సంసార బీజము నశించును. అట్టివారు జనకచక్రవర్తి వంటివారు.

❁ 40. తిరుపార్థన్ పళ్లి 40 ❁

శ్లో॥ పార్థన్‌పళ్లి పురేతు శంఖ సరసీ యుక్తే తు నారాయణం
వైమానం సమధిశ్రిత స్థ్సితిలసన్ ప్రాచేతసాశీముఖః ।
దేవస్తామరయాళ్ ప్రియోఽర్జున జలేశైకాదశేశేక్షితః ॥
ప్రాప్తస్తామర నాయకీం విజయతే శార్ఙ్గాంశ యోగిస్తుతః ॥

వివ :– తామరయాళ్ కేళ్వన్–తామరై నాయకి–శంఖ పుష్కరిణీ–నారాయణ విమానము–పశ్చిమ ముఖము–నిలుచున్న సేవ–అర్జునునకు వరుణునకు–ఏకాదశ రుద్రులకును ప్రత్యక్షము–తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే :– ఇచ్చట పెరుమాళ్లు శ్రీదేవి, భూదేవి, నీళాదేవులతో కలసి వేంచేసియుందురు. ఇచ్చట శంఖ చక్ర గదలతో వేంచేసియున్న కోలవిల్లి రామన్ కలరు. వీరి హస్తములో శార్ఙ్గమును (విల్లు) సమర్పించియున్నారు. ఇచట అర్జునునకు వేరు సన్నిధి కలదు. **చరమ శ్లోకార్థము** ప్రకాశించిన స్థలము–మకరం పుష్యమీ నక్షత్రం తీర్థోత్సవం. అర్చకులు సన్నిధికి సమీపముననే కలరు.

మార్గం :– తిరునాంగూర్‌కు దక్షిణం 3 కి.మీ చిన్న గ్రామం. వసతులు లేవు.

పా॥ కవళయానై కొమ్బుశిత్త కణ్ణనెన్డ్రుమ్; కామరుశీర్
క్కువళమేగ మన్నమేని కొణ్డ కోనెన్నానై యెన్డ్రుమ్
తవళమాడునీడు నాజ్గై త్తామరై యాళ్ కేళ్వనెన్డ్రుమ్
పవళవాయాళెన్ మడన్దై **పార్తన్బళ్ళి పాడువాళే.**

తిరుమంగై ఆళ్వార్ – పెరియ తిరుమొழி 4-8-1

శ్లో॥ చోళదేశే ప్రసిద్ధానాం దేశానాం కమలాపతేః ।
ఏవం చత్వా రింశ తస్తు వైభవో వర్ణితోమయా ॥

వివ :– ఇంత వరకు చోళదేశపు దివ్య తిరుపతులు నలుబది క్షేత్రములు వర్ణింపబడినవి.

పాండ్యదేశీయ దివ్యదేశములు

శ్లో॥ ఇదానీం పాండ్యదేశీయ దివ్యదేశ సువైభవమ్ ।
యతీంద్ర కరుణా భూమ్నా వర్ణ్యతే విదుషాంముదే ॥

వివః– భగవద్రామానుజుల వారి కృపాకటాక్షమున పండితుల సంతోషము కొఱకు ఇకపై పాండ్యదేశమున గల దివ్యదేశముల వైభవము వర్ణింపబడును.



39.నారాయణన్ - తిరువెళ్ళక్కుళమ్

Narayanan - Tiruvellakkulam



38.గోపాలకృష్ణన్ - తిరుక్కావళంబాడి

GopalaKrishnan - Tirukkavalanbadi



40.తామరైయాళ్ కేళ్వన - పార్థన పళ్ళి

Tamarayal Kelvan - Partan Palli

❀ 41 తిరుమాలిరుం శోలై మలై (మధుర 20 కి.మీ.) 1 ❀

(అழகర్ కోయిల్)

శ్లో॥ శ్రీమద్వనాద్రి పథ నూపుర నిమ్నగాంతే
దేశేస్థితో వృషభ పర్వత చందనాఢ్యే ।
ధర్మేక్షితస్తు మలయధ్వజ పాండ్య దృష్టః
ప్రాగాననో లసతి సుందరబాహు నాథః ॥

శ్లో॥ **సోమసుందర విమాన మధ్యగః సుందరోప పద వల్లికాయుతః ।**
విష్ణుచిత్త కలిజిత్ పరాంకుశైః గోదయా మణి మహర్షిణాస్తుతః ॥

వివః– సుందర బాహు పెరుమాళ్ - అழగర్ - (మాలాలంకారర్)- సుందరవల్లి తాయార్, కళ్యాణవల్లి తాయార్, నూపురగంగ(శిలమ్బాఱు) సోమసుందర విమానము - వృషభగిరి - చందన వృక్షము - తూర్పు ముఖము - నిలుచున్న సేవ ధర్మదేవతకు మలయధ్వజ పాండ్యరాజునకు ప్రత్యక్షము - పూదత్తాழ్వార్, పేయాழ్వార్, నమ్మాழ్వార్, పెరియాழ్వార్, ఆణ్డాళ్, తిరుమంగై ఆழ్వార్ కీర్తించినది.

ఈ క్షేత్రమునకు దక్షిణ తిరుపతి యనియు, వనగిరి యనియు పేరు. ఇచట మూలవర్, ఉత్సవర్ కూడ పంచాయుధములతో వేంచేసి యుందురు. మూలవర్‌కు వైకుంఠ నాథన్, పరమ స్వామియను తిరునామములు కలవు. స్వామి ప్రయోగ చక్రహస్తులై వేంచేసియున్నారు.

ఈక్షేత్రస్వామి విషయమై ఆణ్డాళ్ "నాఱు నఱుమ్పొழిల్" అను పాశురమున స్వామికి నూరు గంగాళముల అక్కారవడిశల్ (పాయసాన్నము), నూరు గిన్నెలతో వెన్న ఆరగింపుచేతునని మాట యిచ్చినారు.

పిమ్మట భగవద్రామానుజులు అవతరించి ఆణ్డాళ్ శ్రీసూక్తి సఫలమగునట్లుగా నూరు గంగాళముల అక్కార వడిశల్, వెన్న ఆరగింపుచేసి పిమ్మట ఈ విషయమును ఆండాళ్ సన్నిధిలో విజ్ఞాపన చేసిరి. అంతహరు సంతుష్టాంత రంగులై ఉడయవరులను జూచి "ఎన్ కోయిల్ అణ్ణనే" అని పిలచి ఆదరించి గౌరవించిరట. అది మొదలు ఉడయవర్లకు "గోదాగ్రజః" అనియు "కోయిల్ అణ్ణన్" అనియు తిరునామములు ఏర్పడినవి. ఇచట ఆణ్డాళ్ "వీత్తిరున్ద తిరుక్కోలముతో (కూర్చున్న భంగిమ) వేంచేసియున్నారు.

ఈక్షేత్రమునకు "మయల్ మిగు పొழిల్" (తిరువాయ్ మొழి 2-10-3) (దట్టమైన తోటలుగల దివ్యదేశము) అను విశిష్టమైన తిరునామము కలదు. తిరుమంగై ఆழ్వార్ ఈక్షేత్రస్వామిని "తెన్నానై" (తెఱ్కే ఆనై) దక్షిణ దిగ్గజముగా

అభివర్ణించినారు. ఈక్షేత్రస్వామికి కళ్ళళగర్ అను తిరునామము కలదు. నమ్మాళ్వార్లు **"శౌణ్ణాఱ్కవిగాళ్"** అనితిరువాయిమొళి లో "నెఞ్జముయిరుముళ్ కలన్దు" (మనస్సు నందును ప్రాణము నందును కలసిపోయి) అని సర్వేశ్వరుని "ఆశ్రిత వ్యామోహమనెడి గుణమును అభివర్ణించిరి. నమ్మాళ్వార్ల భక్తికి పరవశుడైన సర్వేశ్వరుడు ఆళ్వార్లను వీడలేక వారి తిరుమేని యందు మిక్కిలి ప్రీతిని చూపగా ఆళ్వార్లు "అయ్యో! సర్వేశ్వరుడు నన్ను ఈ దేహముతోనే పరమపదమునకు తీసికొని పోవునేమో! అట్లైన ఈ సంసారము నిత్యమగునే!" యని తలచి సర్వేశ్వరుని ప్రార్థించి ఈ దేహముపై మోహమును విడువుమని ప్రార్థింపగా స్వామి యట్లేయని యంగీకరించెను. అపుడు ఆళ్వార్లు "ఆహా! ఏమి సర్వేశ్వరుని శీలగుణము, ఆశ్రిత వ్యామోహము" అని ఆశ్చర్యపడి ఆ ఆశ్రిత వ్యామోహమును "శౌణ్ణాల్ కవిగాళ్" అను దశకమున ప్రకటించుచున్నారు.

ఈ సన్నిధి చాల పెద్దది. దీనికి అళగర్ కోట యని పేరు. సన్నిధికి ఉత్తరముగా కొండపై నూపుర గంగ కలదు. సన్నిధి గోపురద్వారమున 18వ పడి గట్టులో **"కరుప్పణన్"** అను వారు సన్నిధికి కావలిగా నుందురు. సన్నిధి తాళము వేసిన పిమ్మట ఆ తాళములను వీరి సన్నిధిలోనే ఉంచుదురట.

బ్రహ్మోత్సవ సమయంలో చక్రత్తాళ్వాన్ మాత్రమే గోపుర ద్వారము నుండి వేంచేయుదురు. పెరుమాళ్లు ప్రక్కనున్న ద్వారము నుండి వేంచేతురు.

మేషం పౌర్ణమినాడు ఏటి ఉత్సవమునకు పెరుమాళ్లు వేంచేయగా తాయార్లకు కోపము వచ్చినదట. ఆకారణమున నాడు మొదలు బ్రహ్మోత్సవము వరకు సన్నిధి ప్రకారములో గల ఒక మండపములో వేంచేసి తిరువారాధన స్వీకరింతురు.


ఉత్సవములు:- మేషమాసములో పౌర్ణమినాడు మధురలో గల వైగె నదిలో ఏటి ఉత్సవము జరుగును. ఈక్షేత్రస్వామి విషయమై శ్రీకూరత్తాళ్వాన్ సుందరబాహుస్తవమునను గ్రహించిరి.

కర్కాటక మాసములో బ్రహ్మోత్సవము జరుగును. పలు సత్రములు సన్నిధి సమీపములో కలవు. సన్నిధిలో ప్రసాదము లభించును. అన్ని వసతులు గల క్షేత్రము.

మార్గము:- మధురకు 15 కి.మీ. దూరము.


పా॥ కిళరొళి యిళమై కెడువదన్ మున్నమ్,
వళరొళి మయోన్ మరువియ కోయిల్,
వళరిళమ్ పొళిల్ శూழ் **మాలిరుఞ్జోలై**
తళర్విలరాగిల్ శార్వదు శదిరే.

నమ్మాళ్వారు - తిరువాయి మొళి 2-10-1




41, అళగర్ - తిరుమాలిరుంశోలై

Sundarabahu - Tirumalirunsolai



42.సౌమ్యనారాయణన్ - తిరుక్కోట్టియూర్
Soumyanarayan - Tirukkottiyur



43.సత్యగిరినాథన్ - తిరుమెయ్యమ్
Satyagirinadhan - Tirumeyyam

పా॥ అలమ్మా్ప వెరుట్టా క్కొన్ను తిరియు మరక్కారై
కుక్కలమ్మార్థు పడుత్తు కుక్కలవిళక్కాయ్ నిన్రకోన్ మలై,
శిలమ్మార్క వన్దు తెయ్వ మకళిర్కళాడుమ్. శీర్
చ్చిలమ్పాఱు పాయుమ్ తెన్ **మాలిరుమ్ శోలైయే.**

పెరియాళ్వారు – పెరియాళ్వార్ తిరుమొழி 4-2-1

పా॥ నాఱు నఱుమ్పొళిల్ **మాలిరుమ్ శోలై నమ్బిక్కు,** నాన్
నూఱు తడావిల్ వెణ్ణెయ్ వాయ్ నేర్న్దు పరావివైత్తేన్,
నుఱు తడానిరైన్ద అక్కారవడిశిల్ శొన్నేన్,
ఏఱు తిరుప్పుడైయా నిన్ఱు వన్దివై కొళ్ళుజ్గొలో.

ఆణ్డాళ్ – నాచ్చియార్ తిరుమొழி 9-6

పా॥ మున్దుఱప్పురై క్కేన్ వరైకుళ్ళిల్మడవార్ కలవియై విడుతడుమారల్
అన్దరమేழ மలై కడలేழ மాయ వెమ్మడిగళ్ తమ్ కోయిల్
శన్దొడు మణియు మణిమయిల్ తణ్ణియున్దు్ழி వన్దరువిగళ్ నిరన్దు
వన్దిழி శారల్ **మాలిరుఞ్శోలై** వణఙ్గుదుమ్ వామడనెఞ్జే.

తిరుమంగై ఆళ్వార్ – పెరియ తిరుమొழி 9-8-1.

పా॥ నేశమిలాదవర్క్కుమ్ నినైయాదవర్క్కు మరియాన్
వాశమలర్ పొழிల్ శూழ వడమా మదుటైప్పిఱన్దాన్
దేశమెల్లామ్ వణఙ్గు **న్దిరుమాలిరుమ్ శోలై** నిన్ఱ
కేశవనమ్బిదన్నై క్కణ్డె యెణ్ కణ్ణి కాణుజ్గొలో.

పా॥ వలమ్పురి యాழிయనై వరైయార్ తిరడోళ్నన్నై
పులమ్పురి నూలవనై ప్పొழிల్ వేఙ్గడ వేదియనై
శిలమ్బియలాఱుడైయ **తిరుమాలిఞ్శోలై**నిన్ఱ
నలన్దిగழ் నారణనై నణుగుఙ్గొలెన్నున్దదలే.

9-9-1,6,9.

శ్లో॥ పీతామ్బరం వరద శీతల దృష్టిపాతం
ఆజానులమ్బి భుజ మాయత కర్ణపాశమ్
శ్రీమన్మహా వనగిరీన్ద్ర నివాస దీక్షం
లక్ష్మీధరం కిమపి వస్తు మమావిరస్తు

శ్రీకూరత్తాళ్వాన్ – సుందరబాహుస్తవమ్ 14 శ్లో

❁ 42. తిరుక్కోట్టియూర్ 2 (గోష్ఠీపురము) ❁

శ్లో॥ శ్రీమద్దేవ సరోజినీ విలసితే గోష్ఠీపురే ప్రాఙ్ముఖ
స్త్వష్టాంగాఖ్య విమాన మధ్య నిలయ శ్రీసౌమ్య నారాయణః ।
ఆలింగన్ తిరుమామకళ్ పదయుతాం దేవీంతు నాట్య స్థితిః
కాదంబేంద్ర విలోచనాతిథివపు ర్విద్యోతతే సర్వదా ।

శ్లో॥ భక్తిసార మహాయోగి పరకాల గదాంశజై : ।
విష్ణుచిత్తేన మునినా మంగళాశాసనైః స్తుతః ॥

వివ : సౌమ్య నారాయణన్ - తిరుమామకళ్ నాచ్చియార్ - దేవ పుష్కరిణి అష్టాంగ విమానము-తూర్పు ముఖము-నిలుచున్న, కూర్చున్న,నడుచుచున్న నాట్య మాడుచున్న సేవ. కదంబ మహర్షికి ఇంద్రునకు ప్రత్యక్షము. పూదత్తాళ్వార్; పేయాళ్వార్, తిరుమழிశై ఆళ్వార్, పెరియాళ్వార్, తిరుమంగై ఆళ్వార్ కీర్తించిన క్షేత్రము.

విశే.: హిరణ్యుని బాధలను సహింప జాలని దేవతలు కదంబమునిని ప్రార్థింపగా హిరణ్యుడు రాలేని ఈ ప్రదేశమునందుండుడని వారిని నియమించెను. ఆ ప్రకారము దేవతలు గోష్ఠిగానున్న కారణమున గోష్ఠీపురమని పేరువచ్చెను.

ఇచ్చట సన్నిధి నాలుగు మిద్దెలుగానుండును. ఇచట గల అష్టాంగ విమానము విశ్వకర్మచే నిర్మింపబడినది. ఉడయవర్ ఈ క్షేత్రములో వేంచేసియున్న తిరుక్కోట్టియూర్ నంబిగారి వద్దకు పదునెనిమిది పర్యాయములు వేంచేసి చరమశ్లోకార్థమును (తిరుమంత్రార్థమని కొందరి అభిప్రాయము) సేవించి భక్త కోటికి అనుగ్రహించిన ప్రదేశము. ఇచ్చట తిరుక్కోట్టియూర్ నంబిగార్కి, ఉడయ వరులకు సన్నిధులు గలవు. గోపురముపై ఉడయవర్ గ్రామమునంతను చూచు చున్నట్లుందురు. తిరుక్కోట్టియూర్ నంబిగారి అవతార స్థలం. మేషం చిత్త తీర్థోత్సవము.

మార్గము: మధుర నుండి బస్‌లో తిరుప్పత్తూర్ చేరి అచట నుండి వేరు బస్‌లో 10 కి.మీ. దూరమున ఈ క్షేత్రమును చేరవచ్చును.

పా॥ ఇన్దావతికిన్దై నల్లేన్; ఇరు నిలత్తై
చ్చెన్దాజ్గళన్ద తిరువడియై - అన్దు
కరుక్కోట్టియు ట్కిడన్దు కై తొழுదేన్ కణ్డేన్
తిరుక్కోట్టి య్యెన్దై తిఱమ్.

పూదత్తాళ్వార్ - ఇరండాం తిరువన్దాది 87 పా॥

❀ 43. తిరుమెయ్యమ్ 3 (పుదుక్కోట్టై 20 కి.మీ.) ❀

శ్లో॥ రమ్యే మెయ్యపురే కదంబ సరసీ సత్యాఖ్య తీర్థాంచితే
సత్యాద్ర్యాఖ్య విమాన మాప్య పనస క్షోణీరుహాఽలంకృతే ।
దేవస్సత్యగిరి ప్రభు ర్విజయతే దేవ్యోయ్యవన్త్యాళితి
ప్రాగాస్యో వర సత్యదేవ నయనానన్దః కలిఘ్నః స్తుతః ॥

వి.వః సత్యగిరినాథన్ - ఉయ్యవందాళ్ తాయార్ - కదంబపుష్కరిణి - సత్య పుష్కరిణి - సత్యగిరి విమానము - పనసవృక్షము - తూర్పుముఖము - నిలుచున్నసేవ - సత్యదేవతకు ప్రత్యక్షము - తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశేః ఇచ్చట శ్రీరఙ్గనాథునివలె పెరియ (పెద్ద) తిరుమేనితో, పవళించిన స్వామి కలరు. వృషభమాసం ధనిష్ఠతీర్థోత్సవము. దీనిని సత్యవ్రత క్షేత్రమనియు అందురు. తిరుమెయ్యపు రాజగు ఊమై య్యన్ దాగియుండిన ప్రదేశము చూడదగినది.

మార్గముః ఈక్షేత్రము పుదుక్కోట్టైకు 20 కి.మీ. దూరములో గలదు. పుదుక్కోట్టై - కారైక్కుడి రైలు మార్గము.

ఇచటకు 10 కి.మీ దూరమున తిరుక్కోట్టియూర్ కలదు.

పా॥ నిలయాళా ! నిన్ వణఙ్గ వేణ్డాయే యాకిలు; మెన్
ములై యాళ వొరునాళున్న కలత్తారాళాయే
శిలై యాళా ! మరమెయ్త తిఱలాళా!- తిరుమెయ్య
మలై యాళా ! నీయళ వళై యాళ మాట్టోమే

తిరుమంగై ఆళ్వార్ - పెరియ తిరుమొழி 3-6-9

కలయాళా!వకలలకుల్ కనవళై యుమ్ కై యాళా! వెన్ శెయ్గేన్ నాన్ ।
విలై యాళా! వడియేనై వేణ్డుదియో వేణ్డాయో వెన్నుమ్;మెయ్య
మలైయాళన్ వానవర్ దమ్ తలై యాళన్ మరామరమే ழிయ్దవెన్ఱి
చ్చిలై యాళన్, ఎన్ మగళై చ్చెయ్దనక శెఙ్గనమ్ నాన్ శిన్దిక్కేనే.

తిరుమంగై ఆళ్వార్-పెరియతిరుమొழி 5-5-2.

అరువిశోర్ వేఙ్గడమ్ నీరమలై యెన్ఱువాయ్,
వెరువినాళ్, మెయ్యమ్ వినవియిరుక్కిన్ఱాళ్
పెరుగుశీర్ క్కణ్ణపురమెన్ఱు పేశినాళ్
ఉరుగినాళ్, ఉళ్మెలిన్దాళ్ ఇదువెన్గొలో.

తిరుమంగై ఆళ్వార్ - పెరియతిరుమొழி 8-2-3.

❁ 44.తిరుప్పుల్లాణి 4(రామనాథపురం 10 కి.మీ.) ❁

(దర్భ శయనం)

శ్లో ॥ శ్రీపుల్లాణి పురేతు పిప్పలనగ శ్రీ చక్ర తీర్థాంచితే
కల్యాణాఖ్య విమాన మధ్య నిలయః కల్యాణ వల్లీ ప్రియః
కల్యాణాఖ్య జగత్ప్రభు ర్విజయతే ప్రాగాననో రాజతే
పుల్లారణ్య మహర్షి సేవిత తనుః కీర్త్యః కలిద్వేషిణః ॥

వివ : కల్యాణ జగన్నాథన్–కల్యాణవల్లి తాయార్ - చక్ర తీర్థము - కల్యాణ విమానము - పిప్పల పర్వతము - తూర్పుముఖము - కూర్చున్నసేవ - అశ్వత్థవృక్షము - దర్భ శయనము–పుల్లారణ్య మహర్షికి ప్రత్యక్షము.

వి.శే: ఈ క్షేత్రమునకు దగ్గరలో రామేశ్వరం, ధనుష్కోటి కలవు. ఈ సన్నిధిలో గల అశ్వత్థ వృక్షము క్రింద నాగ ప్రతిష్ఠ చేసిన వార్కి సంతానము కలుగును. పెరుమాళ్లు ఆరగించు పాయసము తప్పక స్వీకరింపవలెను.ఇచట దేవగణములతో పత్నీ సహితుడైన వరుణుడు, విభీషణుడు, శరణాగతి చేయుచుండగా దర్భలపై శయనించిన చక్రవర్తి తిరుమగన్(శ్రీరామచంద్రులు) సేవ సాదింతురు.

మార్గము: రామనాథపురమునకు 10 కి.మీ. కారైక్కుడి నుండి రామనాథపురం బస్‌లో పోవచ్చును.

పా॥ విల్లాలిలజ్గై మలజ్గచ్చరమ్ దురన్ద,
వల్లాళన్ పిణ్ పోన నెఞ్జమ్ వరుమళవుమ్;
ఎల్లారు మెన్ఱన్నై యేశిలుమ్ పేశిడినుమ్
పుల్లాణి యెమ్బెరుమాన్ పొయ్‌కేట్టిరున్దేనే.
కనై యారిడి కురలిన్ కార్ మణియిణ్ నా వాడల్
తినై యేనుమ్ నిల్లాదు తీయిల్ కొడిదాలో
పునై యార్ మణిమాడ **పుల్లాణి** కై తొழுదేన్
వినై యేన్ మేల్ వైలై యుమ్ వెన్దழలే వీశుమే.
వేదముమ్ వేళ్వియుమ్ విణ్ణు మిరుశుడరమ్
ఆదియుమానా నరుళ్ తన్ద వానమక్కు
పోదలరుమ్బున్నై శూழ் **పుల్లాణికై** కొழுదేన్
ఓదముమ్ నాను ముఉజ్గా దిరున్దేనే.

తిరుమంగై ఆழ்వార్ - పెరియ తిరుమొழி 9-4-5, 7,9.

45. తిరుత్తణ్కాల్ 5 (తిరుత్తంగాలూర్) (శివకాశి 3.కీమీ.)

శ్లో॥ దివ్యే పాప వినాశ తీర్థ రుచిరే తణ్గాల్ పురే ప్రాఙ్ముఖః
శ్రీమానప్పనితి ప్రియామనుభవన్ ఆనందనామ్నీం స్థిత ః।
దేవీభిస్తు దిశా సమానగణనాభిర్దేవ చన్ద్రాలయః
శ్రీమద్వల్లభదేవ సేవిత వపూ రేజే కలిఘ్నస్తుతః॥

వివః— అప్పన్-తణ్గాలప్పన్-అన్ననాయకి, అనంతనాయకి; అమృతనాయకి, జాంబవతి యను నలుగురు తాయార్లు - పాప వినాశ తీర్థము-దేవచంద్ర విమానము-తూర్పు ముఖము-నిలుచున్న సేవ- వల్లభదేవునకు ప్రత్యక్షము. తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే ః— ఉషా అనిరుద్ధుల వివాహము జరిగిన ప్రదేశము. ఇచట జాంబవతీ తాయార్ నిన్న తిరుక్కోలమున వేంచేసియున్నారు. మరియు ఇచట గరుడాళ్వారు సర్ప,అమృతకలశ, అంజలిహస్తులై వేంచేసి యుందురు. అన్ని వసతులు గలవు. రామానుజకూటము కలదు.

మార్గముః— విరుదునగర్ - తెన్ కాశి రైలుమార్గము. శివకాశి నుండి 5 కి.మీ. శ్రీవిల్లి పుత్తూరు నుండి విరుదు నగర్ నుండి బస్ సౌకర్యం కలదు.
ర॥ క్షేత్రమునకు 25 కి.మీ. దూరంలో శ్రీవిల్లి పుత్తూరు కలదు.

పా॥ పేరానై కుఱుఙ్గుడి యెమ్బెరుమానై,తిరుత్తణ్గా,
లూరానై క్కరమ్బనూరుత్తమనై ; ముత్తిలఙ్గు
కారార్ తిణ్కడలేழுమ్ మలైయేழிవ్వులగేழுణ్డుమ్,
ఆరాదెన్రిరున్దానై క్కణ్డదు తెన్నరఙ్గత్తే.
తిరుమంగై ఆళ్వార్ - పెరియ తిరుమొழி 5-6-2.

పరమ ప్రయోజనము

మంచిమాట

ఆచార్యులందరి అభిప్రాయము; ఆళ్వారుల హృదయము; చతుర్వేదముల తాత్పర్యము, సర్వశాస్త్రముల ఉద్దేశ్యము పరిశీలించి చూడగా ఆచార్య కైంకర్యమే పరమ ప్రయోజనము అని తెలియుచున్నది. --- "నంజీయర్"

ఆచార్య కైంకర్యము అనునది తనకు ఆకలి కలుగునపుడు భుజించుట వంటిది. భాగవతకైంకర్యము తల్లికి అన్నము పెట్టుట వంటిది. భగవత్కైంకర్యము అందరితోపాటు తాను అన్నము తినుట వంటిది. --- "వడుగ నంబి"

❀ 46. తిరుమోగూర్ 6 (మధుర 10 కి.మీ) ❀

("మోహనపురము")

శ్లో॥ మోకూర్ నామ్నిపురే పయోబ్ధి సరసీ సంశోభితే ప్రాఙ్ముఖః
స్థాయీ మేఘలతా పరిష్కృత వపు శ్రీకాళమేఘప్రభుః।
శ్రీమత్కేతక దేవయాన వసతి ర్విద్యోతతే పద్మభూ
రుద్రేంద్రాదిమ సేవితః కలిజితః పాత్రం శఠారేస్తుతే : ।

వివః– కాలమేఘ పెరుమాళ్-తిరుమోగూర్ వల్లి తాయార్-మేఘవల్లి (మోహన వల్లి) క్షీరాబ్ది పుష్కరణి-కేతకి విమానం (మోహన విమానం) తూర్పుముఖము-నిలుచున్న సేవ-బ్రహ్మ,రుద్ర,ఇంద్రులకు ప్రత్యక్షము- నమ్మాళ్వార్, తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే :– ఇచ్చట శ్రీ భూసమేతులైన క్షీరాబ్ధిశాయి పెరుమాళ్ల సన్నిధి గలదు. (పళ్లికొండ పెరుమాళ్) షోడశ బాహు సుదర్శన పెరుమాళ్ సన్నిధియు కలదు.


మార్గముః– మధురకు 10 కి.మీ. మధుర నుండి టౌన్ బస్ సౌకర్యం కలదు. మధుర నుండి "మేలూరు" వెళ్లుబస్‌లో ఒత్తక్కడై అనుచోట దిగి అట నుండి (నడచిగాని) తిరువాదవూర్ వెళ్లు బస్‌లో 11/2 కి.మీ. వెళ్లిన సన్నిధి చేర వచ్చును.

అమృతమును పంచు నిమిత్తమై మోహినీ అవతారము దాల్చిన స్వామి దేవతల ప్రార్ధన నంగీకరించి కాళమేఘ పెరుమాళ్లుగా అవతరించుటచే ఈ క్షేత్రమునకు మోహనపురమని పేరువచ్చెను. సన్నిధి ప్రక్కన గల క్షీరాబ్ది పుష్కరిణి కడురమణీయమైనది. తాళతామరై నది ఇచట ప్రవహించుచున్నది. సన్నిధిలో ప్రసాదము లభించును. ఇచట వేంచేసియున్న చక్రత్తాళ్వార్ మిక్కిలి ప్రభావ సంపన్నులు. వృషభం విశాఖ తీర్థోత్సవం.

పా॥ తాళతామరై త్తడమణివయల్ **తిరుమోగూర్**
నాళుమేవి నన్గమర్న్దు నిన్ఱు అశురరై త్తగర్క్కుమ్;
తోళునాన్గుడై చ్చురికుళ్‌కమలక్కణ్ కనివాయ్
కాళమేగత్తై యన్ఱి మత్తొన్ఱిలజ్గదియే.

పా॥ ఇడర్ కెడవెమ్మై ప్పోన్దళియా యెన్ఱెన్ఱేత్తి;
శుడర్ గొళ్ శోతియై త్తేవరుమ్ మునివరుమ్ తొడర
పడర్ కొళ్ పామ్బణై ప్పళికొళ్వాన్ **తిరుమోగూర్,**
ఇడర్కెడ వడిపరవుదుమ్ తొణ్డీర్ వమ్మినే.


నమ్మాళ్వార్ – తిరువాయిమొళి 10-1-1,4.



44.కల్యాణ జగన్నాథన్ - తిరుప్పుల్లాణి
Kalvanaiaeanmadhan - Tiruppullani



45.తంగాలప్పన - తిరుత్తంగాల్
Tangalappan - Tiruttangal



46.కాలమేఘ పెరుమాళ్ - తిరుమోగూర్
Kalamegha Perumal - Tirumogur



47.కూడలళగర్ - మధురై
Kudalalagar - Madhurai

❁ 47. తెన్ మధురై 7 (మధుర) (తిరుక్కూడలి) ❁

శ్లో॥ శ్రీమద్ధేమ సరోవరేణ కలితే చక్రాఖ్య తీర్థాంచితే
శ్రీమత్యే మధురాపురే సురదిశా వక్త్రాసనాలంకృతః ।
దేవ్యా సుందర నాయకో వకుళయా త్వష్టాంగవైమానగః
దృష్ట శ్శౌనక భార్గవాది మునిభి ర్భక్తార్థ ముజ్జృంభతే ॥

శ్లో॥ భక్తిసార కలిఘ్నాభ్యాం విష్ణుచిత్త మహర్షిణా ।
నీళయాపి చ తత్పుత్ర్యా మంగళాశాసిత స్సదా ।

వివ :– కూడలళగర్–మధురవల్లి–వకుళవల్లి (మరకత వల్లి వరగుణవల్లి తాయార్) హేమ పుష్కరిణి–చక్రతీర్థము–అష్టాంగ విమానము–తూర్పుముఖము–కూర్చున్నసేవ–శౌనక భృగుమహర్షులకు, పెరియాళ్వార్లకు ప్రత్యక్షము. తిరుమళిశై ఆళ్వార్, పెరియాళ్వార్, ఆండాళ్, తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే :– మధుర పాండ్య రాజసభలో విష్ణు పరత్వ నిర్ణయము గావించి విజయులైన పెరియాళ్వార్లకు గరుడ వాహనారూఢులై స్వామి సాక్షాత్కరింపగా పెరియాళ్వార్లు పల్లాండు పాడిన ప్రదేశము. తిరుప్పల్లాండు అవతరించిన స్థలము. ఇచట గల అష్టాంగ విమానము చాలా పెద్దది. అందు శయన తిరుక్కోలముతో (పవళించిన) శ్రీరంగనాథులు–పై అంతస్థులో నిన్ర తిరుక్కోలముతో (నిలచున్న) సూర్యనారాయణులు వేంచేసియున్నారు. వృషభం అనూరాధ తీర్థోత్సవం–కుంభ మాసం మఖ శాత్తుమురైగా పది దినములు తెప్ప ఉత్సవం. ఈ సన్నిధికి మూడు ప్రాకారములు గలవు. రెండవ ప్రాకారములో నవగ్రహములు ప్రతిష్ఠింపబడినవి. మూడవ ప్రాకారములో తాయార్, ఆండాళ్, మణవాళమామునుల సన్నిధులు గలవు. సన్నిధిలో ప్రసాదము లభించును. సన్నిధి వద్ద రామానుజ కూటము కలదు.

మార్గము:– మధుర ప్రసిద్ధ పట్టణమగుటచే తమిళనాడులోని అన్ని ప్రాంతముల నుండి బస్ సౌకర్యం కలదు. రైలు వసతియు కలదు. 20 కి.మీ. దూరంలో తిరుమాలిరుంశోలై, 10 కి.మీ. దూరములో తిరుమోగూర్ కలవు.

పా॥ కోళియుమ్ **కూడలుమ్** కోయిల్ కొణ్డ కోవలరేయొప్పర్; కున్రమన్న
పాళియుమ్ తోళుమోర్ నాన్గుడైయర్ పణ్డివర్ తమ్మైయుమ్ కణ్డఱియోమ్;
వాళియరో ఇవర్ వణ్ణ మెణ్ణిల్ మాకడల్ పోన్రుళర్, కైయిల్ వెయ్య
ఆళియొన్రేన్దియోర్ శఙ్గుపత్తి యచ్చో వొరువర్ అళగియవా !

తిరుమఙ్గై యాళ్వార్ – పెరియ తిరుమొళి 9-2-5

❁ 48. శ్రీవిల్లి పుత్తూరు 8 ❁

శ్లో॥ దివ్యే ముక్కుళ తీర్థ సుందరతటే శ్రీ విల్లి పుత్తూర్ పురే
శ్రీమత్సంశన దేవయాన నిలయః ప్రాచీముఖ స్సంస్థిత : ।
భాతిశ్రీ వటపత్రశాయి భగవాన్ శ్రీ గోదయా సంస్తుతః
శ్రీమద్విష్ణుహృదా ప్రశస్య విభవో మండూక యోగీక్షితః ।

వివ :– . వటపత్రశాయి పెరుమాళ్ – రంగమన్నార్, ఆండాళ్ తాయార్ – ముక్కుళ తీర్థము. సంశన విమానం – తూర్పుముఖము – వటపత్ర శయనము. రంగమన్నార్ నిలచున్న సేవ-మండూక మహర్షికి ప్రత్యక్షము. పెరియాழ్వార్ ఆండాళ్ కీర్తించినది.

వి.శే:– పెరియాழ్వార్ ఆండాళ్ అవతరించిన దివ్యదేశము. మిధునం స్వాతి పెరియాழ్వార్ తిరునక్షత్రం, కర్కాటకం పుబ్బ, ఆండాళ్ తిరునక్షత్రం పది దినములు అతి వైభవముగా జరుగును. కన్యా శ్రవణం తీర్థోత్సవం. ఇచ్చట పెరియాழ్వార్లు పెంచిన నందనవనము, ఆండాళ్ అవతరించిన స్థలము, కణ్ణాడి కిణర్ (ఆండాళ్ ముఖము చూచుకొన్న బావి) కలవు. ఈ దివ్యదేశమునకు 20 కి.మీ. దూరములో కాట్టళగర్ సన్నిధి, 5 కి.మీ. దూరములో శ్రీనివాసన్ సన్నిధి 24 కి.మీ. తిరుత్తణ్గాల్‌క్షేత్రము కలవు. మిధునమాస ఉత్సవములో 5వ రోజు ఉదయం రంగమన్నార్, వటపత్రశాయి, కాట్టళగర్, శ్రీనివాసన్, తణ్గాలప్పన్ వేంచేయగా పెరియాழ్వార్లు మంగళాశాసనం చేయుదురు. నాటి రాత్రి ఆండాళ్ హంసవాహనారూఢులై వేంచేయగా పెరుమాళ్లు అందరు గరుడ వాహనముపై వేంచేయుట సేవింపదగినది.

పంగుని ఉత్తరా నక్షత్రమున ఆండాళ్‌కు తిరుక్కల్యాణం జరుగును. రం॥ సన్నిధిలో రంగమన్నార్ పెరుమాళ్లకు కుడివైపున ఆండాళ్; ఎడమవైపు గరుడాళ్వార్ వేంచేసియున్నారు.

ఆండాళ్ ప్రార్థన వలన రంగమన్నారును రాజగోపాల రూపములో తీసుకొని వచ్చిన గరుడాళ్వార్ పెరుమాళ్లతో ఏకాసనమున వేంచేసి యున్నారు.

వటపత్రశాయి సన్నిధిలో ఆదిశేషన్, నాభికమలమున బ్రహ్మ, శ్రీదేవి భూదేవి; విల్లి; పుత్త ర్ అను కిరాత రాజులైన భక్తులు కలరు. విల్లి ; పుత్తర్ అను కిరాత రాజులచే కట్టబడుటచే ఈక్షేత్రమునకు విల్లి పుత్తూరను పేరు వచ్చినది.

ఇచట ప్రతి నిత్యము పెరియాళ్వార్లకు తిరుమంజనము జరుగును. పిమ్మట పెరియాళ్వార్ పెరుమాళ్లకు మంగళా శాసనం చేతురు. పెరియాళ్వార్ సన్నిధి ప్రక్కనగల నందన వనములో ఆండాళ్ సన్నిధి వేరుగా కలదు. శ్రీరంగములో వలె

ఇచట కూడా అరయర్ సేవ కలదు.ఈస్వామి విషయమై శ్రీపరాశర్ భట్టర్ గోదాచతుశ్లోకి శ్రీమద్వేదాంత దేశికులు గోదాస్తుతి అనుగ్రహించి యున్నారు.

మార్గము:- తెన్‌కాశి - విరుదునగర్ రైలు మార్గము.మధురకు 65 కి.మీ.

పా॥ మిన్ననై య నుణ్ణడియార్ విరిక్కుల్‌మేల్ నుణ్ణుణ్ణవణ్ణు
ఇన్నిశై క్కుమ్ విల్లిపుత్తూరిని తమర్న్దాయ్, ఉన్నైక్కణ్డార్
ఎన్ననోన్బు నోఱ్ఱాళ్ గొలో వివనై ప్పెఱ్ఱ వయిరుడై యాళ్
ఎన్నుమ్ వార్తై యెయ్‌దువిత్త విరుడీకేశా! ములై యుణాయే

పెరియాళ్వార్ - పెరియాళ్వార్ తిరుమొళి 2-2-6

మెన్నడై యన్నమ్ పరన్దు విళైయాడుమ్ విల్లిపుత్తూరుఱై వాన్దన్,
పొన్నడి కాణ్బదోరాశై యినా లెన్ పొరుకయ ల్కణ్ణిణై తుఞ్జా;
ఇన్నడి శిలొడు పాలము తూట్టి యెడుత్త వెన్ కోలక్కిళియై;
ఉన్నొడు తోళమైక్కొళ్వన్ కుయిలే యులగళన్దాన్ వరక్కూవాయ్

ఆండాళ్ - నాచ్చియార్ తిరుమొళి 5-5

గోదా చతుశ్లోకి

నిత్యాభూషా నిగమ శిరసా నిస్సమోత్తుఙ్గవార్తాం
కాన్తోయస్యాః కచవిలులితైః కాముకోమాల్య రత్నైః
సూక్త్యా యస్యా శ్రుతిసుభగయా సుప్రభాతా ధరిత్రీ
సైషాదేవీ సకల జననీ సిఞ్చతాం మామపాఙ్గైః । 1
మాతా చేత్తులసీ పితాయదితవ శ్రీ విష్ణు చిత్తోమహాన్
భ్రాతా చేద్యతి శేఖరః ప్రియతమః శ్రీరఙ్గధామాయది
జ్ఞాతారస్తనయా స్త్వదుక్తి సరస స్తన్యేన సంవర్ధితాః
గోదాదేవి కథం త్వ మన్య మనిశం సాధారణా శ్రీరసి । 2
కల్పాదౌ హరిణా స్వయం జనహితం దృష్టేన సర్వాత్మనాం
ప్రోక్తం స్వస్యచ కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణం
సర్వేషాం ప్రకటం విధాతు మనిశం శ్రీధన్వినవ్యేపురే
జాతాం వైదిక విష్ణు చిత్తతనయాం గోదా ముదారాం స్తుమః । 3
ఆకూతస్య పరిష్క్రియా మనుపమా మసేచనం చక్షుషోః
ఆనన్దస్య పరం పరామనుగుణా మారామశైలే శితుః
తద్దోర్మధ్య కిరీట కోటి ఘటిత స్వోచ్ఛిష్ట కస్తూరికా
మాల్యామోదన మేది తాత్మవిభవాం గోదాముదారాం స్తుమః । 4

❋ 49. తిరుక్కురుగూర్ 9 (ఆళ్వార్ తిరునగరి) ❋

శ్లో॥ భాతి శ్రీ కురుకాపురే పురవరే శ్రీ తామ్రపర్ణీ నదీ
తీరస్థే సురదిఙ్ముఖ స్థ్సితిరసౌ గోవింద వైమానగః।
దేవ్యా సంతత మాదినాథలతయా యుక్తశ్శఠ ద్వేషిణాం
దృష్టస్త్వ్యవ లోలుపో నవరతం దేవాధినాథ ప్రభు ః॥

వివ :– ఆదినాథ పెరుమాళ్ (పొలిందునిన్ఱ పిరాన్) ఆదినాథ వల్లి – తామ్ర పర్ణీనది–గోవింద విమానము–తూర్పుముఖము–నిలచున్న సేవ–నమ్మాళ్వార్లకు ప్రత్యక్షం–నమ్మాళ్వార్ కీర్తించినది.

విశే :– ఈ క్షేత్రమునకు **"ఉఱైకోయిల్"** (సర్వేశ్వరుడు నిత్య నివాసము చేయుచున్న) దివ్య దేశము అను విలక్షణమైన తిరునామము కలదు. నమ్మాళ్వార్లు ఈ స్వామి విషయములో పరత్వ సౌలభ్య గుణములను సేవించి ప్రకాశింపజేసిరి. (తిరువాయిమొழி 4-10)


ఈ దివ్య దేశమునకు 1 కి.మీ దూరములో నమ్మాழ்వార్ల అవతార స్థలమైన **"అప్పన్ కోయిల్"** అను గ్రామము కలదు. ఈ క్షేత్రమునకు సమీపముననే నవ తిరుపతులు గలవు. ఆళ్వారు తిరునగరి యను అష్టాక్షరీ మంత్రరూప పద్మమునకు యెనిమిది అక్షరములనెడి యెనిమిది పద్మదళములవలె యెనిమిది దివ్యదేశములు అమరియున్నవి.

ఈక్షేత్ర సంగ్రహశ్లోకము

1. వైకుంఠ నాథ 2. విజయాసన 3. భూమిపాలన్
4. దేవేశ 5. పఙ్కజ విలోచన 6. చోరనాట్యన్
7. నిక్షిప్తవిత్త 8. మకరాయత కర్ణపాశౌ
9. నాథం నమామి వకుళాభరణేన సార్థం.

వివ: 1.వైకుంఠం–శ్రీవైకుంఠం 2. విజయాసన–వరగుణమంగై 3.భూమిపాలన్–తిరుప్పుళిఙ్గుడి 4. దేవేశ–తొలవిల్లి మంగలం 5. పంకజ విలోచన–తొలవిల్లి మంగలం 6. చోరనాట్యన్–తిరుక్కుళందై 7. నిక్షిప్తవిత్త–తిరుక్కోళూరు 8. మకరాయతకర్ణపాశౌ–తెన్ తిరుప్పేర్ 9. నాథం–పొలిందు నిన్ఱపిరాన్–ఆళ్వార్ తిరునగరి.

ఈ తిరునగరిలో నిర్నిద్ర తింత్రిణి (నిద్రపోని చింతచెట్టు) కలదు. ఇది ఆదిశేషుల యవతారమని పెద్దలు చెప్పుదురు. ఈ వృక్షము క్రిందినే నమ్మాழ்వార్లు యోగ నిష్ఠలో వేంచేసియుండిరి. ఇచట జ్ఞానప్పిరాన్ అను వరాహ పెరుమాళ్ సన్నిధి కలదు. ఈ క్షేత్రము మణవాళ మహామునులచే నిర్వహింపబడినది. మేషం ఉత్తర తీర్థోత్సవము. వృషభం విశాఖ నమ్మాழ்వార్ తిరునక్షత్రం. 5వ రోజు ఉత్సవమున నమ్మాழ்వార్ హంసవాహనముపై వేంచేయగా నవ తిరుపతుల పెరుమాళ్లు వేంచేయుట




48.రంగమన్నార్ - శ్రీవిల్లిపుత్తూర్

Rangamannar - Sriviliputtur




49.ఆదినాథన్ - ఆళ్వార్‌తిరునగరి

Adinadhan - Alvar Tirunagari



50.A దేవపిరాన్ - తొలవిల్లి మంగలం

Devapiran - Tirutolavillimangalam



50.B.అరవిందలోచనన్ - తిరుతొలవిల్లి మంగలం

Aravindalochanan - Tolavillimangalam

తిరుమంజనం గరుడ సేవలు సేవింప తగినవి. శ్రీరంగములో వలె ఇచటను అరయర్ సేవ కలదు.

ఇచట స్వామి స్వయం వ్యక్తము. పెద్దతిరుమేనితో వేంచేసి యున్నారు. స్వామి శ్రీపాదములు భూమిలోనున్నవని ఐతిహ్యము.

ఇంద్రుడు పితరులను సేవింప నందున వారిచే శపింపబడి, ఈస్థలమునకు వచ్చి ఆదినాథ పెరుమాళ్లను సేవించి శాపవిముక్తిని బొందెనని స్థల పురాణము.

"సర్వేశ్వరుని పరత్వమును తెలిసికొన లేక సంసారులు నశించి పోరాదు" అను ఔదార్యముతో ఆళ్వార్లు "ఒన్ఱుమ్ తేవుమ్" అను దశకమును ఉపదేశించి సర్వేశ్వరుడే సమస్త కారణభూతుడు అని పరత్త్వమును ప్రకటించి, అతడు మన కొరకే తిరుక్కురుగూర్ అను దివ్యదేశమున (తిరుక్కురు గూర్ అదనుళ్‌నిన్ఱ) వేంచేసియున్నారు. అని సర్వేశ్వరుని "**పరత్త్వ సౌలభ్యములు**" అనుగుణములను ప్రకటించిరి.

మార్గము: తిరునల్వేలి నుండి తిరుచ్చెందూర్ రైలుమార్గం. ఆళ్వార్ తిరునగరిస్టేషన్ శ్రీవైకుంఠ స్టేషన్ నుండి 5 కి.మీ.

పా॥ ఒన్ఱుమ్‌తేవు ములగు ముయిరుమ్; మత్తుమ్ యాదుమిల్లా
అన్ఱు; నాన్ముగన్‌తన్నొడు తేవరులకోడు యిర్ పడైత్తాన్
కున్ఱమ్బోల్ మణిమాడ నీడు **తిరుక్కురుగూరదనుళ్**
నిన్ఱ వాదిప్పిరాన్ నిఱ్క మత్తై తైయ్‌వమ్ నాడుదిరే ॥

పా॥ ఇలిఙ్గత్తిట్ట పురాణత్తీరుమ్ శమణరుమ్ శాక్కియరుమ్
వలిన్దు వాదుశెయ్ వీర్గళుమ్ మత్తుమ్ నున్దెయ్‌వము మాగినిన్ఱాన్
మలిన్దు శెన్నెల్ కవరివీశుమ్ **తిరుక్కురుగూరదునుళ్**
పొలిన్దు నిన్ఱ పిరాన్ కణ్డీర్ ఒన్ఱుమ్బొయిల్లై పోత్తుమినే.
ఓడియోడి ప్పలపిఱప్పుమ్బిఱన్దు, మత్తోర్‌తెయ్‌వమ్
పాడియాడిప్పణిన్దు పల్ పడికాల్ వழியేఱి క్కణ్డీర్
కూడివాన వరేత్తనిన్ఱ **తిరుక్కురుగూరదనుళ్,**
ఆడుపుట్కొడి యాది మూర్త్తి క్కడిమై పుగువదువే.

నమ్మాళ్వార్-తిరువాయిమొழி 4-10-1,5,7.

50. తిరుత్తొల విల్లి మంగలమ్ 10 (ఇరట్టై తిరుప్పతి)

శ్లో॥ దివ్యే శ్రీ తొలవిల్లి మఙ్గల పురే శ్రీ తామ్రపర్ణీతటే
ప్రాప్తే వారుణ తీర్థకం శఠరిపు స్తుత్య స్సురేశాసనః।
నాయక్యా మరవింద లోచన విభూ రక్షః కరుంకణ్ణితి
ప్రాప్యేంధే కుముదం విమాన మనిల స్త్రీర్థేశ శక్రేక్షితః॥

వివః– తేవ పిరాన్-అరవిందలోచనుడు-కరుందడం కణ్ణి తాయార్ - తామ్రపర్ణీ నది-వరుణ తీర్థము-కుముద విమానము-తూర్పు ముఖము-నిలచున్న సేవ-కూర్చున్న సేవ- ఇంద్ర, వరుణ వాయువులకు ప్రత్యక్షము- నమ్మాళ్వార్ కీర్తించినది.

విశేః– ఇవిరెండు క్షేత్రములగుటచే ఇరట్టై తిరుపతియని వ్యవహారము. **ఈ క్షేత్రము అరణ్యప్రాంతములో నుండుటచే అర్చకులతో కలసి సేవింపవలెను.** నమ్మాళ్వార్ ఈ క్షేత్రమునకు "అవ్వూర్" (ఆ దివ్యదేశము) 6-5-9 అను విలక్షణమైన తిరునామమును అనుగ్రహించిరి. **"తువళిల్ మామణి మాడమ్"** అను దశకములో (తిరువాయిమొழி 6-5-11) **"తేవపిరానైయే తన్దైతాయ్"** అని (దేవపిరాన్ సర్వేశ్వరుడే తండ్రీ తల్లియని) సర్వేశ్వరుని సకలవిధ బంధువుగా కీర్తించి **బంధుత్వగుణమును** ప్రకాశింపజేసిరి.

నమ్మాழ்వార్లు తోழிమార్ అవస్థలో (సఖీభావనలో) చెప్పిన దశకములు మూడు. 1.తీర్ప్పారయామిని 2. తువళిల్మామణిమాడమ్ 3.కరుమాణిక్కమలై మేల్. ఇందు రెండవదియగు "తువళిల్ మామణిమాడమ్" అను దశకమున "అరవిందలోచనుని సేవించినది మొదలు ఆழ்వార్ల నాయికి అతని స్వరూపమును గుణచేష్టితములనే పలవరించుచు మన వశము తప్పియున్నది." అని చెలికత్తెలు ఆழ்వార్ల తల్లిగారికి నివేదించుచున్నట్లు ఈ దశకము సాగినది.

సూచనః– ఇది తామ్రపర్ణీనదీ తీరమున గల దివ్యదేశము. ఈ క్షేత్రమునకు సమీపమున నమ్మాళ్వార్ల తిరువవతార స్థలము అప్పన్ సన్నిధి కలదు.

మార్గముః ఆళ్వార్ తిరునగరి నుండి 3 కి.మీ. తూర్పున తామ్రపర్ణీనది ఆవలియొడ్డున గలదు. ఒక సన్నిధి తామ్రపర్ణీ నదీతీరమున మరియొక సన్నిధి కాలువ సమీపమున గలవు.

పా॥ తిరున్దు వేదముమ్ వేళ్వియుమ్ తిరుమామక ళిరున్దామ్, మలి
న్దిరున్దు వాழ் పొరునల్ వడకరై వణ్డులై **విల్లిమఙ్గలమ్;**
కరున్దడఙ్కణ్ణి కై తొழுదవన్నాళ్ తుడఙ్గియిన్నాడొఱుమ్;
ఇరున్దిరున్దరవిన్ద లోచన వేన్రెన్రే నైన్ది రఙ్గుమే.

నమ్మాళ్వార్ - తిరువాయిమొழி 6-5-8

❁ 51 శిరీవరమంగై 11 (నాంగునేరి) ❁

(వానమామలై)

శ్లో॥ తోతాద్రౌ వర పంకసార సరస స్సంశోభి తేంద్రాబ్జినీ
రమ్యే నందన వర్ధనం సముపయన్ వైమాన మైంద్రాననః।
దేవ్యా శ్రీ వరమఙ్గనామ యుతయా తోతాద్రినాథః కు, మా
నీళా, సేనప తార్క్ష్య చామర ధరా సూర్యేందుభి రాజతే ॥

శ్లో॥ భృగు రోమశ మౌనిభ్యాం మార్కండేయ మహర్షిణా।
బ్రహ్మణాపిచ దృష్టాంగ శ్శతారాతి మునిస్తుతః ॥

వివః— వానమామలై పెరుమాళ్-తెయ్వనాయకన్ (దేవనాయకన్)-శిరీవరమఙ్గై తాయర్-తోతాద్రి-శేత్తుత్తామరై పుష్కరిణి, ఇంద్రపుష్కరిణి-నంద వర్ధన విమానము, తూర్పు ముఖము-కూర్చున్నసేవ- శ్రీదేవి, భూదేవి, నీళాదేవి, సేన ముదలియార్ (విష్వక్సేనులు) పెరియ తిరువడి (గరుత్మాన్) చామరములు ధరించిన కన్యలు, సూర్యుడు, చంద్రుడు, వీరందరితో కలసి వేంచేసియుందురు. భృగు, రోమశ, మార్కండేయ మహర్షులకు, బ్రహ్మకు ప్రత్యక్షము. నమ్మాళ్వార్ కీర్తించినది.

విశే:— ఇచట వేంచేసియున్న తాయార్ పేరుమీదనే ఈ క్షేత్రమునకు "శిరీవరమఙ్గై" యని పేరు ఏర్పడినది. ఇచట పెరుమాళ్లను పునరుద్ధరించు సమయమున భూమినుండి ఎత్తునపుడు దెబ్బతగులుటచే ప్రతిదినము తైలముతో తిరుమంజనము జరుగును. ఆ తైలము సకల వ్యాధి నివారకము. అష్ట స్వయంవ్యక్త క్షేత్రములలో ఇదియొకటి. ఇచట గల వానమామలై మఠము జగత్ ప్రసిద్ధము.

సింధుదేశపురాజు కుశాసనమహర్షిచే శపింపబడి శునకస్వరూపుడై "శేత్తుత్తామరై"పుష్కరిణిలో స్నానమాడి పూర్వ రూపమునందెను. ఇచ్చట శఠారిలో నమ్మాళ్వార్ల తిరుమేని (విగ్రహము) వేంచేసి యుండుట విశేషము. ఊర్వశి, తిలోత్తమ అను దేవకన్యలు తపమాచరించి భగవానుని అనుగ్రహమున చామర కన్యకలుగా వేంచేసియున్నారు. మణవాళమామునుల స్వర్ణముద్రిక ఇచట (ఉంగరము) కలదు. తులా మాసం మూలా నక్షత్రమున వానమామలై జీయరుస్వామి దీనిని ధరించి శ్రీపాదతీర్థమును అనుగ్రహింతురు.

నమ్మాళ్వార్లు "నోత్తనోన్బు" అను తిరువాయిమొళిలో (5-7-10) ఆఱెనక్కు నిన్పాదమే (నీ శ్రీపాదములే నాకు ఉపాయము) ఓ దేవ నాయకా ! ఏ విధమైన ఉపాయములేని నాకు నీ శ్రీపాదములనే ఉజ్జీవనోపాయముగా ప్రసాదించితివి. దీనికి నేనేమి ప్రత్యుప కృతిని గావించెదను. నాయాత్మకూడ నీదేగాన దానిని కూడ

నీకు సమర్పించు నధికారము నాకు లేదు గదా ! యని సర్వేశ్వరుని **ఔదార్యగుణమును** ప్రకాశింపజేసిరి.

మీన మాసం ఉత్తర తీర్థోత్సవముగా బ్రహ్మోత్సవము జరుగును. ఇచటగల తేనమాంపొళిల్ (తేనెచే సమృద్ధమైన మామిడి తోటలు గలది) అను పెరుమాళ్ల ఉద్యానవనము, స్వర్ణగోరథము సేవింపదగినవి.

సూచన: ఈక్షేత్రమును "నాంగునేరి" అని చెప్పవలెను. లేనిచో ఎవరికినీ తెలియదు. ఈక్షేత్రస్వామి విషయమై కొన్ని శ్లోకములు.


శ్లో॥ వరమంగే శుభోత్తుంగే వర పంకేరుహేక్షణే ।
పదపంకేరుహే నిత్యం తవ భృఙ్గం కురుష్వమామ్ ॥
మాత శ్రీవరమంగే మధురిపు వాంఛిత మనోహరా పాంగే ।
మంగళవదన శశాంకే మామవ విద్యుల్లతా సమానాంగే ॥
వన్దేఽహం వనమాలినం సరసిజా సర్వం సహా సేవితం
చంచచ్చామర కన్యకా భృగుయుతం చక్రాది భూషాన్వితమ్ ।
మార్కండేయ మునీన్ద్ర వన్దిత వియత్ క్ష్మాభృన్నివాస ప్రియం
సేనాధీశ దినేశ చంద్ర విహగాధీశై స్సదా సేవితమ్ ॥
నౌమి శ్రీసురరాజ మమ్బుజదృశం పద్మా మహీ సేవితం ।
గోదాలోచన కోమలోత్పల విధుం శ్రీదాంఘ్రి పఙ్కేరుహమ్ ।
వానక్ష్మాధర నిత్యవాస రసికం దీనాఽవనే దీక్షితం
మాత్రా శ్రీవరమంగయా విలసితం సార్ధం శతద్వేషిణా ॥

మార్గము: తిరునల్వేలి నుండి తిరుక్కురుఙ్గుడి మార్గములో నాంగునేరిలో దిగవలెను. తిరునల్వేలి నుండి 30 కి.మీ. ఇచట సర్వసౌకర్యములు కలవు.

పా॥ ఏనమాయ్ నిలఙ్గీణ్డ వెన్నప్పనే కణ్ణా; యెన్రుమ్మెన్రె యాళుడై ;
వాననాయకనే; ! మణిమాణిక్క చ్చుడరే;
తేనమామ్బొళిల్; **శిరీవరమఙ్గలత్తవర్ కై** తొళువుఱై ;
వానమామలైయే; యడియేన్ తొళువన్దరుళే ॥

పా॥ ఆఱెనక్కు నిన్పాతమే; శరణాక త్తన్దొళిన్దాయ్; ఉనక్కోర్కై
మ్మారు నానొన్రిలేన్; ఎనతావియు మునతే
శేఱుకొళ్ కరుమ్బు మ్పెరుఞ్జెన్నలు; మలితణ్ **శిరీవరమఙ్గై;**
నాఱు పూన్దణ్డుళాయ్ ముడియాయ్; **తెయ్వ నాయకనే** ॥

నమ్మాళ్వార్ - తిరువాయిమొళి 5-7-6,10.



52.కాయ్‌శినవేందన్ - తిరుప్పుళింగుడి
Kaisinavendan - Tiruppulingudi



51. దెయ్వనాయగన్ - శిరీవరమఙ్గై
Deyavanayagan - Vanamamalai



54.కళ్లపిరాన్ - శ్రీవైకుంఠమ్

Kallapiran - Sri Vaikundam



53.మకరనెడుంకుళక్కాదన్ - తెన్‌తిరుప్పేర్

Makaranedumkulakadan - Ten Tirupper

❁ 52 తిరుప్పుళింగుడి 12 ❁

శ్లో॥ శ్రీమత్కాశిన వేందనాహ్వయ విభు స్తీర్థాంచితే నిర్బుతే :
ప్రాచీ వక్త్రయుతః పుళిఙ్గుడి పురే భోగీంద్ర భోగేశయః ।
నాయక్యా తు మలర్ మకళ్ పదయుజా శ్రీ వేద సారంగతో
వైమానం వరుణాశరాతిధి వపూ రేజే శఠారి స్తుతః ॥

వివః– కాయశిన వేందన్–మలర్మకళ్ తాయార్(పుళిఙ్గుడి వల్లి) వరుణ తీర్థము–నిర్బుతి తీర్థము–వేదసార విమానము–తూర్పుముఖము–భుజఙ్గ శయనము–వరుణ నిర్బుతులకు ప్రత్యక్షం–నమ్మాళ్వార్ కీర్తించినది.

నమ్మాళ్వార్ **"పణ్డైనాళాల్"** అను తిరువాయిమొళిలో (9-2-4) "పుళిఙ్గుడిక్కిడన్దు" (తిరుప్పుళిఙ్గుడిలో వేంచేసి యుండి) యని సర్వేశ్వరుని **"భోగ్యపాకత్వర"** అను గుణమును ప్రకాశింపజేసిరి. ఈక్షేత్రమునకు **"తెళిన్దశిన్దైక్కు-మున్నిల్ మూన్రు"** (నిర్మలమైన హృదయములో ప్రకాశించిన స్వామిగల దివ్యదేశములు మూడు 9-2-4) అను విలక్షణ తిరునామము కలదు. మిగిలిన రెండు క్షేత్రములు వరగుణమఙ్గై, శ్రీవైకుంఠము. ఇంద్రునకు బ్రహ్మహత్యా దోషము పోగొట్టిన స్థలము.

స్వామి తిరుప్పుళిఙ్గుడిలో శయనించియున్నాడు. శ్రీవైకుంఠములో నిలచియున్నాడు. ఆళ్వార్లు స్వామిని "స్వామీ ! ఒక్కమారైనను సుఖాసీనుడవై దర్శనమును అనుగ్రహింపుము. సంసారులందరు నీపాదములపై బడి నిన్ను స్తోత్రము చేయుదురు. ఆ కమనీయ దృశ్యమును సేవింప నాశగానున్నది" యని ప్రార్థించిరి. ఇచట నొక ఐతిహ్యము కలదు.

ఒకనాడు పెరుమాళ్ల సన్నిధిలో శ్రీవైష్ణవులు ఒక వైపున గొల్లవాండ్రు ఒకవైపున నిలచి పెరుమాళ్లను సేవించుచుండగా "వంగి పురత్తునంబి" అనువారు శ్రీవైష్ణవ గోష్ఠిని వీడి గొల్లల పంక్తిని చేరిరట. దీనిని చూచిన "ముదలి యాండాన్" "ఇట్లేల చేసితిరి?" అని అడుగగా ఎట్లైనను మనకు అభిమానము, అభిజనాహంకారము ఉండియే తీరును. గొల్లవాండ్ర కవి లేవు. కావున పెరుమాళ్ల దృష్టి వారితోపాటు నామీద కూడ పడునని నిలచితిని. సర్వేశ్వరుని దృష్టిమనమీద పడుట నీరు మెరకకు ప్రవహించుట వలె కష్టము. వీరిపై పడుట నీరు పల్లమునకు ప్రవహించుట వలె సుకరము కదా!" యని యనిరి.

పిమ్మట ముదలియాండాన్ "స్వామీ! గొల్లలు సర్వేశ్వరుని ఏమని స్తుతించిరి? "యని యడుగ" నూరేళ్లు వర్ధిల్లుము; సిరి సంపదలతో తులతూగుము అని స్తుతించిరని చెప్పిరి. "దేవరవారు ఏమని స్తుతించిరి?" అని ప్రశ్నింపగా "విజయీభవ! విజయీభవ! అని పలికితిని అనిరట. అంత ముదలియాండాన్

చూచితిరా! స్వామీ! మీరు ఆ గోష్ఠిలో చేరినను మీరు మీ సంస్కృతమును వదలక పోతిరి. కావున మనమేగోష్ఠిలో చేరినను మనము మనమే వారు వారే! అని పలికిరట.
మార్గము: ఇది ఆళ్వార్ తిరునగరి నవతిరుపతులలో నొకటి. తిరువరగుణమజ్ఞై క్షేత్రము నుండి 1 కి.మీ. దూరములో గలదు.

పా॥ పణ్ణైనాళాలే నిన్నిరు వరుళుమ్; పజ్గయత్తాళ్ తిరువరుళుమ్
కొణ్డు; నిన్ కోయిల్ శీయ్త్తు ప్పల్ పడికాల్; కుడి కుడి వఴి వన్దాట్చెయ్యుమ్
తొణ్డరోర్క్కరుళి చ్చోతివాయ్ తిఱన్దున్; తామరై క్కణ్గళాల్ నోక్కాయ్;
తెణ్డిరై ప్పొరునల్ తణ్ పణై శూఴ్న్ద; **తిరుప్పుళిజ్కుడిక్కిడన్దానే.**
నమ్మాళ్వార్ - తిరువాయిమొఴి 9-2-1.

❀ 53. తెన్ తిరుప్పేర్ 13(తిరుప్పేరై) ❀

శ్లో॥ **శ్రీతెన్ తిరుప్పేర పురేతు శుక్ర సరస్సు రమ్యే సురదిఙ్ముఖాసనః ।**
శ్రీమత్కుఴైకోద లతాఽదినాథో విరించి నేశానగ విప్ర సేవితః ।
మకరాయత కర్ణ భూషణ శ్శుభ భద్రాఖ్య విమాన మాశ్రితః
శఠవైరి మహర్షిణాస్తుతో భువి భక్తేష్టకృతే విరాజతే ।

వివః మకరనెడుంకుఴైక్కాద ప్పెరుమాళ్-నిగరిల్ ముకిల్ వణ్ణన్ - కుఴైకోదై వల్లి తాయార్-శుక్ర పుష్కరిణి-భద్ర విమానం-తూర్పుముఖము-కూర్చున్నసేవ, బ్రహ్మ, శివ, శుక్రులకు ప్రత్యక్షము- నమ్మాళ్వార్లు కీర్తించినది.
విశే: ఈ దివ్య దేశమునకు **"మానగర్"** (మహానగరము తి.మొ.7-3-9) అను విలక్షణమైన తిరునామము కలదు. నమ్మాళ్వార్ తిరువాయి మొఴిలో **"వెళ్లచ్చురిశజ్గొడు"** అను దశకమున "శెజ్గనివాయిన్(ఎఱ్ఱని పండు వంటి అధరము) అను పాశురమున ఓసఖీ! తిరుప్పేరై దివ్యదేశమున వేంచేసియున్న స్వామి ఎఱ్ఱని పండువంటి అధరమును తేజోవంతమైన కిరీటమును, శంఖ చక్రాది ఆయుధములను ధరించి నామనస్సును వశపరుచుకొనినాడు" అని సర్వేశ్వరుని **సౌందర్యమును** సేవించి ప్రకాశింపజేసినారు. మీనం ఉత్తర తీర్థోత్సవము.
మార్గము: ఈక్షేత్రమునకు **తిరుప్పేరై** యని వాడుకపేరు. తిరునల్వేలి తిరుచున్దూర్ రైలుమార్గములో ఆళ్వార్ తిరునగరి నుండి 5 కి.మీ. సత్రము కలదు. వసతులు స్వల్పము.

పా॥ శెజ్గని వాయిన్ తిఱత్తదాయుమ్; శెఴ్జుడర్ నీణ్ముడి త్తాఴ్న్ద దాయుమ్;
శజ్గొడు శక్కరమ్ కణ్డుగన్దుమ్; తామరైక్కణ్ కళు క్కత్తు త్తీర్న్దుమ్;
తిజ్గళునాళుమ్ విఴావఱాద ; **తెన్ తిరుప్పేరెయిల్ వీత్తిరున్ద;**
నజ్గళ్ పిరాను క్కెన్నెఞ్జన్దోఴీ !; నాణు నిఱైయు మిఴన్దదువే.!!
నమ్మాఴ్వార్ - తిరువాయిమొఴి 7-3-3

❁ 54. శ్రీ వైకుంఠము 14 ❁

శ్లో॥ శ్రీవైకుంఠపురే పృథో స్తు సరసా శ్రీ తామ్రపర్ణీ తటే
యుక్తే చంద్ర విమాన మధ్యనిలయో వైకుంఠ నాథః ప్రభు :।
ప్రాగాస్య స్థితి రాశ్రితః ప్రియతమాం వైకుంఠ వల్లీం ముదా
భాతి శ్రీ పృథురాజ శక్ర నయనా గంతు శ్శఠారి స్తుతః॥

వివః వైకుంఠనాథ పెరుమాళ్-(కళ్ళపిరాన్) వైకుంఠవల్లి-పృథు తీర్థము-తామ్రపర్ణీనది-చంద్ర విమానము-తూర్పుముఖము-నిలచున్నసేవ-పృథు చక్రవర్తికి, ఇంద్రునకు ప్రత్యక్షము. నమ్మాళ్వార్ కీర్తించినది.

నమ్మాళ్వార్లు **"పణ్డనాళాలే"** అను దశకమున (9-2) **"పుళిజ్గుడిక్కిడన్దు వరగుణ మజ్ఞైయిరన్దు వైకున్దత్తుళ్ నిన్దు"** అను తావున (**తిరుప్పుళిజ్గుడిలో** శయనించి యుండుట; **వరగుణమజ్ఞై** యను క్షేత్రమునకూర్చునియుండుట; **శ్రీవైకుంఠమున** నిలచి యుండుటలో చేతనులమగు మనలను పొందుటకై సర్వేశ్వరుడుపడు తొందరను ప్రస్తుతించి సర్వేశ్వరుని **"భోగ్యపాకత్వర"** యను గుణమును ప్రకాశింపజేసిరి.

సూచనః ఈక్షేత్రమునకు 5 కి.మీ. తూర్పున ఆళ్వారు తిరునగరి, 1 కి.మీ దూరమున వరగుణమజ్ఞై, తిరుప్పుళిజ్గుడి క్షేత్రములు కలవు.

మార్గముః తిరునల్వేలి-తిరుచ్చెన్దూర్ రైలుమార్గములో శ్రీవైకుంఠం స్టేషన్ నుండి 2 కి.మీ. దూరములో సన్నిధి కలదు.

ంపా॥ ఎజ్గళ్ కణ్ ముగప్పే యులగర్ గళెల్లాం; మిణ్ణై యడితొழுదెழு దిణ్ణై క్షేజ్;
తజ్గళన్బారత్తముదు శొల్వలత్తాల్; తలైత్తలైచ్చిఱన్దు పూశిప్ప;
తిజ్గళ్ శేర్ మాడ త్తిరుప్పుళిజ్గుడియాయ్; తిరువైకున్దత్తుళ్ళాయ్ తేవా;
ఎజ్గళ్ మాఞాలత్తిదనుళు మొరునాళిరు న్దిడాయ్; వీత్త్రిడజ్కొణ్డే.

నమ్మాళ్వార్ - తిరువాయి మొழி 9-2-8

మంచిమాట

అహంకారము అనునది ఒక సర్పము - మమత దానికి శరీరము.
రాగద్వేషములు ఆసర్పముయొక్క దంతములు.
దంతములను తీసివేసినచో ఆసర్పము నశించును.
అనగా రాగద్వేషములను విడచిపెట్టినచో
అహంకారము నశించునని తాత్పర్యము.

❀ 55. తిరువరగుణమంగై 15(నత్తం) ❀

శ్లో॥ శ్రీమత్యాం వరగుణమంగై నామ పుర్యాం ప్రాప్తేయాభి రుచిరం సుతీర్థమగ్నే :।
నాయక్యా వరగుణమంగై నామ వత్యా ప్రాగాస్యాసన రుచిరోఽగ్ని దృష్టరూప :।
విజయకోటి విమాన వరస్థిత శ్శతరిపూత్తమ భవ్య వచః ప్రియః।
సుజన సేవిత పాద సరోరుహః విజయతే ధరణౌ విజయాసనః॥

వివః– విజయాసన పెరుమాళ్-వరగుణమంగై తాయార్-అగ్నితీర్థం-విజయకోటి విమానం-తూర్పుముఖము-కూర్చున్నసేవ-అగ్నిహెూత్రునకు ప్రత్యక్షము-నమ్మాళ్వార్ కీర్తించినది.

విశే:– ఆకలిగొన్నవాడు అన్నము పచనమగు వరకు అచటనే నిలబడి, కూర్చుండి, పరుండి, అన్నమునకై ఎదురుచూచునట్లుగా భక్తునకు పరమ భక్తి రూపమగు పరిపక్వ దశ వచ్చు వరకు సర్వేశ్వరుడు కూడ పై విధముగా త్వరపడుచుండునట. ఆళ్వారుల విషయమై సర్వేశ్వరునకు గల ఈ "భోగ్యపాకత్వరను" ఆళ్వార్లు "పుళిఙ్గుడి"యను క్షేత్రమున శయనించి; తిరువరగుణ మంగై యను క్షేత్రమున కూర్చుండి, శ్రీవైకుంఠ క్షేత్రమున నిలబడి" యని ప్రకాశింపజేసిరి.


సూచన: తిరువారాధన కాలమందు పోయి సేవింపవలెను. లేకున్న అర్చక స్వాములను ముందుగా కలసి ఏర్పాటు చేసికొనవలెను.

మార్గము: శ్రీవైకుంఠము నుండి తూర్పుగా 2 కి.మీ. దూరమున గలదు. "నత్తం" అనియే చెప్పవలెను. వసతులు స్వల్పము.

పా॥ పుళిఙ్గుడిక్కిడన్దు **వరగుణమఙ్గై** యిరన్దు; వైకున్దత్తుళ్ నిన్ఱు;
తెళిన్ద వెన్శిన్దై యగఙ్కళియాదే; యెన్నైయాళ్వా యెనక్కరుళి;
నళిర్న్ద శీరులగమ్ మూన్ఱుడన్ వియప్ప; నాఙ్గళ్ కూత్తాడి నిన్ఱార్ప
పళిఙ్గునీర్ ముగిలిన్ పవళమ్పోల్ కనివాయ్ శివప్ప; నీ కాణవారాయే.
నమ్మాళ్వార్-తిరువాయిమొళి 9-2-4.


మంచిమాట

భక్తుడు భగవంతుని సంతోషింప చేయవలయునని ప్రయత్నించును.
భగవంతుడు ప్రపన్నులను సంతోషింపచేయ ప్రయత్నించును.




55.విజయాసనర్ - తిరువరగుణమంగై

Vijayasanar - Tiru Varakuna Mangai



56.మాయక్కూత్తన్ - తిరుక్కుళందై

Mayakkuttan - Tirukkulandai



57.A వైష్ణవ నంబి - తిరుక్కుర్ఙ్గుడి
Vaishnavanambi - Tirukkurungudi



57.B తిరుప్పార్కడల్ నంబి - తిరుక్కురుంగుడి
Tirupparkadalnambi - Tirukkurungudi

❀ 56. తిరుక్కుళందై (తెన్‌కుళన్దై) (పెరుంకోళమ్)

శ్లో॥ శ్రీమత్కుళంద నగరేతు పెరుంకొళాఖ్య
తీర్థే కుళంద లతికా నయనాఽబ్జ భృజ్గః।
ప్రాగాసన స్థితి రసో గురుసేవితాంగః
శ్రీమత్పరాఙ్కుశ మునీన్ద్ర పరిష్టుతాత్మా॥

శ్లో॥ ఆనంద నిలయాఖ్యాన విమానస్థో మహీయతే।
మాయానట విభుర్భక్త పరిరక్షణ దీక్షితః॥

వివ: మాయక్కూత్తన్-కుళందవల్లి తాయార్-పెరుంకుళ తీర్థం - ఆనందనిలయ విమానం-తూర్పుముఖము-నిలుచున్నసేవ-బృహస్పతికి ప్రత్యక్షము-నమ్మాళ్వార్ కీర్తించినది.

విశే: ఇచ్చట పెరుమాళ్ల ప్రక్కగా పెరియ తిరువడి (గరుత్మంతులు) వేంచేసియున్నారు. "అత్యంత ప్రీతితో తనను జేరిన వారి స్త్రీ సహజ ధర్మములను పోగొట్టి తన అద్భుత ఆశ్చర్య చేష్టిత గుణములను ప్రకాశింపజేసిన స్వామి"యని "పల్ వళై యార్ మున్ పరిశళిన్దేన్, అను పాశురమున (తిరువాయి మొళి 8-2-4) నమ్మాళ్వార్ భగవంతుని **అద్భుత చేష్టిత** గుణమును ప్రకాశింపజేసిరి.

సూచన: ఇచటి అర్చకస్వాములు తొలవిల్లి మఙ్గలం క్షేత్రమునకు పోవుదురు. వారుండు సమయమును ముందుగా తెలిసికొని సేవింపవలెను.

మార్గం: ఈ క్షేత్రమును పెరుఙ్కుళ మనియే చెప్పవలెను. తిరుప్పుళిఙ్గుడి నుండియు, శ్రీ వైకుంఠము నుండియు పోయి సేవింపవచ్చును. ఆక్షేత్రములకు 10 కి.మీ. దూరములో గలదు.

పా॥ కూడచ్చెన్ఱేన్ ఇనియెన్ కొడుక్కేన్; కోల్వళై నెఞ్జత్తుడక్కు మెల్లామ్;
పాడత్తొళియ విళై న్దువైగల్; పల్వళై యార్ మున్ పరిశళిన్దేన్,
మాడక్కొడి మదిళ్ తెన్ కుళన్దై; వణ్ కుడపాల్ నిన్ఱమాయ క్కూత్తన్;
ఆడల్ పఱవై యుయర్త్త వెల్పోర్; రాళి పలవనై యాదరిత్తే.॥

నమ్మాళ్వార్ - తిరువాయిమొళి 8-2-4.

మంచిమాట

ఈ ఆత్మకు సర్వేశ్వరుడు కట్టిన మంగళసూత్రమే తిరుమంత్రము.

- "పిళ్లై తిరునరయూర్ అరయర్"

❀ 57. తిరుక్కురుంగుడి ❀

శ్లో॥ శ్రీక్షీరాబ్ధి తరఙ్గిణీ తటతలే పూర్ణాహ్వయ శ్రీ పతిః ।
దివ్యే భాతి తిరుక్కురుఙ్గుడి పురే పంచాకృతి ద్యోతితః ।
సంప్రాప్త శ్శుభ పంచకేతక పదం వైమాన మైంద్రీముఖ
స్థాయీ సాక్షి పదం కురుఙ్గుడి లతానాథ శ్శఠారి స్తుతః ॥

శ్లో॥ శ్రీమద్విష్ణు మన శ్రీశ్శమత్సర కాల వచః ప్రియః ।
రామానుజార్య మునిసాత్కృతో భయ విభూతికః ।

వివః-- వైష్ణవ నంబి. మలై మేల్ నంబి; నిన్ఱ నంబి, ఇరుందనంబి; కిడంద నంబి, తిరుప్పార్ కడల్ నంబి" అను పంచాకృతులలో వేంచేసియున్నారు. కురుంగుడి వల్లి తాయార్; తిరుప్పార్ కడల్ నది; పంచకేతక విమానము; తూర్పుముఖము, నిలుచున్నసేవ, పరమ శివునకు ప్రత్యక్షము, నమ్మాళ్వార్, పెరియాళ్వార్, తిరుమழிశై ఆళ్వార్, తిరుమంగై యాళ్వార్ కీర్తించినది. ఉడయవరులకు ఉభయ విభూతి నాయకత్వమును అనుగ్రహించిన స్థలము.

విశే: ఈ క్షేత్రమునకు వైష్ణవ వామనమని పేరు. ఇచట స్వామి వడుగ నంబి రూపముతో ఉడయవరులను (శ్రీరామానుజులను) ఆశ్రయించి వారి నుండి మంత్రోపదేశమును పొంది సకల వేదాన్తార్థములను గ్రహించి "మేమును శ్రీభగవద్రామానుజులను ఆశ్రయించితిమి; ధన్యులమైతి" మని ఆనందముతో ప్రకటించుటచే ఈ క్షేత్రమునకు వైష్ణవ వామనమని పేరు. ఈ ఉత్సవము ప్రతి సంవత్సరము మిధునమాసములో జరుగును. వామనుడు వసించిన చోటగుటచే **కురుఙ్గుడి** యనియు **సిద్ధాశ్రమమనియు** పేరు వచ్చెను. ఉడయవర్ తడి వస్త్రములను ఆరబెట్టిన "తిరువట్టప్పారై" ఇచట సేవింపవచ్చును. ఇచట ఉడయవర్ అంజలి ముద్రతో కాక జ్ఞాన ముద్రతో వేంచేసియుందురు. నిన్ఱ-కిడంద నంబుల సన్నిధుల మధ్య శివుని ఆలయము కలదు.

ఈ సన్నిధికి 10 కి.మీ. దూరములో కొండమీద మలై మేల్ నంబి సన్నిధి గలదు. ఈ దివ్యదేశమున తాయార్; పెరుమాళ్లతో కలసి వేంచేసియుందురు. మీనం ఉత్తర తీర్థోత్సవము.

ఈ క్షేత్రమును గూర్చి ఆళ్వార్లు **"నిఱైన్ద శోతి వెళ్లమ్ శూழ்న్ద; నీణ్డ పొన్మేని యోడుమ్, నిఱైన్దెన్నుళ్లే నిన్ఱొழிన్దాన్"** "పరిపూర్ణమైన కాన్తి ప్రవాహముచే పరివృతమై స్పృహణీయమైన దివ్య మంగళ విగ్రహముతో స్వామి నా హృదయమున వేంచేసి యున్నాడు." అనియు **"నీలమేనియుమ్ నాన్గుతోళుమ్ ఎన్నెంజమ్ నిఱైన్దనవే"**

నీలమేఘ శ్యామలమైన తిరుమేనియు చతుర్భుజములు గలిగి నామనస్సున నిండియున్నాడు." అనునట్లుగా **విభవావతార లావణ్యమును** అర్చావతారమందు దర్శించిరి.

సూచన: ఇచట ఎంబెరుమానార్లు స్వామికి మంత్రోపదేశము చేయుటచే అన్నిదివ్య దేశములలో వలె అంజలి ముద్రతో గాక జ్ఞానముద్రతో వేంచేసియుందురు. తిరుమంగై ఆళ్వార్ శ్రీరంగనాథుని యాజ్ఞానుసారము తిరునాడలంకరించిన ప్రదేశమును వారిని తిరుప్పళ్లి చేర్చిన స్థలమును ఇచట సేవింపవచ్చును.

మార్గం: నాఙ్గునేరి (వానమామలై) నుండి 15 కి.మీ దూరములో గలదు. బస్‌వసతి కలదు. నాంగునేరి నుండి కళక్కాడు పోయి అటనుండి వేరుబస్‌లో తిరుక్కురుఙ్గుడి చేరవచ్చును. రామానుజకూటము,జీయర్‌స్వాముల మఠము కలవు. మితమైన సౌకర్యములు గలవు.

పా॥ నిఱైన్ద వన్పళి నఙ్గుడిక్కివళెన్ఱు; అన్నై కాణ కొడాళ్;
శిఱన్ద కీర్తి త్తిరుక్కురుఙ్గుడి నమ్బియై ; నాన్ కణ్డ పిన్;
నిఱైన్దశోతి వెళ్ళమ్ శూழ்న్ద; నీణ్డ పొన్మేని యొడుమ్;
నిఱైన్దెన్నుళ్లే నిన్ఱొழிన్దాన్; నేమియఙ్గై యుళతే.

నమ్మాళ్వార్ - తిరువాయిమొழி 5-5-7

మంచిమాట

"అవిద్య"

అనాత్మన్యాత్మ బుద్ధిర్యా అస్వే స్వమితి యామతి:

అవిద్యా తరు సంభూతి: బీజమేతత్ద్విధా స్థితమ్ ॥

అవిద్య అనునది యొక వృక్షము.

ఈ వృక్షమునకు పుట్టిన బీజములు రెండు

1. ఆత్మకాని దేహేంద్రియాదులను ఆత్మ అని భావించుట. (అహంకారము)

2. తనదికాని ఆత్మను తనదియని తలంచుట (మమకారము)

సంసారులగు చేతనులు ఈ అవిద్యతో కూడియుందురు. ఈఅవిద్య వలన దేవతిర్యక్ మనుష్య స్థావరములను నాల్గు విధములైన జన్మలు కలుగును. కావున ప్రాజ్ఞుడైనవాడు అవిద్యను పారద్రోలవలెను. అనగా అహంకార మమకారములను విడచిపెట్టవలెను.

❁ 58. తిరుక్కోళూరు 18 ❁

శ్లో ॥ శ్రీకోళూర్ నగరే కుబేర సరసీ శ్రీ తామ్రపర్ణీ తటే
యుక్తే శ్రీకర దేవయాన నిలయో భోగేశయః ప్రాఙ్ముఖః।
శ్రీకోళూరు లతా పరిష్కృత వపు ర్నిక్షిప్త విత్తః ప్రభుః
కౌబేరాక్ష్యతిథి శ్శఠారి మునినా సంకీర్తితో రాజతే ॥

వివః "వైత్తమానిది" పెరుమాళ్ (నిక్షిప్తవిత్తన్) కోళూర్ వల్లి త్తాయార్, కుబేర పుష్కరిణి; తామ్ర పర్ణీనది; శ్రీకర విమానము; భుజంగ శయనము; తూర్పుముఖము; కుబేరునకు, మధురకవి యాళ్వార్లకు ప్రత్యక్షము. నమ్మాళ్వార్లు కీర్తించినది.

విశే: ఈ దివ్యదేశ పెరుమాళ్ల విషయమై ఆళ్వార్లు "వైత్తమానిదియామ్ మదుశూదనై యే యఱత్తి" ("నిక్షిప్తవిత్తనౌ (నిధివలెనున్నస్వామి) అగుమధుసూదనుని ఆర్తితో జపించి") అని **ఆపత్సఖత్వమను** గుణమును (అనగా ఆపదలో ఆదుకొనుట) ప్రకాశింపజేసిరి. మఱియు ఈ దివ్యదేశమునకు **"పుకుమూర్"** అను విలక్షణమైన తిరునామమును కృపజేసిరి. అనగా ఇచటి స్వామియొక్క నిరుపమాన సౌందర్యమును సేవించినవారు వెనుదిరిగి వెళ్లలేరని భావము. నవనిధులు ఇచట దాగియున్నవని అధర్మము కుబేరునితో కొండెములు చెప్పెనట. ఆకారణమున ఈ క్షేత్రమునకు కోళూరు అనుపేరు కలిగెనని చెప్పుదురు. ఇది మధురకవి ఆళ్వార్ల అవతారస్థలము.

సూచన: సింహమాసం పునర్వసు తీర్థోత్సవముగా బ్రహ్మోత్సవము జరుగును. తెన్ తిరుప్పేరై ఈ దివ్యదేశమునకు 3 కి.మీ. దూరమున గలదు

మార్గము: తెన్ తిరుప్పేరై నుండి ఆళ్వార్ తిరునగరిపోవు మార్గమున చిన్నకారిబాట మార్గములో ఈ క్షేత్రము గలదు.

పా॥ ఉణ్ణుమ్ శోఱు పరుగునీర్; తిన్నుమ్ వెత్త్రిలై యు మెల్లామ్
కణ్ణన్; ఎమ్బెరుమానెన్ఱ్రే; కణ్గళ్ నీర్ మల్గి;
మణ్ణి నుళవన్ శీర్ వళమ్మిక్క; వనూర్ వినవి;
తిణ్ణిమెన్నిళమాన్ **పుగుమూర్; తిరుక్కోళూరే.**

నమ్మాళ్వార్-తిరువాయిమొళ్లి 6-7-1

ఏవం శ్రీ పాండ్య దేశస్థ స్థలానాం వర్ణితో మయా।
పురాణ సూక్త్యా యుక్తానాం వర్ణితః శ్రీశ భక్తితః ॥

శ్రియః పతియందు గల భక్తితో పాండ్యదేశములోని దివ్యదేశములు వర్ణింపబడినవి.

మలయాళ దివ్య దేశములు


మలయాళ మహాదేశ దివ్య క్షేత్రేషు సంభవమ్।
విజ్ఞాపయామి విభవం యతిరాజ కటాక్షతః ॥

శ్రీ భగవద్రామానుజుల వారి కృపచే మలయాళ దేశము నందు గల దివ్య స్థలముల యొక్క వైభవమును ఇకపై విన్నవింతును.




57. ఎఱుద్దనంబి - తిరుక్కురుంగుడి

Erundanambi - Tirukkurungudi




58.వైత్తమానిధి - తిరుక్కోళూర్

Vaittamanidhi - Tirukkoluru



59.అనంత పద్మనాభన్ - తిరువనంతపురం

Ananta Padmanabhan - Tiruvananta Puram



60.తిరువాళమార్పన్ - తిరువణ్ పరిశారమ్

Tiruval Marpan - Tiruvan Parisaram

❋ 59. తిరువనంతపురమ్ 1 ❋

శ్లో॥ తిరువనంత పురే భుజగేశయో రుచిరమత్స్య సరోవర సుందరే ।
శశి విభూషణ వజ్రధరేక్షిత శ్శఠరిపూత్తమ సూరి పరిష్కృతః ॥
అనంత పద్మనాభ శ్రీహరిః లక్ష్మీ సమన్వితః ।
ద్వారత్రయేణ సంసేవ్యః హేమ కూట విమానగః ॥

వివః అనంత పద్మనాభస్వామి- శ్రీహరిలక్ష్మితాయార్-భుజంగశయనం-మత్స్య పుష్కరిణి-హేమకూట విమానము - తూర్పు ముఖము - మూడు ద్వారములలో దర్శనము-శివునకు, ఇంద్రునకు ప్రత్యక్షము-నమ్మాళ్వార్లు కీర్తించినది.

విశేః ఇది కేరళ రాష్ట్ర ముఖ్య పట్టణము. సన్నిధి కోట మధ్య భాగమున కలదు. ఇచట స్వామి మూడు ద్వారములలో సేవ సాదింతురు. ఈ స్వామి విషయమై నమ్మాళ్వార్లు తమ తిరువాయిమొళ్ళి ప్రబంధములో (10-2) **"అరవిల్ పళ్లి పెణ్ణవన్ పాతజ్గాణ నడుమినో నమర్ కళుళ్లీర్"** భాగవతులారా! అనంతునిపై పవళించియున్న పద్మనాభ స్వామి శ్రీపాదములను సేవింప బయలుదేరుడు" అని యుపదేశించియున్నారు.

శ్రీరంగమున అధ్యయనోత్సవమున అరయరులు ఈ పాశురమును గానము చేయగా విని ఆళవందార్లు ఆనందపరవశులై ఆళ్వార్లు పిలిచిన ఈ క్షేత్రమునకు పోయిరావలయునని వెంటనే తిరువనంతపురమునకు వేంచేసిరి.

'కురుగై క్కావలప్పన్' అనువారు ఆళ్వందార్లకు యోగరహస్యములను ఉపదేశింప దలచి ఒక సుముహూర్తమును నిర్ణయించిరి. కాని ఆళవందార్లు ఆదినమున తిరువనంతపురములో వేంచేసియుండిరి. ఆకారణమున యోగరహస్యము వారికి లభింపకపోయెనట. "అయ్యో! పుష్పక విమానమైనను లేదే. ఉన్నచో కురుగై క్కావలప్పన్ సన్నిధికి చేరి యోగరహస్యములను పొంది యుండు వారమే" యని భావించిరట.

ఈక్షేత్రమున సేవింపవలసిన విశేషములు పెక్కులు గలవు. ఇచటికి సమీపమునగల "య్యానై మలై, అగస్త్య పర్వతము, ఏలకకాయల కొండ చూడదగినవి.

ఆచార్య హృదయములోని "ససైన్య పుత్ర శిష్య సాధ్య సిద్ధ భూసురార్చనత్తుక్కు ముఖ, నాభి పాదజ్గళై ద్వారత్రయత్తాలే కాట్టుమ్ సామ్యమ్ అనన్త శయనత్తిలే వ్యక్తమ్" అనుచూర్ణిక "సైన్య,పుత్ర, శిష్య సాధ్య, సిద్ధ బ్రాహ్మణారాధనలకు అనుకూలముగా ముఖము, నాభి, పాదములతో మూడు ద్వారములందు సేవసాదించు సామ్యగుణము (ఎల్లరను ఒక్కరీతిని జూచు గుణము) తిరువనంత పురమున కనిపించును అని తెలుపుచున్నది.

అమరరాయ్త్తిరిగిన్టార్గట్కు-ఆది" అనుటచే బ్రహ్మాది దేవతలు సేవించుటను; **'అమరర్కోన్ అర్చిక్కిన్ట్ట అజ్జగప్పణి శెయ్యర్ విణ్ణోర్"** "సేన ముదలియాళ్వార్ (విష్వక్సేనులు) ఆరాధింపగా అందుకు తగినట్లు అంతరంగ కైంకర్యనిరతులును నిత్యముక్తులును, **అనుటచే సైన్యాధిపతి సేవించుటయు "నమర్గళో శొల్లక్కేణ్మిన్ నాముమ్ పోయ్ నణుగ వేణ్డుమ్"** "భాగవతులారా ! నామాట వినుడు మనము తిరువనంతపురము పోయి కైంకర్యము చేయవలెను" అనుటచే **మన వంటి వారి సేవను** స్వీకరించు చున్నాడు.

ఈవిధముగా ఏవిధమైన తారతమ్యము లేక సర్వుల సేవను స్వీకరించుటచే సామ్యమను గుణము ప్రకాశించుచున్నది.

మార్గము: ఇది కేరళ రాష్ట్ర రాజధాని. చెన్నై – తిరువనంతపురం (త్రివేండ్రం) రైలు మార్గము. తిరువనంతపురం సెంట్రల్ స్టేషన్ నుండి 1 కి.మీ.

పా॥ కెడుమిడరాయ వెల్లామ్; కేశవా వెన్న; నాళుమ్
కొడువినై శెయ్యుమ్ కు త్తిన్; తమర్ గళుమ్ కురుగ కిల్లార్;
విడముడై యరవిల్ పళ్ళి; విరుమ్బినాన్ శురుమ్బలత్తుమ్;
తడముడైవయ; లనన్త పురనగర్ పుగుదు మిన్టే.
కడువినై కళై యలాగుమ్; కామనై ప్పయన్ద కాళై;
ఇడవగై కొణ్డదెన్బర్; ఎழிలణి యనన్దపురమ్;
తడముడై యరవిల్ పళ్ళి; పయిన్డవన్ పాదమ్ కాణ
నడమినో నమర్గళుళ్ళీర్; నామునక్కఱియచ్చొన్నోమ్;

నమ్మాళ్వార్ – తిరువాయిమొழி 10-2-1,8

మంచిమాట

జీవులు

నిత్యవిభూతియగు పరమపదము లీలావిభూతి యీ రెండును సర్వేశ్వరునకు శేషభూతమై యుండును. వీనిలోనివసించువారు నిత్యులనియు ముక్తులనియు బద్ధులనియు మూడు విధములుగానుందురు. అందు నిత్యులనగా అనంతగరుడ విష్వక్సేనాది అంతరంగిక కైంకర్యపరులు. ముక్తులనగా కొంతకాలము సంసారమున పడియుండియు సర్వేశ్వరుని కృపకు పాత్రులై పరమపదమును చేరినవారు. బద్ధులనగా సంసారమున బడియుండువారు. వీరు రెండు విధములుగానుందురు. 1 బుబుక్షువులు 2 ముముక్షువులు. బుభుక్షువులనగా అవిద్యకు వశ్యులై దేహయాత్రచేయువారు. ముముక్షువులనగా సుకృతవశమున ఆచార్యానుగ్రహము లభింప సర్వేశ్వరుని పొందుటకై ప్రయత్నించువారు.

❀ 60. తిరువణ్ పరిశారమ్ 2 ❀

శ్లో॥ తిరువణ్ పరిశార పట్టణే వరలక్ష్మీ సరసా సమన్వితే ।
సురదిగ్వదనోపవేశనో వినతాకారి విలోచనాతిథిః ।

శ్లో॥ ఇంద్ర కల్యాణ నిలయః తిరువాళ్ మార్పనాహ్వయః ।
దేవ్యా కమల వల్ల్యాయం రేజే శఠరిపుస్తుతః ॥

వివః తిరువాళ్ మాఱ్పన్ (తిరుక్కురళప్పన్) కమలవల్లి తాయార్ - లక్ష్మీతీర్థం - తూర్పుముఖము-కూర్చున్నసేవ-ఇంద్ర కల్యాణ విమానము-వినతకు, ఉడయ నంగై యార్‌కు,(నమ్మాళ్వార్ల తల్లిగారు) కారి,(నమ్మాళ్వార్ల తండ్రిగారు)-గరుడాళ్వార్లకు ప్రత్యక్షము. నమ్మాళ్వార్లు కీర్తించిన క్షేత్రము.

విశే: ఈ దివ్య దేశమునకు **"అచ్చేరి"** అను విలక్షణమైన తిరునామము కలదు. ఈస్వామి విషయమై నమ్మాళ్వార్లు **సౌకుమార్యమను** గుణమును ప్రకాశింప జేసియున్నారు.

సంసారులు శబ్దాది విషయలంపటులు - నిత్య సూరులు భగవదను భవమున మునిగినవారు. వీరెవరును స్వామిశ్రమను గుర్తించుటలేదు. కావుననే అతి సౌకుమార్యముగల స్వామి **"ఆழியుమ్ శఙ్గుమ్ శుమప్పార్ తామ్"** అనునట్లు శంఖ చక్రములను తానే స్వయముగా భరించుచున్నాడే **"వాళుమ్ విల్లుమ్ కొణ్డు పిన్ శెల్వార్ మత్తిల్లై"** "శంఖ చక్రములను విల్లును తీసికొని వెనుక నడుచు వారు ఎవరును లేరే" యని ఆళ్వార్లు సర్వేశ్వరుని **సౌకుమార్యమను** గుణమును ప్రస్తుతించిరి.

నమ్మాళ్వార్ల తల్లిగారైన ఉడయనంగై యార్ అవతార స్థలము. వారి సన్నిధి కోయిలకు సమీపముననే గలదు. ఇచట ఆళ్వార్లు బాల్యదశాసూచకమైన అర్చా రూపమున వేంచేసియున్నారు.

మార్గముః కన్యాకుమారికి ఉత్తరమున 20 కి.మీ.దూరమున నాగర్ కోయిల్‌కు 4 కి.మీ. దూరమున గలదు. తిరువాట్టారునుండి 'తొడువెట్టి' చేరి బస్సు మారి నాగర్ కోయిల్ చేరవచ్చును. వసతులు స్వల్పము.

పా॥ ఆళుమాళారాழியుమ్; శఙ్గుమ్ శుమప్పార్ తామ్;
వాళుమ్ విల్లుఙ్కొణ్డు; పిన్ శెల్వార్ మఱ్ఱిల్లై ;
తాళుమ్ తోళుమ్; కైగళై యారత్తొழுక్కాణేన్;
నాళుమ్ నాళుమ్ నాడువ; నడియేన్ ఞాలత్తే.

పా॥ వరువార్ శెల్వార్; **వణ్ పరిశారత్తిరున్ద**; ఎన్
తిరువాழ மார்వఱ్కెన్; తిఱమ్ శొల్లార్ శెయ్‌వదెన్;
ఉరువార్ శక్కరమ్; శఙ్గు శుమన్దిఙ్గుమ్మోడు;
ఒరు పాడుழల్వా; నోరడియాను ముళనెన్తే

నమ్మాళ్వార్ - తిరువాయి మొழி 8-3,7.

❀ 61. తిరుక్కాట్కరై 3 ❀

శ్లో॥ పురే తిరుక్కాట్కర నామ్ని పుష్కలం విమాన మాస్థః కపిలాఖ్య తీర్థగే।
శ్రితః పెరుం శెల్వి రమా మధి శ్రితో విరాజతే కాట్కర యప్ప నాహ్వయః।

శ్లో॥ విభీషణ పురోథేన కటాక్షః కపిలేక్షితః।
శఠారాతి ముని శ్రేష్ఠ దివ్య సూక్తి విభూషణమ్ ॥

వివః కాట్కరయప్పన్-పెరుం శెల్వినాయకి; (వాత్సల్యవల్లి)-పుష్కల విమానము-కపిల తీర్థము -దక్షిణ ముఖము -నిలుచున్న సేవ-కపిల మహామునికి ప్రత్యక్షము-నమ్మాళ్వార్లు కీర్తించినది.

విశేః నమ్మాళ్వార్లు ఈ స్వామి యొక్క **శీలగుణమును** ప్రకాశింపజేసిరి. శీలమనగాపెద్దలు పిన్నలతో అరమరికలు లేక కలసిపోవుట. శ్రియఃపతియగు సర్వేశ్వరుడు తన సంశ్లేషమును ఆళ్వార్లకు గుర్తుతెచ్చెను. కాని అది అప్పటి అనుభవమే యనిపించెను. అంతట ఆళ్వార్లు **"ఆరుయిర్ పట్టదు? ఎనదుయర్పట్టదు"** "పుండరీకాక్షుడు, కల్పశాఖల వంటి చతుర్భుజములు కలవాడు, నీలమేఘశ్యామలుడునైన స్వామి తిరుక్కాట్కరై క్షేత్రమున వేంచేసియుండగా నాఆత్మ పడుపాట్లు వేరెవరి యాత్మ పడుచున్నది" యని స్వామి శీల గుణమును ప్రకాశింపజేసిరి. వీరినే మలయాళదేశీయులు వామనుడని పిలతురు. శ్రవణ ద్వాదశినాడు గొప్ప ఉత్సవము జరుగును.

మార్గముః తిరువనంతపురమునకు 45 కి.మీ. నాగర్‌కోయిల్‌కు 30 కి.మీ. సౌకర్యములు గలవు. ఆలవాయ్ – తిరుచ్చూరు రైలుమార్గములో "ఇరుఞాలక్కోడి స్టేషన్ నుండి "అజ్గమాలి' స్టేషన్ నుండి 15కి.మీ

పా॥ ఉరుగుమాల్ నెఞ్జ; ముయిరిన్పర మన్ని;
పెరగుమాల్ వేట్కైయుం; మెన్ శెయగేన్ తొణ్డనేన్;
తెరువెల్లామ్ కావికముఖ; **తిరుక్కాట్కరై,**
మరువియ మాయన్ తన్; మాయమ్ నినైతొఱే;

పా॥ ఆరుయిర్ పట్ట దెనదుయిర్ పట్టదు;
పేరిదఖ త్తామరై క్కణ్; కనివాయదోర్;
కారెళిల్ మేగ; త్తెన్ కాట్కరై కోయిల్కొళ్;
శీరెళిల్ నాల్ తడన్తోళ్; తెయ్వవారిక్కే


నమ్మాళ్వార్-తిరువాయిమొళి 9-6-1,9.




61. కాట్కరయప్పన్ - తిరుక్కాట్కరై
Katkarayappan - Tirukkatkarai



62. అప్పన్ - తిరుమూళిక్కళమ్
Appan - Tirumuzikkalam



63.మాయప్పిరాన్ - తిరుప్పులియూర్
Mayappiran - Tiruppuliyur.



64.ఇమయవరప్పన్ - తిరుచ్చెంగున్నూర్
Emayavarappan - Tiruchenkunnur

❀ 62. తిరుమూఴిక్కళమ్ 4 ❀

శ్లో॥ సరసీం తు పెరుకొళాభిధాం తిరుమూఴిక్కళ పట్టణే శ్రితే
సురనాథ దిశాముఖ స్థితి ర్వర సౌందర్య విమాన మందిరః ॥

శ్లో॥ మధురవేణిరమా నయనప్రియో నిజపురాహ్వయ వా నవనే శ్రుతః
హరితనామ మహాముని వీక్షితో విజయితే శఠవైరి పరిష్టుతః ॥

వివ: తిరుమూఴిక్కళత్తాన్-(అప్పన్, శ్రీసూక్తి నాథన్) మధురవేణి త్తాయార్, పెరుంకొళ తీర్థం-తూర్పుముఖము-నిలుచున్న సేవ-సౌందర్య విమానము-హారీతునకు ప్రత్యక్షము. నమ్మాళ్వార్ తిరుమంగై యాఴ్వార్ కీర్తించినది.

విశే: నమ్మాళ్వార్లు ఈస్వామియొక్క **మార్దవ గుణమును** ప్రకాశింపజేసిరి. ఈ దివ్యదేశమునకు **వళత్తిన్ కళమ్** (తి.మొ. 7-1-6) అను విలక్షణమైన తిరునామము కలదు. తిరువాయిమొఴిలో నాలుగు దూతప్రేషణములు కలవు.

మొదటిది: తమ దోషములను సహింపగల క్షమాగుణమును గుర్తుచేయుచు అఙ్ఞిరైయ మడనారాయ్ (1-4-1) అను దశకములో **వ్యూహమూర్తి** విషయమై దూతప్రేషణ చేయబడినది.

రెండవది: "వైకల్పూఙ్గఴివాయ్" అను దశకమున సర్వేశ్వరుని ఆర్త రక్షణ దీక్షను గుర్చుచేయుచు **విభవమూర్తి** విషయమై దూతప్రేషణ చేయబడినది.

మూడవది: "**పొన్నులగాళీరో**" అను దశకమున సర్వేశ్వరుని **రసజ్ఞతా గుణమును** గుర్తుచేయుచు **పరవాసుదేవుని** విషయముగను **అంతర్యామి** విషయముగను దూతప్రేషణ చేయబడినది.

నాల్గవది: "ఎఙ్గానలగమ్ కఴివాయ్" అను దశకమున సర్వేశ్వరుని **సౌందర్యాతిశయమును** గుర్తుచేయుచు **అర్చావతార విషయమై** తిరుమూఴిక్కళ స్వామిని గూర్చి దూత ప్రేషణ చేయబడెను.

"ఎంగానలగంగఴివాయ్" అను ఈ దశకమున ఆళ్వార్లు "**రూప సౌందర్య మార్దవములను** గుణములను ఆధారముగా **అర్చామూర్తి** విషయమై దూత ప్రేషణ చేయుచున్నారు. ఇందు రెండవ పాశురమున "**తమరోడు అఙ్గువైవార్కు**" (తమ పరిజనులతో అచట నిత్యవాసము చేయువారికి)" స్వామి యాదృచ్ఛికముగా నన్ను కలిపినాడు. భాగవతగోష్ఠిలో కలసిన కారణమున బంధువులును వదలినారు. ఇట్లెవ్వరికినీ కాకపోతినే ! స్వామి నన్ను ఎందులకు ఉపేక్ష చేయుచున్నాడు ? భాగవత గోష్ఠిలో పరవశుడై నన్ను మరచియుండవచ్చును. ఆ గోష్ఠిలో నన్ను చేర్చుకొనుటకు నేను తగనా ! అని అడిగి రండు" అని దూతలను పంపుచున్నారు.

మార్గము: ఆల్‌వాయ్ టౌన్ నుండి బస్సు కలదు. బస్టాండు సమీపంలోనే సన్నిధి కలదు. ఎర్నాకుళం నుండియు రావచ్చును 10 కి.మీ.

పా॥ ఎజ్ఞానలగజ్ఞుళివాయ్; ఇరై తేర్‌న్ది జ్ఞినిదమరుమ్;
శెజ్ఞాల మడనారాయ్; తిరుమూళిక్కళత్తుఱై యుమ్;
కొజ్ఞార్ పూన్తుళాయ్ ముడి; యెజ్ఞుడకూత్తర్ క్కేన్ తూదాయ్;
నుజ్ఞాల్ గ శెన్ తలై మేల్; కెళుమీరో నుమరోడే;

నమ్మాళ్వారు-తిరువాయిమొళి 9-7-1

❋ 63. తిరుప్పులియూర్ 5 (కుట్టనాడు) ❋

శ్లో॥ పులియూరితి విశ్రుతే స్థితో నగరే పూంశున తీర్థ సుందరే
పురుషోత్తమ దేవయానగ శ్శుభే పొఱ్కొడి నాయకీపతిః।

శ్లో॥ మాయప్పిరాన్ నామ హరిః సప్తర్షి నయనాతిథిః
ప్రాఙ్ముఖ శ్శఠజి త్సూక్తి శతకే కీర్తితోపమే।

వివ: మాయప్పిరాన్-పొఱ్కొడినాయకి-పూంశునై తీర్థము-పురుషోత్తమ విమానము-తూర్పుముఖము-నిలుచున్నసేవ-సప్తర్షులకు ప్రత్యక్షము-నమ్మాళ్వార్ తిరుమంగై యాళ్వార్ కీర్తించినది. ఈ క్షేత్రమునకు **"వళమ్పుగళుమ్ ఊర్"** అనువిలక్షణమైన తిరునామము కలదు. (సౌందర్యస్తుతి దేశము 8-9-3 తి.వా.మొ)

విశే: ఈ క్షేత్రము భీమసేనుని ప్రతిష్ఠయని యందురు. పెరుమాళ్ల తిరుముఖ మండలము రజత కవచముచే కప్పబడి యుండును. నమ్మాళ్వార్లు తిరువాయిమొళిలో తోళిమార్(సఖి) దశలో చెప్పిన దశకములు మూడు. అందులో **"కరుమాణిక్కమలై మేల్"** (8-9) అను దశకము మూడవది. ఈ మూడు దశకములలోను ప్రణవ మందలి ఉకారార్థమగు అనన్యార్హత్వము ప్రకటింపబడినది. ఇందు మొదటి పాశురమున **"కరుమాణిక్కమలై మేల్ మణిత్తడన్దామరై క్కాడుగళ్‌పోల్; తిరుమార్వు వాయ్ కణ్‌కై ఉన్దికాల్ ఉడై ఆడైగళ్"**.

తిరుప్పులియూర్‌లో వేంచేసియున్న స్వామి తిరుమేని నీల రత్నగిరివలె నున్నది. స్వామి వక్షస్థలము; మోవి; నేత్రములు, శ్రీహస్తములు; నాభి, శ్రీపాదములు; పీతాంబరము మున్నగునవి ఆకొండమీది సరోవరమునగల పద్మవనము వలెనున్నవి" యని ఉత్తమ నాయక లక్షణములను ప్రకాశింపజేసిరి.

మార్గము: శజ్ఞణూర్‌కు 5 కి.మీ. వసతులు స్వల్పము.

పా॥ కరుమాణిక్కమ్మలై మేల్; మణిత్తడన్తామరై క్కాడుగళ్‌పోల్
తిరుమార్వు వాయ్ కణ్కై; యున్ది కాలుడై యాడైకళ్ శెయ్య పిరాన్;
తిరుమాలెమ్మాన్ శెల్లనీర్వయల్; కుట్టనాట్టు **త్తిరుప్పులియూర్;**
అరుమాయన్ పేరన్‌ఱిప్పేచ్చిలళ్; ళన్నై మీరిదఱ్కెన్ శెయ్‌గేనో.

నమ్మాళ్వారు-తిరువాయిమొళి 8-9-1

❁ 64. తిరుచ్చెంకున్ఱూర్ 6 (శంగణూర్) ❁

శ్లో॥ చెంకున్ఱూర్ నగరే తు శంఖ సరసీ హ్రస్వాపగా సంయుతే ।
వైమానం సమధిశ్రిత స్థితిలసన్ దివ్యం జగద్యోతిషమ్ ।
నాయక్యా నిమిషః ప్రభుర్విజయతే పశ్చాన్ముఖాంభోరుహే
యుక్త శ్శంగమలాభిధా సహితయా శ్రీమచ్ఛఠారి స్తుతః ।
భస్మాసుర నిమిత్తేన శశిభూషణ వీక్షితః
భక్తబృంద పరిత్రాణ కాముక స్సతతం హరిః ।

వివ: ఇమయవరప్పన్ - శెంగమలవల్లి - శంఖ పుష్కరిణి - హ్రస్వాపగా నది (దీనికే తిరుచ్చిత్తార్ అనిపేరు) జగజ్జ్యోతి విమానం - పశ్చిమ ముఖము - నిలుచున్నసేవ - భస్మాసుర నిమిత్తమై పరమశివునకు ప్రత్యక్షము - నమ్మాళ్వార్ కీర్తించినది.

విశే: సంసారులు స్వప్రయోజనపరులు. స్వామి యందు నుంతయేని ప్రేమలేనివారు. అట్టి సంసారుల మధ్యలో స్వామి అవతరించినాడే ! ఈస్వామి కేమగునో" యని ఆళ్వార్లు భయపడినారు. ఆళ్వార్ల భయమును గమనించిన స్వామి తన శౌర్యవీర్యాదులను ప్రదర్శించి మీకేమియు భయము వలదు. నిర్భరులై యుండుడనిరి. ఆశౌర్య గుణమును **"కఞ్జనైత్తగర్త్త శీర్‌కాళ్"** (కంసుని చంపిన శౌర్యగుణము గలస్వామి) యని కొండాడిరి. (8-1-1)

మార్గము: తిరువనంతపురమున స్వామిని సేవించి అటనుండి బయలుదేరి **"వర్కలా"** స్టేషనులో దిగి **"జనార్థన"** క్షేత్రమును సేవించి అచట నుండి కొట్టార్కరై స్టేషనులో దిగవలెను. ఈ **కొట్టార్కరైకు** 50 కి.మీ. దూరములో బస్సుమార్గమున ఈ శెంగణూర్ కలదు. 'త్రివేంద్రం' 'ఎర్నాకులం' (వయా) కొల్లం రైల్వేలైనులో శెఙ్గణూర్ స్టేషన్. అన్ని వసతులు కలవు. ఈ శెంగణూర్ నుండి అయిదు దివ్య దేశములను సేవింపవచ్చును.

శెంగణూర్ నకు తూర్పున 10 కి.మీ. దూరమున - తిరువారన్ విళై,
నైఋతి 5 కిమీ దూరమున తిరుప్పులియూర్,
వాయవ్యం 5 కి.మీ దూరమున తిరువణ్ వణ్దూరు

ఉత్తరం 10 కి.మీ దూరమున తిరువల్లాయ్,
25 కి.మీ దూరమున తిరుక్కడిత్తానమ్ క్షేత్రములు గలవు.

పా॥ వార్‌కడావరువి యానై మామలైయిన్; మరుప్పిణైక్కువడిఉుత్తురుట్టి
ఊర్‌కొళ్ తిణ్పాగ నుయిర్ శెగుత్త రజ్గిన్ మల్లరై క్కొన్ఱు శూழ் పరణ్ మేల్
పోర్ కడావరశర్ పుఱక్కిడ; మాడమీమిశైక్కఞ్జనై త్తగర్త్త,
శీర్‌కొళ్ శిత్తాయన్ **తిరుచ్చెజ్గన్నూరిల్;** తిరుచ్చిత్తాఱెజ్గళ్ శెల్ శార్వే.
నమ్మాళ్వార్ - తిరువాయిమొழி 8-4-1

❁ 65. తిరునావాయ్ 7 ❁

శ్లో॥ **శ్రీమచ్ఛెంగమలాభిధాన సరసా యుక్తే పురే సుందరే**
నావాయ్ నామని వేద మందిర వరే యామ్యాసనాలంకృతః
లక్ష్మీ నాగవరేక్షిత స్సముపయన్ దేవీం మలర్ మంగ ఇ
త్యాఖ్యే స్తుత్య వపు శ్శఠారి కలిజిత్ యుగ్మేన నారాయణః ।

వివః నారాయణన్(నావాయ్ ముకుందన్) మలర్ మంగై తాయార్, శెంగమల పుష్కరిణి-వేద విమానం-దక్షిణముఖము-కూర్చున్నసేవ-లక్ష్మీదేవికి గజేంద్రునకు ప్రత్యక్షము-నమ్మాళ్వార్ తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: మలైనాడు సన్నిధులలో తాయార్లకు వేరుగా సన్నిధి ఇచట మాత్రమే కలదు. నమ్మాళ్వార్లు ఈ పెరుమాళ్ల విషయమై **'అనృశంస్యము'** అనే గుణమును ప్రకాశింపజేసిరి.

సర్వేశ్వరుని వియోగముచే కలిగిన దుఃఖ సముద్రమును దాటించు నావ వంటివాడు ఈస్వామి **'ఆవానడి యానివనెన్నరుళాయే'** వీడు నా దాసుడని నన్ను దయజూడుమా! అని **అనృశంస్య గుణమును** (9-8-7) ప్రకాశింపజేసిరి. ఇచట "నావాయులైకిన్ఱ" 'నావగా వసించుచున్నట్టివాడు' అని పేర్కొనుటచే ఈ దేశమునకును తిరునావాయ్ అను తిరునామము కలిగినది.

మార్గముః షోరానూర్ నుండి **కళ్లికోట** పోవు మార్గములో గల **"ఎడకోలమ్"**నకు 1 కి.మీ. దూరమున గలదు. షోరానూర్ నుండి బస్‌లో కుట్టిపురంచేరి అక్కడనుండి వేరుబస్సులోను చేరవచ్చును. వసతులు స్వల్పము.

పా॥ కోవాగియ; మావలియై నిలజ్కొణ్డాయ్
తేవాశురమ్; శెత్తవనే తిరుమాలే!
నావా యులైగిన్ఱ ఎన్నారణ నమ్బీ;
ఆవా వడియా నివ నెన్ఱరుళాయే.
నమ్మాళ్వారు-తిరువాయిమొழி 9-8-7.




66.కోలప్పిరాన్ - తిరువల్లవాళ్

Kolappiran - Tiruvallaval



65. నారాయణన్ - తిరునావాయ్

Narayanan - Tirunavai



68.ఆదికేశవన్ - తిరువాట్టారు

Adikesavan - Tiruvattaru



67.పాంబణై అప్పన్ - తిరువన్ వండూర్

Panbanai Appan - Tiruvan Vandur

❀ 66. తిరువల్లవాళ్ - 8 (తిరువల్లాయ్) ❀

(శ్రీవల్లభక్షేత్రం)

శ్లో॥ ఘంటాకర్ణ సరోవరేణ కలితే శ్రీ వల్లవాళ్ పత్తనే
భాతి ప్రాఙ్ముఖ మండిత స్థితి యుతః కోలప్పిరాన్ నామకః ।
వైమానం చతురంగ మాప్య గృహిణీం శెల్వక్కొళుందాహ్వయాం
ఘంటాకర్ణ నిరీక్షితః కలిజిత స్తుత్య శ్శఠారే ర్మునేః ॥

వివ: కోలప్పిరాన్-శెల్వత్తిరుక్కొళుందు తాయార్-ఘంటాకర్ణ సరస్సు తూర్పు ముఖము-నిలుచున్నసేవ-చతురంగ కోల విమానము-ఘంటాకర్ణునకు ప్రత్యక్షము. నమ్మాళ్వార్లు-తిరుమంగై ఆళ్వార్లు కీర్తించినది.

విశే: ఈక్షేత్రమునకు **'తెన్ నగర్'** సుందరమైన దివ్యదేశము (తి.వా.మొ. 5-9-11) అను విలక్షణమైన తిరునామము కలదు. ఈ క్షేత్రము ద్వాపర యుగమున శ్రీకృష్ణునిచే ప్రతిష్ఠింపబడినదని చెప్పుదురు. చతురంగ విమానమునకు వెనుక చక్రత్తాళ్వార్ వేంచేసియున్నారు. ఈ సన్నిధిలోపలకు స్త్రీలను రానీయరు. వెలుపలనుండియే సేవింపవలెను. కానీ ధనుర్మాసములో ఆర్ద్ర నక్షత్రమునాడు, మేష సంక్రాంతినాడు మాత్రము లోపలకు రానిత్తురు.

సర్వేశ్వరుని పొందుటకు ఉపాయము సర్వేశ్వరుడే. ఆతడే ఉపాయమని మనకు తెలియజేయునది ఆస్వామి కృపాగుణమే. ఆకృపాగుణమునే నమ్మాళ్వార్లు తిరువాయిమొழி(5-6-9)లో **"పెరుమానదు తొల్లరుళే"** (సర్వేశ్వరుని స్వాభావికమైన కృప) యని **కృపాగుణమును** ప్రకాశింపజేసిరి. ఈక్షేత్రమునకు శ్రీవల్లభక్షేత్రమనియు తిరునామము కలదు.

మార్గము: కొల్లం - ఎర్నాకుళం రైలు మార్గంలో **తిరువల్లాయ్** స్టేషన్ నుండి 5 కి.మీ. బస్సు వసతికలదు. ఇచట సత్రములో దిగి బస ఏర్పాటు చేసికొని తిరుచ్చెంకున్నూరు వాని సమీప క్షేత్రములు సేవింపవచ్చును. తిరుచ్చెంకున్నూర్‌కు ఉత్తరమున 10 కి.మీ. దూరములో ఈక్షేత్రము కలదు. తిరువణ్ణూరుకు 8 కి.మీ.

పా॥ మానేయ్‌నోక్కు నల్లీర్; వైగలుమ్ వినై యేన్మెలియ,
వానార్ వణ్ కముకుమ్; మ్మత్తు మల్లిగై కమழுమ్
తేనార్ శోలైగళ్ శూழ்; **తిరువల్లవాழ**ுైయుమ్
కోనారై ; యడియే; నడికూడువ తెన్రుకొలో ।

నమ్మాళ్వారు-తిరువాయిమొழி 5-9-1,

❁ 67. తిరువణ్ వండూరు 9 ❁

శ్లో॥ వణ్ వండూర్ పురి పాపనాశ సరసా యుక్తేతు వేదాలయం
వైమానం సమధిశ్రితో వరుణ దిగ్వక్త్ర స్థితిః ప్రీతిమాన్ ।
దేవః పాంబణయప్ప నంబుజలతా నాథ స్సముజ్జృంభతే
మార్కండేయ సునారదాక్షివిషయః కీర్త్యః శఠద్వేషిణః ।

వివః పాంబణయప్పన్-కమలవల్లి త్తాయార్-నిలచున్నసేవ-పాపనాశ పుష్కరిణి-వేదాలయ విమానము-పశ్చిమ ముఖము-నిలుచున్నసేవ-మార్కండేయునకు, నారదునకు ప్రత్యక్షము-నమ్మాళ్వార్ కీర్తించినది.

విశే: ఈ క్షేత్రము నకులునిచే ప్రతిష్ఠ చేయబడినదని చెప్పుదురు.

ఆళ్వార్లు అనేక విధముల సర్వేశ్వరుని ప్రార్థించియు అభీష్టము లభింపక "దానికేమి కారణమని" ఆలోచించి "శ్రియఃపతి తిరువణ్‌వణ్డూరులో వేంచేసియుండి అచటి భోగ్యతా విశేషములకు పరవశుడై తనను మరచి యుండు"నని భావించి స్వామియొక్క ఆర్తరక్షణ దీక్షను గుర్తుచేయదలచి సముద్రతీరమున సంచరించు పక్షులను శ్రియఃపతి యొద్దకు దూతలుగా పంపుచున్నారు.

ఇది ఆళ్వార్లు సర్వేశ్వరుని విషయమై నాయికా భావముతో దూతప్రేషణము చేసిన దివ్య దేశము. తిరువాయిమొళిలో గల నాల్గు దూతప్రేషణములలోనిది రెండవది. మొదటిది "అఞ్జిఱైయ మడనారాయ్" అనుదశకమున వ్యూహమూర్తి విషయమై దూతప్రేషణ గావింపబడినది. ఈ క్షేత్రస్వామి విషయమైన "వైకల్ పూఙ్గళివాయ్" అను దశకమున (6-) "**ఏఱు శేవగనార్కు**" (వర్ధిల్లుచున్న శౌర్యము గలవానికి) యని విభవమూర్తి విషయమై దూత ప్రేషణము నెరుపబడినది. ఈ క్షేత్రమునకు పంపోత్తర దేశమను తిరునామము గలదు. పంపానదికి ఉత్తరతీరమందున్న దివ్యదేశము అని అర్థము. (తి.వా.మొ. 6-1-10).

మార్గము: శెఙ్గణూర్‌కు వాయువ్యముగా 5 కి.మీ. వసతులు స్వల్పము. తిరువల్లవాళ్ నుండియు సేవింపవచ్చును.

పా॥ వైకల్ పూఙ్గళివాయ్; వన్దుమేయు ఙ్గురుకినఙ్గాళ్;
శెయ్‌గోళ్ శెన్నలుయర్; **తిరువణ్వణ్డూరుఱైయుమ్;**
కైగోళ్ శక్కరత్తెన్; కనివాయ్ పెరుమానై క్కణ్డు;
కైగళ్ కూప్పి చ్చొల్లీర్; విసై యాట్టియేన్ కాదన్మైయే
నమ్మాళ్వారు - తిరువాయిమొళి 6-1-1.

❀ 68. తిరువాట్టార్ 10 ❀

శ్లో॥ శ్రీ వాట్టారు పురే భుజంగ శయన శ్రీరామ తీర్థాంచితే
త్వష్టాంగాహ్వాయ మాదికేశవ విభు ర్వైమాన మాష్ట శ్రియమ్ ।
దేవీం మారతకోప పూర్వలతికాం సంప్రాప్య పశ్చాన్ముఖః
స్తుత్యః చంద్ర పరాశరాక్షి విషయో రేజే శఠారేర్మునేః ॥

వివః ఆదికేశవ పెరుమాళ్ - మరకతవల్లి తాయార్ (పద్మిని) - శ్రీరామ పుష్కరిణి - అష్టాంగ విమానము - పశ్చిమ ముఖము - భుజంగ శయనం - చంద్రునకు, పరాశర మహర్షికి ప్రత్యక్షము - నమ్మాళ్వారు కీర్తించినది.

విశే: ఈ క్షేత్రమునకు పరశురామ క్షేత్రమని పేరు. ఈ దివ్య దేశమునకు రెండువైపుల రెండు నదులు ప్రవహించుటచే **తిరువాట్టారు** అనుపేరు గల్గినది. తిరువనంత పురములో వలెనే ఇచటకూడ స్వామి మూడు ద్వారములలో సేవ సాదింతురు. ఇచట సాయంకాల సూర్య కిరణములు స్వామి తిరుముఖ మండలమును స్పృశించును. ఈ క్షేత్రమునకు **"వళమ్ మికునది"** (మిక్కిలి సంపదగల దివ్యదేశము) యను తిరునామము కలదు. ఈ దివ్యదేశ విషయమై నమ్మాళ్వారు 10వ శతకమున **"అరుళ్ పెరువారడియార్"** అను దశకమును అనుగ్రహించిరి. తిరువిరుత్తము మొదలు ఈ దశకము వరకు ఆళ్వార్లు అనుగ్రహించిన ప్రబంధములో స్వామిని పొందుటకై తాను పడిన పాటులను త్వరను ప్రదర్శించిరి. కానీ ఈ దశకము నుండి ఆళ్వార్లను పొందుటకై సర్వేశ్వరుడు పడుపాట్లను ప్రకాశింపజేయుచున్నారు. అనగా **ఆశ్రిత పారతంత్ర్యగుణమును "నమదు విదివగైయే"** నేను విధించినట్లే యగును) అను స్థలమున వివరించిరి. ఈ పాశురమునకు భగవద్రామానుజుల వారి అర్థ నిర్ణయము కలదు.

మార్గము: త్రివేండం—నాగర్ కోయిల్ బస్‌లో **"తొడినెట్టి"** వద్ద దిగి వేరు బస్‌లో 10 కి.మీ. దూరములో సన్నిధి చేరవచ్చును. వసతులు స్వల్పము.

పా॥ అరుళ్ పెఱువారడియార్; తమ్మడియనేఱ్కు; ఆழியాన్
అరుళ్ తరువానమై గిన్ఱా; నదు నమదు విదివగై యే;
ఇరుళ్ తరుమాஞాలత్తు; ళినిప్పిఱవియాన్ వేణ్డేన్;
మరుళొழினీ మడనెఞ్జే; **వాట్టాత్తా నడివణఙ్గే.**
నణ్ణినమ్ నారాయణనై ; నామఙ్గళ్ పలశొల్లి
మణ్ణులగిల్ వళమ్మిక్క; **వాట్టాత్తాన్** వన్దిన్ఱు,
విణ్ణులగమ్ తరువానాయ్; విరైగిన్ఱాన్ విదివగై యే,
ఎణ్ణినవాఱాగా; విక్కరుమఙ్గళెన్నెఞ్జే.

నమ్మాళ్వార్లు - తిరువాయిమొழி 10-6-1,3.

❋ 69. తిరువిత్తువక్కోడు 11 (తిరువిచ్చిక్కోడు) ❋

శ్లో॥ శ్రీవిత్తువక్కోడు పురే చక్రతీర్థయుతే శ్రితః ।
ఉయ్య వంద ప్రభు ర్దేవీం విత్తువక్కోడు వల్లికామ్ ।
తత్త్వ కాంచన వైమానే దక్షిణస్యోరగే శయః
అంబరీషా తిథిర్భాతి కులశేఖర సంస్తుతః ।

వివః ఉయ్య వంద పెరుమాళ్ - విత్తువక్కోడువల్లి త్తాయార్ - చక్రతీర్థము - తత్త్వకాంచన విమానము - దక్షిణముఖము - భుజంగశయనం - అంబరీషునకు ప్రత్యక్షము. కులశేఖరాళ్వారు కీర్తించినది.

మార్గముః షోరానూర్ - గురవాయూర్ బస్‌లో 15 కి.మీలో బస్‌దిగి 2 కి.మీ నడచియు వెళ్ళవచ్చును. షోరానూర్ - ఎర్నాకులం రైనులో పట్టాంబి స్టేషనుకు 2 కి.మీ.

పా॥ తరుతుయరమ్ తడాయేల్; ఉన్ శరణల్లాల్ శరణిల్లై;
విరై కుళువు మలర్ప్పొళిల్ శూళ్; విత్తువక్కోట్టమ్మానే!
అరశినత్తా లీన్దతాయ్ అగత్తిడినుమ్; మత్తవళ్ తన్
అరుళ్ నినైన్దే యళుఙ్గుళవి ః అదువే పోన్దిరున్దేనే.

కులశేఖరాళ్వార్లు - పెరుమాళ్ తిరుమొళి 0-5-1


❋ 70. తిరుక్కడిత్తానమ్ 12 ❋

శ్లో॥ **తిరుక్కడిత్తాన పురే ద్భుతాఖ్య నారాయణః కల్పక వల్లి దేవ్యా ।**
భూమ్యాఖ్య తీర్థే వరపుణ్యకోటి విమానమాస్థః సురదిఙ్ముఖస్థః ।
రుక్మాంగద మహారాజ ప్రత్యక్షత్వ ముపాగతః ।
పరాంకుశ మునీంద్రేణ స్తుతో విజయతే తరామ్ ।

వివః అద్భుత నారాయణన్ - కల్పకవల్లి త్తాయార్ - భూమి పుష్కరిణి పుణ్యకోటి విమానము - తూర్పుముఖము - నిలుచున్నసేవ - రుక్మాంగద మహారాజునకు ప్రత్యక్షము - నమ్మాళ్వార్లు కీర్తించినది.

విశేః ఈక్షేత్రమునకు **"తాయప్పది"** దాయభాగముగా లభించిన క్షేత్రము అను విలక్షణమైన తిరునామము గలదు. (తి.వా.మొ. 8-6-8.)

సర్వేశ్వరునకు భోగ్య భూతములైన వాస స్థానములు అనేకములు కలవు. కానీ "శ్రీవైకుంఠ విరక్తాయ" అనురీతిని వానియందు ఆదరములేనివాడు **"ఎన్నైజ్ఞమ్ తిరుక్కడిత్తాన నగరుమ్"** (8-6-8) (నామనస్సు తిరుక్కడిత్తాన దివ్యదేశము)



70.అద్భుత నారాయణన్ - తిరుక్కడిత్తానం
Adbutanarayan - Tirukkadittanam



69.ఉయ్యవందాళ్ - విత్తువక్కోడు
Uyyavandal - Vittuvakkodu



71. తిరుక్కురళప్పన్ - తిరువారన్విళై

Tirukkuralappan - Tiruvaranvilai



72.దేవనాథన్ - తిరువహీంద్రపురమ్

Devanadhan - Tiruvaindrapuram

అనునటుల నా హృదయమునందు వాసము చేయుచున్నాడు. అంతేకాక అందుకు కారణమైన తిరుక్కడిత్తాన క్షేత్రమున వేంచేసియున్నాడు. ఈ రెండును స్వామికి దాయప్రాప్తములుగదా !" అని ఆళ్వార్లు సర్వేశ్వరుని **కృతజ్ఞతా గుణమును** ప్రకాశింప జేసిరి. ఈ క్షేత్రము **సహదేవునిచే** ప్రతిష్ఠింపబడినట్లు చెప్పుదురు. చిన్న గ్రామము. సమీపమందలి **శెంగనాంచేరిలో** మకాంచేయవలెను. లేక తిరువల్లవాళ్ నుండి పోవచ్చును.

పా॥ తాన నగర్ గళ్; తలైచ్చిఅన్దెజ్గెజ్గుమ్;
వానిన్నిలమ్ కడల్; ముత్తు మెమ్మామయత్కే;
ఆనవిడత్తు; మెన్నెజ్ఞమ్ **తిరుక్కడిత్**
తానననగరుమ్; తన తాయప్పదియే.

నమ్మాళ్వారు – తిరువాయిమొழி 8-6-8.

❀ 71. తిరువాఱన్ విళై 13 (ఆరుముళై) ❀

శ్లో॥ తిరువారన్ విళాఖ్యానే పురేవ్యాస స్సర స్తటే ।
కురళప్పనితి శ్రీమాన్ పద్మాసన రమాపతిః ।
విమానం వామనం ప్రాప్తః కుబేర హరి దాననః ।
బ్రహ్మేక్షితస్థితో రేజే పరాంకుశ మునిస్తుతః ।

వివః తిరుక్కుఱళప్పన్ – పద్మాసనవల్లి త్తాయార్ – వ్యాస పుష్కరిణి – వామన విమానము – ఉత్తర ముఖము – నిలచున్నసేవ – బ్రహ్మకు ప్రత్యక్షము – నమ్మాళ్వార్ కీర్తించినది.

విశేః ఈ క్షేత్రము **అర్జునునిచే** ప్రతిష్ఠింపబడినట్లు చెప్పుదురు. ఇచట మూలవరులకు ప్రతి నిత్యము తిరుమంజనము, పుష్పాలంకరణము కలదు. తప్పక సేవింపదగినది. నమ్మాళ్వారు తిరువాయిమొழி ఏడవశతకం పదవ దశకమగు 'ఇన్బమ్ పయక్క' అను తిరువాయిమొழிలో **"ఇన్బమ్ పయక్క ఇనితుడన్వీత్తిరున్దు"** (సుఖము కలుగునట్లుగా ప్రీతితో వేంచేసియుండి) అని సమస్త లోకములకు స్వామియగు సర్వేశ్వరుడు పిరాట్టితో (శ్రీదేవి) పాటు నా తిరువాయిమొழி వినుటకై తిరువాఱన్ విళై "క్షేత్రమున వేంచేసియున్నాడు." అని సర్వేశ్వరుని **ఆనందాతిశయము** అను గుణమును ప్రకాశింపజేసిరి. ఈ క్షేత్రమునకు **"నీణగర్"** (మహానగరము) అను తిరునామము కలదు. తి.వా.మొ. 7-10-6.

మార్గముః శెంగణూర్‌కు తూర్పున 10 కి.మీ. సత్రముకలదు. వసతులు స్వల్పము.

పా॥ ఆగుజ్కాల్ ఐయమొన్ఱిన్ఱి; యగలిడ ముత్తవుమ్ ఈరడియే
ఆగుమ్ పరిశు నిమిర్న్ద; తిరుక్కుఱళప్ప నమర్న్దుఱైయుమ్;
మాగమ్ తిగ ఴ్ కొడిమాడజ్గళ్; నీడుమదిళ్ తిరువాలిననగరి
మాకన్ద నీర్ కొణ్డు తూవి వలఞ్జెయ్దు; కై తొళ క్కాడుజ్గాలో.
నమ్మాళ్వార్ - తిరువాయిమొழி 7-10-2.

శ్లో॥ ఇత్థం శ్రీమళయాళస్థ దివ్యదేశా స్త్రయోదశ।
మయా సంకీర్తితా శ్రీమత్ రామానుజ కృపాబలాత్॥

వివ: భగవద్రామానుజులవారి కృపాబలము వలన మళయాళ దేశమున గల పదమూడు క్షేత్రములు వర్ణింపబడినవి.

శ్లో॥ అథద్వే మధ్య దేశస్థౌ వర్ణ్యతే క్షేత్ర సత్తమౌ।
రామానుజార్య కరుణా కటాక్ష బలతోమయా!

వివ: భగవద్రామానుజులవారి కరుణా కటాక్ష బలముచేత మధ్య దేశమున గల రెండు క్షేత్రరాజములు వర్ణింపబడుచున్నవి.

❁ 72. తిరువయిందిర పురమ్ ❁

శ్లో॥ శ్రీమత్ తార్క్ష్య తరజ్గిణీ తటతలే శేషాఖ్య తీర్థాంచితే
దేవ శ్రీమదహీంద్ర పట్టణ వరే చంద్రాఖ్య వైమానగః।
వైకుంఠాఖ్య రమాయుతో విజయతే శ్రీ దేవనాథ ప్రభుః
ప్రాగాస్య స్థితి రిందు తార్క్ష్య విషయ స్తుత్యః కలిద్వేషిణః।

వివ: దెయ్వనాయకన్ (దేవనాథన్) - వైకుంఠనాయకి (హేమాబ్జవల్లి) గరుడనది - శేషపుష్కరిణి - చంద్రవిమానము - తూర్పుముఖము - నిలుచున్నసేవ - చంద్రునకు, గరుత్మంతునుకు ప్రత్యక్షము. తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: శ్రీమత్ వేదాంత దేశికులు తపమాచరించిన ప్రదేశము. ఇచటనేవారు గరుడోపాసన చేసి వారి వలన హయగ్రీవులయనుగ్రహము పొందుటకై హయగ్రీవ మంత్రమును పొందిరి. ఇచటగల కొండపై వారు ఆరాధించిన హయగ్రీవుల సన్నిధి కలదు. ఈ కొండకు ఔషధాద్రి యనిపేరు. ఈక్షేత్రమున శ్రీమద్వేదాంతదేశికులు నలుబది సంవత్సరములు వేంచేసియుండిరి. వారి తిరుమాళిగ (ఇల్లు) వారు స్వయముగా స్వహస్తములతో నిర్మించిన కిణర్ (నుయ్యి) ఇప్పటికిని గలవు.

ఈక్షేత్రస్వామి విషయమై శ్రీవేదాంత దేశికులు దేవనాయక పంచాశత్, అచ్యుతశతకం (ప్రాకృతభాష) గరుడదండకం, గరుడపంచాశత్, హయగ్రీవ స్తోత్రములను అనుగ్రహించిరి. ఇచట శ్రీమణవాళమహామునులకును సన్నిధి గలదు. మేషము - పౌర్ణమి తీర్థోత్సవము - కన్యాశ్రవణం వేదాంతదేశికుల తిరునక్షత్ర మహోత్సవం చాలా వైభవముగా జరుగును.

మార్గం: మద్రాస్ - తిరుచ్చిరైలు మార్గంలో తిరుప్పాప్పులియూర్ స్టేషన్ నుండి 5 కి.మీ. టౌన్ బస్ కలదు. మద్రాస్ నుండి మిగతా పట్టణముల నుండి "కడలూరు" బస్ గలదు. అక్కడ నుండి టౌన్ బస్ 5 కి.మీ.

పా॥ మిన్ను మాళ్లియజ్జైయవన్; శెయ్యావళుత్తైతరు తిరుమార్వన్;
పన్ను నాన్మఱైప్పల్ పొరుళాగియ; పరనిడమ్ వరైచ్చారల్ ;
పిన్ను మాదవి ప్పన్దలిల్; పెడైవర ప్పిణియవిళ్ కమలత్తు;
తైన్న వెణ్ణు వణ్డిన్నిశై ముఱల్తరు; తిరువయిన్దిరపురమే.

తిరుమంగై ఆళ్వార్లు - పెరియ తిరుమొళి 3-1-2.

❁ 73. తిరుక్కోవలూర్ 2 ❁

(గోపాలనగరమ్)

శ్లో॥ శ్రీమత్కృష్ణ సరోవరేణ కలితే శ్రీ కోవలూర్ పట్టణే
భాతి శ్రీకర దేవయాన వసతిః పూంకోవలాఖ్యాం రమామ్ ।
ప్రాగాస్య స్థితి రాయనారితి విభుః ప్రాప్తోమృకండోర్మునేః
ప్రత్యక్షశ్చ బలేః సరః కలిరిపు శ్రీ భూతయోగి స్తుతః ।

వివ: ఆయనార్ (త్రివిక్రముడు) పూంగోవల్ నాచ్చియార్ - కృష్ణ పుష్కరిణి శ్రీకర విమానము - తూర్పుముఖము - నిలచున్నసేవ - మృకండుమహర్షికి, బలిచక్రవర్తికిని ప్రత్యక్షము. పొయిగై ఆళ్వార్ - పూదత్తాళ్వార్ - తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: పంచకృష్ణారణ్య క్షేత్రములలో నొకటి. శ్రీకృష్ణుని నిత్యసాన్నిధ్యము కలక్షేత్రము. ముదలాళ్వార్లని ప్రఖ్యాతులైన పొయిగై ఆళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్ అను ముగ్గురు ఒకరి వెనుక ఒకరుగా ఈ దివ్యదేశమునకు వేంచేసి ఒక అరుగుపై నిలచుని యుండగా వీరి సంశ్లేషమును గోరిన పెరుమాళ్ళు వీరిమధ్యకు వచ్చి నిలచుండిరి. తమ మధ్య మరియెవరో నుండిరని భావించిన ఆళ్వార్లకు పెరుమాళ్లు సేవ సాయింపగా ఆళ్వార్లు వరుసగా ముదల్ తిరువందాది, ఇరండాం తిరువందాది మూన్ఱాం తిరువందాదులు అనుగ్రహించిన స్థలము. ముదలాళ్వార్లు ముగ్గురు ఇటనే తిరునాడలంకరించిరి. ఇచట మూలవర్ త్రివిక్రమన్ కుడిపాదము పైకి ఎడమపాదము క్రిందకు గలదు. మరియు కుడిచేత శంఖము ఎడమచేత చక్రము ధరించియుందురు. మీనం - ఉత్తారా నక్షత్రం తీర్థోత్సవం - వృశ్చిక మాసము కైశికి ఏకాదశి నాడు గొప్ప ఉత్సవం జరుగును. మరునాడు ద్వాదశి రోజున ఎంబెరుమానార్ జీయర్‌కు

బ్రహ్మరథోత్సవం జరుగును. ఈక్షేత్రస్వామి విషయమై వేదాంత దేశికులు **దేహలీశ స్తుతి** యను స్తోత్రమును అనుగ్రహించిరి.

మార్గం: పుదుచ్చేరి – బెంగుళూర్, చిత్తూర్ – తిరుచ్చి (వయా) వేలూరు బస్ మార్గము. విల్లుపురం – కాట్పాడి రైలుమార్గం తిరుక్కోవలూర్ స్టేషన్. కడలూర్ నుండి బస్ వసతి గలదు. అన్ని వసతులు గలవు.

పా॥ తూవడివిల్ పార్ మగళ్ పూమజ్గైయోడు
 శుడరాళి శజ్గిరు పాల్ పొలిన్దు తోన్ఱ,
క్కావడివిల్ కఱ్పగమే పోలనిన్ఱు
 కలన్దవర్ గట్కరుళ్ పురియుమ్ కరుత్తి నానై ;
చ్చేవడిక్కై త్తిరువాయ్ కణ్ శివన్దవాడై
 శెమ్బొన్శెయ్ తిరువురువ మానాన్ఱన్నై
త్తీవడివిల్ శివనయనే పోల్వార్ మన్ను
 తిరుక్కోవలూర దనుళ్ కణ్డేన్ నానే.

తిరుమంగై ఆళ్వార్లు – పెరియ తిరుమొళి 2-10-9.

తొండమండల తిరుపతులు

శ్లో॥ తుండీర మండలస్థావై దివ్య దేశాః శ్రియః పతేః
వర్ణ్యంతే యతిరాజాంఘ్రి పంకజాశ్రయ వైభవాత్ ॥

వివ: యతిరాజుల వారి శ్రీపాద పద్మములను ఆశ్రయించిన వైభవము వలన తొండ మండలమున గల దివ్యదేశములను వర్ణింతును.

మంచిమాట

విరోధులు

భగవద్గుణానుభవమునకు విరోధి శబ్దాది విషయములందుగల ప్రీతి.

భగవత్కైంకర్యమునకు విరోధి ఇదినాదియను మమకారము.

సాధన విరోధి అజ్ఞానవశమున తానుకర్తను అని భావించుట .

ఈమూడు విరోధములకు కారణము అహంకారము .


కావున అహంకారమును విడచినచో విరోధులు నశింతురు .

- శ్రీనంబిళ్లై



73.ఆయనార్ - తిరుక్కోవలూర్

Ayanar - Tirukkovalur



74.తేవప్పెరుమాళ్ - కాంచీ

Tevapperumal - Kanchi

❁ 74. పెరుమాళ్ కోయిల్ (కాంచీపురము) ❁

శ్లో॥ శ్రీకాంచీ నగరేతు హస్తిగిరి రిత్యాఖ్యేహి సత్యవ్రత
క్షేత్రం వేగవతీ సరస్తటగతేఽనంతాబ్జినీ శోభితే ।
యుక్తే శేష, వరాహ, పద్మ, కుశక, బ్రహ్మాఖ్య తీర్థైస్సదా
సంప్రాప్యాద్భుత పుణ్యకోటి నిలయం పత్నీం పెరుందేవికామ్ ॥
భాతి శ్రీ వరదో విభుర్వరుణ దిక్ వక్త్రాబ్జ సంస్థానగః
శ్రీమన్నారద శేషరాట్ భృగుముని శ్రీ నాగరాజేక్షితః ।

వివః వరదరాజస్వామి – (తేవప్పెరుమాళ్) పెరుందేవి త్తాయార్ – హస్తిగిరి – సత్యవ్రత క్షేత్రము – వేగవతీ నది – అనంత పుష్కరిణి – శేష, వరాహ, పద్మ, కుశక, బ్రహ్మ తీర్థములు – పుణ్యకోటి విమానము – పశ్చిమ ముఖము – నిలుచున్న సేవ – బ్రహ్మకు నారదునకు, ఆదిశేష, భృగు, గజేంద్రులకు ప్రత్యక్షము.

శ్లో॥ దేశే రాజతి తత్ర సుందర హరిస్వామీ హరిద్రా పతి
స్త్వాసీనశ్శుక నామధేయ మతులం వైమన మైంద్రీ ముఖః
ప్రత్యక్షస్తు బృహస్పతేః కలిజిత శ్రీభూత నామ్నో మునేః
స్తోత్రాఖ్యా భరణాభి భూషిత వపు ర్భక్తేష్ట సంపూరకః ॥

వివః అచటనే హస్తిగిరిపై అ ళగియసింగర్ వేంచేసియున్నారు. హరిద్రాదేవి త్తాయార్; శుక(గుహ) విమానము – తూర్పుముఖము, కూర్చున్నసేవ; బృహస్పతికి ప్రత్యక్షము; పూదత్తాళ్వార్ తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశేః శ్లో॥ అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ హ్యవంతికా
పురీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్ష దాయికాః ॥ అని

భారతదేశమున ముక్తిప్రద క్షేత్రములుగా కీర్తింపబడిన వానిలో కాంచీపురమొకటి. మిగిలినవి. 1. అయోధ్య 2. మధుర 3. మాయా (హరిద్వార్) 4. కాశీ. 5. అవంతికా (ఉజ్జయినీ) 6.ద్వారవతి (ద్వారక)

శ్రీవైష్ణవులకు అత్యంతము సేవింపదగిన కోయిల్ (శ్రీరంగం) తిరుమలై పెరుమాళ్ కోయిల్ (కాంచి) తిరునారాయణపురం (మేల్కోటై) అను నాలుగు దివ్యక్షేత్రములలో కాంచీపురము మూడవది.

ఈ క్షేత్రము కృతయుగమున చతుర్ముఖ బ్రహ్మచేతను, త్రేతాయుగమున గజేంద్రుని చేతను, ద్వాపరయుగమున బృహస్పతి చేతను, కలియుగమున ఆదిశేషుని చేతను ఆరాధింపబడినది.

ఆళ్వార్లు ఈ క్షేత్రమును **"అత్తియూర్"** అని సంబోధించినారు. "ఉలకేత్తుమ్

ఆఙ్గియాన్ అత్తియూరాన్ "వరమ్ తరుమ్ మామణివణ్ణన్" (లోకమందలి జనులచే కీర్తింపబడువాడును చక్రహస్తుడును వరప్రదుడును కాంచీ పురవాసుడగు నీలవర్ణుడు) అని ఆళ్వారులచే కీర్తింపబడిన వరదరాజస్వామి

శ్లో॥ **వేగవత్స్యుత్తరే తీరే పుణ్యకోట్యాం హరి స్స్వయమ్ ।**
వరద స్సర్వభూతానా మద్యాపి పరిదృశ్యతే ॥

(వేగవతీ నదీ తీర ఉత్తర భాగమున పుణ్యకోటి విమాన మధ్యమున సర్వప్రాణులకు వరప్రదుడైన శ్రీహరి స్వయముగా వేంచేసియున్నాడు) అనునట్లు వేంచేసియున్నాడు.

శ్లో॥ **వపా పరిమళోల్లాస వాసితాధర పల్లవమ్ ।**
ముఖం వరదరాజస్య ముగ్ధస్మిత ముపాస్మహే । అని మన పెద్దలు త్రికాలములందు ఈ స్వామిని కీర్తించుచున్నారు.

భగవద్రామానుజులు తమ బాల్యమునంతయు కాంచీపురమందే గడిపిరి. అంతియేకాక ఇచట వేంచేసియున్న వరదరాజస్వామికి నిత్యము తీర్థకైంకర్యమును నిర్వహించిరి. ఈ వరదరాజస్వామియే భగవద్రామానుజులను దర్శన ప్రవర్తకులగునట్లు అనుగ్రహించిరి.

శ్రీరంగనాథులకు తిరుప్పాణి ఆళ్వార్లు, తిరుమలై శ్రీనివాసునకు కురుంబరుత్తనంబిగార్లవలె వరదరాజస్వామికి తిరుక్కచ్చినంబిగారు ఆంతరంగిక కైంకర్యపరులు. వీరు చామర కైంకర్యమును నిర్వహించెడివారు.

భగవద్రామానుజుల వారి కోరికపై వీరు వరదరాజస్వామిని ప్రార్థించి వారి వలన తాము వినిన ఆరు వార్తలను ఎంబెరుమానార్లకు తెలియజేసిరి. వీనినే షడ్వార్తలందురు. అవి.

1. నేనే (శ్రీమన్నారాయణుడే) పరతత్త్వము 2. జీవేశ్వరభేదమే దర్శనము 3. ప్రపత్తియే ఉపాయము (భగవంతుని పొందుటకు సాధనము) 4. అంతిమస్మృతి అవసరములేదు. 5. శరీరావసానమందే మోక్షము 6. పెరియనంబిగారిని (మహాపూర్ణులను) ఆశ్రయింపుడు.

ఆచార్యులందరు అభిమానించిన క్షేత్రము కాంచీపురము. ఆళవందారులు (శ్రీయామునమునులు) ఈక్షేత్రమునకు వేంచేసి భగవద్రామానుజులను **"ఆముదల్వన్ ఇవన్"** అని కటాక్షించిరి. ఈప్రదేశమునకు **యమునైత్తుఱైవర్ తిరుముత్తమ్** అనిపేరు. ఆళవందారులు వేంచేసిన ప్రదేశమునకు **కరుమాణిక్కృత్త సోపానము** అనిపేరు.

ఆళవందారుల ఆదేశానుసారము "తిరువరంగ ప్పెరుమాళ్ అరయర్" అను వారు తిరుక్కచ్చినంబిగారి పురుషకారముతో వరదరాజస్వామిని ప్రార్థించి భగవద్రామానుజులను శ్రీరంగమునకు తోడ్కొని పోయిరి. ఈవిధముగా తమకు

కైంకర్యము చేయుచున్న భగవద్రామానుజులను త్యాగము చేయుటచే ఈక్షేత్రమునకు **త్యాగమండపమని** పేరు. ఈ సంఘటన జరిగిన ప్రదేశమునకు **"కచ్చిక్కు-వాయ్త్తాన్ మండపం"** అనిపేరు.

ఇచట వేంచేసియున్న తాయార్లకు పెరుందేవిత్తాయార్ అని పేరు. వీరిని గూర్చి మన పెద్దలు ప్రతినిత్యము

"ఆకారత్రయ సంపన్నా మరవింద నివాసినీమ్ ।

అశేష జగదీశిత్రీం వందే వరద వల్లభామ్ ॥

(అనన్యార్హ శేషత్వ, అనన్య శరణత్వ, అనన్య భోగ్యత్వములనే ఆకారత్రయ సంపన్నురాలై, పద్మవాసినియై, సమస్త లోకములకు స్వామినియైన వరదరాజస్వామి దేవేరియగు పెరుందేవి తాయార్లను సేవించు చున్నాను.) అని అనుసంధానము చేతురు.

ఇచట జరుగు బ్రహ్మోత్సవ వైభవము వర్ణనాతీతము. అందు మూడవనాడు ఉషఃకాలమున (వేకువన) జరుగు గరుడసేవ సేవింపవలసినదేకాని చెప్పనలవికాదు. లోకములో కంచి గరుడసేవ యని ప్రసిద్ధి. ప్రసిద్ధ వాగ్గేయకారుడు శ్రీ త్యాగరాజస్వామి "వినతాసుత వాహనుడై వెడలె కాంచీవరదుడు" అని కంచి గరుడ సేవను కీర్తనగా రచించి ధన్యుడైనాడు. ఈగరుడసేవను సేవించుటకు దేశము నలుమూలల నుండి భక్తులు తండోప తండములుగా విచ్చేతురు. ఈ గరుడసేవను గూర్చిన శ్లోకము.

శ్లో॥ **కేచిత్ తత్త్వ విశోధనే పశుపతౌ పారమ్యమాహుః పరే**
వ్యాజహ్రుః కమలాసనే నయవిదా మన్యే హరిం సాదరమ్ ।
ఇత్యేవం చలచేతసాం కరధృతం పాదారవిందం హరేః
తత్త్వం దర్శయతీవ సంప్రతినృణాం తార్క్ష్య శ్రుతీనాం నిధిః ।

మణవాళమామునుల సన్నిధి సేవాక్రమము.

శ్లో॥ **శ్రీమద్వారవరం మహద్ధి బలిపీఠాగ్ర్యం ఫణీంద్ర హ్రదం**
గోపీనాం రమణం వరాహ వపుషం శ్రీ భట్ట నాథం తథా
శ్రీమన్తం శఠవైరిణం కలిరిపుం శ్రీ భక్తి సారం మునిం
పూర్ణం లక్ష్మణ యోగినం మునివరా నాద్యానథ ద్వారపౌ ।
శ్రీమన్మజ్జన మణ్డపం సరసిజాం హేతీశభోగీశ్వరౌ
రామం నీలమణిం మహానసవరం తార్క్ష్యం నృసింహం ప్రభుమ్ ।
సేనాన్యం కరిభూధరం తదుపరి శ్రీ పుణ్య కోటిం తథా
తన్మధ్యే వరదం రమాసహచరం వన్దే తదీయైర్వృతమ్॥

శోభాయుక్తమైన పెద్ద గోపురద్వారమును; బలిపీఠమునకు ముందున్న

తిరువనంతపుష్కరిణిని; గోపికారమణుడైన శ్రీకృష్ణుని సన్నిధిని, వరాహపెరుమాళ్లను, పెరియాళ్వార్లను, నమ్మాళ్వార్లను, తిరుమజ్హై యాళ్వార్లను, తిరుమళ్లిశై ఆళ్వార్లను, పెరియనంబి (మహాపూర్ణులు) గారి సన్నిధిని, ఉడయవరులను, ముదలాళ్వార్లను, తిరువనన్దాళ్వార్లను శ్రీరామచంద్రులను, కరుమాణిక్కవరదులను, తిరుమడపళ్ళిని, గరుడాళ్వార్లను, నృసింహస్వామిని; సేనముదలియాళ్వార్లను, హస్తిగిరిని, దానిపై పుణ్యకోటి విమానమును, ఆవిమాన మధ్యమున శ్రీదేవి భూదేవులతో కలసి వేంచేసియున్న శ్రియః పతియగు వరదాజస్వామిని సేవించుచున్నాను.)

శ్లో॥ కమల నివేశితాంఘ్రి కమలం కమలారమణం
ఘనమణి భూషణద్యుతి కడారిత గాత్రరుచిమ్ ।
అభయగదా సుదర్శన సరోరుహచారుకరం
కరిగిరి శేఖరం కమపి చేతసి మేనిదధే" ।

ఆసనముగానున్న కమలము నందు శ్రీపాదములుంచినవాడును, శ్రియఃపతియు, గొప్పవైన మణిభూషణముల చేత ప్రకాశించిన తిరుమేని గలవాడును. అభయ హస్తము, గదా, సుదర్శనము ధరించినవాడును, హస్తిగిరి శిరోభూషణమునైన వరదరాజస్వామిని మనస్సునందు ధ్యానించుచున్నాను.


ఈక్షేత్రస్వామి విషయమైన కొన్నిస్తోత్రములు
శ్రీదేవరాజాష్టకము - తిరుక్కచ్చినంబి
శ్రీవరదరాజస్తవమ్ - కూరత్తాళ్వాన్
శ్రీవరదరాజ పంచాశత్ - శ్రీమద్వేదాంతదేశికర్
శ్రీహస్తిగిరి మాహాత్మ్యమ్ - శ్రీమద్వేదాంత దేశికర్
శ్రీదేవరాజ మంగళాశాసనము - శ్రీమన్మణవాళమామునులు. వరదాభ్యుదయమ్, హస్తిగిరిచంపువు - శ్రీవేంకటాధ్వరి; వరదరాజస్తవమ్ - అప్పయ్య దీక్షితులు.

శ్రీకాంచీనగరమున వేంచేసియున్న పెరుమాళ్ల విషయమైన స్తోత్రము

దీపప్రకాశ నరకేసరి విద్రుమాభ వైకుంఠవామన యథోక్తకరాష్టబాహూన్ ।
అన్యాన్ సుధాభ ఫణి పాణ్డవదూత హేమ వర్ణాదిమాన్ వరగురుః క్రమశస్స్వషేవే॥

తిరుత్తణ్గా దీప ప్రకాశర్, వేళుక్కై నృసింహస్వామి, పవళవణ్ణమ్ పవళవణ్ణస్వామి, వైకుంఠనాథ పెరుమాళ్, తిరువెహ్కా యథోక్తకారి; అష్టభుజం ఆదికేశవన్, నిలాత్తింగళ్ తుండత్తాన్, ఊరగమ్ ఉలగళన్ద పెరుమాళ్, పాడగమ్ పాండవ దూతర్, పచ్చవణ్ణర్ మొదలగు సన్నిధులను వరవరమునులు క్రమముగా సేవించిరి.

మార్గము: మద్రాసు నుండి, తిరుపతినుండి బస్ రైలు వసతి కలదు. ప్రసిద్ధ నగరము. సకల సౌకర్యములు కలవు.



75.ఆదికేశవన్ - అష్టభుజం (కాంచి)
Adikesavan - Astabhujam (Kanchi)



76.దీపప్రకాశర్ - తిరుత్తంగా (కాంచీ)
Deepaprakasar - Tiruttanga (Kanchi)



77.అళగసింగర్ - వేళుక్కై (కాంచీ)

Alagasingar - Velukkai (Kanchi)



78.పాండవదూత - పాడగమ్ (కాంచీ)

Pandavaduta - Padagam (Kanchi)

పా॥ **అత్తియూ రాన్** పుళ్ళియూరాన్; అణిమణియిన్
తుత్తిశేర్ నాగత్తిన్‌మేల్ తుయిల్వాన్; ముత్తి
మఱ్ఱైయావాన్ మాకడల్ నఞ్జుణ్డాన్తనక్కుమ్
ఇఱ్ఱైయావా నెఙ్గళ్ పిరాన్
పూదత్తాళ్వార్ - ఇరణ్డాన్దిరువన్దాది 96

పా॥ శిఱన్దవెన్ శిన్దైయుమ్ శెఙ్గణరవుమ్
నిఱైన్దశీర్ నీళ్‌కచ్చియుళ్ళుమ్ - ఉఱైన్దదువుమ్
వేఙ్గడముమ్ వెఃకావుమ్ వేళుక్కైప్పాడియుమే,
తామ్‌కడవార్ తణ్డుழాయార్.
పేయాళ్వార్ - మూన్ఱాం తిరువన్దాది 26

❁ 75. అష్ట భుజమ్ (కాంచీ)2 ❁

శ్లో॥ తత్రైవాష్ట భుజక్షేత్ర గజేంద్ర సరసీయుతే
గగనాకృతి వైమానే పశ్చాత్వక్త్ర స్థితి ప్రియః ।
అలర్‌మేల్ మంగై నాయక్యా త్వాదికేశవ నాయకః ।
మహాముని కలిఘ్నాభ్యాం కీర్త్యః కరివరార్చితః ।

వివ: ఆదికేశవ పెరుమాళ్ - అలర్‌మేల్ మంగై త్తాయార్ - గజేంద్ర పుష్కరిణి - గగనాకృతి విమానము - పశ్చిమ ముఖము - నిలుచున్న సేవ - గజేంద్రునకు ప్రత్యక్షము - పేయాళ్వార్ - తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: విష్ణుకంచిలో గల క్షేత్రము. వరదరాజస్వామి సన్నిధికి 1/2 కి.మీ దూరములో గలదు. ఈ క్షేత్రస్వామి విషయమై శ్రీ వేదాంత దేశికులు అష్ట భుజాష్టకమును అనుగ్రహించిరి.

పా॥ తిరిపుర మూన్ఱెరిత్తానుమ్ మఱ్ఱైవుమ్; మలర్‌మిశై మేలయనుమ్ వియప్ప;
మురిత్తిరై మాకడల్ పోల్ ముழఙ్గి; మూవులకుమ్ ముఱైయాల్ వణఙ్గ;
ఎరియెన కేశరి వాళెయిఱ్ఱ తోడిరణియనామిరణ్డు కూఱా
అరియురువా మివరార్ కొలెన్న; **వట్టపుయకరత్తే నెన్ఱారే.**
శమ్బునిఱఙ్గ ఫలఙ్ఞెవాళి; తిణ్ శిలై తణ్డొడు శఙ్గమొళ్ వాళ్
ఉమ్బ రిరుశుడ రాழియోడు; కేడక మొణ్ మలర్ పఱ్ఱి యెత్తే,
వెమ్బు శినత్తడల్ వేழమ్ వీழ; వెణ్ మరుప్పొన్ఱు పఱిత్తు, ఇరుణ్డ
అమ్బుదమ్బోన్ఱివరార్ కొలెన్న ; **వట్టపుయకరత్తే నెన్ఱారే.**
తిరుమంగై ఆళ్వార్లు - పెరియ తిరుమొழి 2-8-1,3.

❁ 76. తిరుత్తణ్‌గా (కాంచీ)3 ❁

శ్లో॥ శ్రీతణ్కా నగరే విళాక్కొళి విభు స్తీర్థం తు సారస్వతం
ప్రాప్త శ్రీకర దేవయాన నిలయః పశ్చాన్ముఖాబ్జ స్థితిః ।
దేవీం మారతకోప పూర్వలతికాం ఆలింగ్య వేధః ప్రియాం
ప్రత్యక్షః కలిజిన్నుతో విజయతే దీప ప్రకాశాభిదః ।

వివః దీపప్రకాశర్ - మరకతవల్లి త్తాయార్ - సరస్వతీ తీర్థమ్ - శ్రీకర విమానం- పశ్చిమ ముఖము - నిలచున్న సేవ - సరస్వతీదేవికి ప్రత్యక్షము - తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: శ్రీమద్వేదాంతదేశికులు అవతరించిన స్థలము. వారి అవతారకాల తిరుమేని ఇచట గలదు. దేశికర్ తిరువారాధన శ్రీ లక్ష్మీ హయగ్రీవులు ఇచటనే వేంచేసియున్నారు. ఈ స్వామివిషయమై నిగమాంత మహాదేశికులు **దేహళీశస్తుతి – శరణాగత దీపికా –** అనుగ్రహించిరి.

మార్గము: కాంచీపురం అష్టభుజం సన్నిధికి 1/2 కి.మీ. దూరంలోనున్నది.

పా॥ ముళైక్కదిరై క్కుఱుఙ్గుడియుళ్ ముగిలై మూవా; మూవులగమ్ కడన్దప్పాల్ ముదలాయ్ నిన్ఱ;
అళప్పరియ వారముదై యరఙ్గ మేయ; వన్దణనై యన్దణర్ దమ్ శిన్దై యానై ;
విళక్కొళియై మరదగత్తై **త్తిరుత్తణ్ కావిల్;** వెఃకావిల్ తిరుమాలై ప్పాడక్కేట్టు;
వళర్త్తదనాల్ పయన్ పెత్తేన్ వరుగ వెన్ఱు; మడక్కిళియై క్కై కూప్పి వణఙ్గి నాళే.
తిరుమంగై ఆళ్వార్లు - తిరునెడున్దాణ్డగమ్ 14.

❁ 77. తిరువేళుక్కై (కాంచీ) 4 ❁

శ్లో॥ శ్రీవేళుక్కా పురే సరః కనక మిత్యాస్తే ముకుంద ప్రభుః
శ్రీవేళుక్కా లతా పతిర్విజయతే ప్రాగాస్య సంస్థానగః ।
ప్రత్యక్షో భృగునామ తాపసపతే స్తుత్యః కలిద్వేషిణః
శ్రీమన్నందక యోగినశ్చ భువనే భక్తార్తి నిస్తారకః (హేమాఖ్య వైమానగః)

వివః ముకుంద నాయకన్ - వేళుక్కైవల్లి తాయార్ - కనక సరస్సు - హేమ విమానం - నిలచున్న సేవ - తూర్పుముఖము - భృగుమహర్షికి ప్రత్యక్షము. పెరియాళ్వార్ - తిరుమంగై ఆళ్వార్లు కీర్తించినది. శ్రీమద్వేదాంత దేశికుల మంగళా శాసనం **కామాసికాష్టకము** గలదు.

మార్గము: అష్టభుజ స్వామి సన్నిధికి 1 కి.మీ. నైఋతి దిశగా కలదు.

పా॥ అన్తివ్వ్యాలక మళన్ద వ్వళై వేకాల్
నిన్తిరున్దు వేళుక్కై నీణకర్ వాయ్ - అన్తు
కిడన్దానై క్కేడిల్ శీరానై, మున్కళై
క్కడన్దానై నెఙ్జమే కాణ్

పేయాళ్వార్లు - మూన్దాన్దిరువన్దాది 34

78. తిరుప్పాడగమ్ (కాంచీ) 5

శ్లో॥ శ్రీమత్పాడగ నామ్ని పట్టణ వరే మత్స్యాఖ్య తీర్థాంచితే
భద్రాఖ్యాన విమాన మధ్య నిలయ శ్శ్రీ రుక్మిణీనాయకః।
శ్రీమత్పాండవ దూతనామక విభు స్సత్యాపతి ప్రాఙ్ముఖ
స్స్వా సీనో హరితాఖ్య తాపస వర ప్రత్యక్షతా మాప్తవాన్।
శ్రీ భూత మహదాఖ్యాన భక్తిసారైః కలిద్విషా।
స్తోత్ర పాత్రీకృతో భాతి భక్తరక్షణ దీక్షితః।

వివ: పాండవదూత - రుక్మిణీదేవి - సత్యభామ - మత్స్య తీర్థము - భద్ర విమానము - తూర్పుముఖము - కూర్చున్నసేవ - హారీత మహర్షికి ప్రత్యక్షము - పూదత్తాళ్వార్ - పేయాళ్వార్ - తిరుమళ్లిశై ఆళ్వార్ - తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: ఈ సన్నిధిలో "అరుళాళప్పెరుమాళ్ ఎంబెరుమానార్" అర్చావతారముగా వేంచేసి యున్నారు. ఈ దివ్యదేశము ఏకామ్రేశ్వరుని కోవెలకు పశ్చిమముగా సమీపములోనే కలదు.

మార్గం: గంగై కొండ మండపమునకు సమీపమున కలదు.

పా॥ కల్లార్ మదిళ్ శూళ్ద ;కచ్చినగరుళ్ నచ్చి; పాడగత్తుళ్
ఎల్లాపులగుమ్ వణఙ్గ; విరున్ద వమ్మాన్ ; ఇలఙ్గైక్కోన్
వల్లాళాగమ్ విల్లాల్; మునిన్ద వెన్దై, విబీడణఱ్కు
నల్లానుడై య నామమ్ శొల్లిల్; నమోనారాయణమే.

తిరుమంగై ఆళ్వార్లు - పెరియ తిరుమొళ్లి 6-10-4.

మంచిమాట

శ్రీరామానుజుల వారి శ్రీపాదములు తప్పవేరు రక్షకము లేదు.
యెంబెరుమానార్ తిరువడిగళే శరణమ్
"ఎంబార్"

❋ 79. తిరునీరగమ్ (కాంచీ) 6 ❋

శ్లో॥ అక్రూర తీర్థ రుచిచే నీరకాఖ్యాన పట్టణే ।
నిలమంగై లతానాథో జగదీశ విభుస్థితః ॥
జగదీశ్వర విమానే ప్రాఙ్ముఖో క్రూర గోచరః ।
పరకాల మునీంద్రేణ సన్నుతో భువి రాజతే ॥

వివ: జగదీశ్వర పెరుమాళ్ - నిలమంగై వల్లి త్తాయార్ - అక్రూర తీర్థము - జగదీశ్వర విమానము - తూర్పుముఖము - నిలచున్నసేవ - అక్రూరనకు ప్రత్యక్షము - తిరుమంగై యాళ్వార్ కీర్తించినది.

విశే: మూలవర్ - పుష్కరిణి - సన్నిధి ఎక్కడ మున్నవో తెలియవు. ఉత్సవర్ మాత్రము ఉలగళన్ద పెరుమాళ్ సన్నిధి ఉత్తర ప్రాకారములో చిన్న సన్నిధిలోగలరు.

పా॥ నీరగత్తాయ్ నెడువరై యి నుచ్చి మేలాయ్
నిలాత్తిఙ్గళ్ తుణ్డత్తాయ్ నిఱైన్దకచ్చి
ఊరగత్తాయ్, ఒణ్ తుఱై నీర్ వెఃకావుళ్ళాయ్
ఉళ్ళువారుళ్ళత్తాయ్; ఉలగ మేత్తుమ్
కారగత్తాయ్ కార్వానత్తుళ్ళాయ్ కళ్వా
కామరుపూఙ్కావిరియిన్ తెన్పాల్ మన్ను
పేరగత్తాయ్, పేరాదెన్నెఞ్జి నుళ్ళాయ్
పెరుమానున్ తిరువడియే పేణినేనే
తిరుమంగై ఆళ్వార్లు - తిరునెడున్దాణ్డగమ్ 8

మంచిమాట

ప్రతిబంధకములు

భగవంతుని ఆశ్రయించుటకు ప్రతిబంధకము శరీరము.

ఆచార్యుని ఆశ్రయించుటకు ప్రతిబంధకము పుత్రమిత్రాదులు.

భాగవతులనాశ్రయించుటకు ప్రతిబంధకము ధనాపేక్ష.

కైంకర్య విషయప్రీతికి ప్రతిబంధకము శబ్దాది విషయములందు ప్రీతి.

కావున ముముక్షువు ఈప్రతిబంధకములను తొలగించుకొనుటకు ప్రయత్నింపవలెను.

80. నిలాత్తింగళ్ తుండత్తాన్ (కాంచీ) 7

శ్లో॥ నిలాత్తింగళ్ తుండనామ నగరే రుచిరాకృతౌ
నిలాత్తింగళ్ తుండ నాథ శ్చంద్ర పుష్కరిణీయుతే
పురుషసూక్త విమాన మధిశ్రితో వరుణ దిగ్వదనస్థితి శోభితః
సదృశ శూన్య లతా నయన ప్రియో లసతి రుద్రనుతః కలిజిన్నుతః ॥

వివః నిలాత్తిజ్గళ్ తుండత్తాన్ - వేరొరు వల్లిల్లా తాయార్ - చంద్ర పుష్కరిణి పురుష సూక్త విమానము - పశ్చిమ ముఖము - నిలచున్నసేవ - రుద్రునకు ప్రత్యక్షము - కలియన్ కీర్తించినది.

మార్గముః ఇది పెద్ద కంచిలో గల దివ్యదేశము. ఈ సన్నిధి ఏకాంబరేశ్వరుని ఆలయములో గలదు. పుష్కరిణి కానరాదు.

పా॥ నీరగత్తాయ్ నెడువరై యి నుచ్చి మేలాయ్
నిలాత్తిజ్గళ్ తుణ్డత్తాయ్ నిఱైన్దకచ్చి
ఊరగత్తాయ్, ఒణ్ తుఱై నీర్ వెఃకావుళ్ళాయ్
ఉళ్ళువారుళ్ళత్తాయ్; ఉలగ మేత్తుమ్
కారగత్తాయ్ కార్వానత్తుళ్ళాయ్ కళ్వా
కామరుపూఙ్కావిరియిన్ తెన్బాల్ మన్ను
పేరగత్తాయ్, పేరాదెన్నెఞ్జి నుళ్ళాయ్
పెరుమానున్ తిరువడియే పేణినేనే
తిరుమఙ్గై ఆళ్వార్లు - తిరునెడున్దాణ్డగమ్ 8

మంచిమాట

దుర్గతి

ప్రణవమందలి మధ్యమాక్షరము (ఉ) యొక్క అర్థము (అనన్యార్హ సంబంధము) తెలిసియు ధనవంతులను ఆశ్రయించుచున్నారే! తిరుమంత్రము నందలి మధ్యమపదము (నమః) యొక్క అర్థము (రక్ష్యరక్షక సంబంధము) తెలిసియు తమరక్షణకై తాము ప్రయత్నించుచున్నారే! తిరుమంత్రమునందలి తృతీయ పదము (నారాయణాయ) అర్థము (భోక్తృభోగ్యసంబంధము) తెలిసియు తామే భోక్తలమని భావించుచున్నారే ! ఏమి! ఈ సంసారుల దుర్గతి.

- తిరుక్కురుగైప్పిరాన్ పిళ్లాన్.

❁ 81. ఊరగమ్ (కాంచీ) 5 ❁

శ్లో॥ తిరువూరగాఖ్య నగరే త్రివిక్రమో వరనాగ తీర్థ రుచిరే స్థితి ప్రియః
అమృతాభిధాన లతికా సమన్వితో । జలనాథ దిఙ్ముఖయుతో విరాజతే॥
సారశ్రీకర వైమానం నాగేశాక్ష్యతిధి శ్రితః ।
భక్తిసార కలిద్వేషి స్తుతి భూషణ భూషితః ॥

వివః త్రివిక్రముడు - (ఉలగళన్ద పెరుమాళ్) అమృతవల్లి త్తాయార్ - నాగ తీర్థము - పశ్చిమ ముఖము - నిలచున్నసేవ - సారశ్రీకర విమానము. ఆదిశేషులకు (ఊరగమ్) ప్రత్యక్షము. తిరుమళిశై ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

మార్గము: ఈ క్షేత్రము కంచిలో కామాక్షి కోవెలకు సమీపములో నున్నది. ఈ సన్నిధిలోనే నీరగమ్, కారగమ్, - కార్వానం సన్నిధులు కలవు.

పా॥ కల్లెడుత్తుక్కల్ మారికాత్తా యెన్రుమ్
కామారుపూఙ్గచ్చి యూరగత్తాయెన్రుమ్
విలిఱుత్తు మెల్లియల్తోళ్ తోయ్న్దా యెన్రుమ్
వెఃకావిల్ తుయిలమర్న్ద వేన్దే యెన్రుమ్
మల్లడర్తు మాకీణ్డ కైత్తలత్తెన్ మైన్దా వెన్రుమ్
శొల్లడుత్త త్తన్ కిళియై చ్చొల్లే యెన్రు
తుణైములైమేల్ తుళిశోరచ్చోర్ గిన్రాళే.

తిరుమంగై ఆళ్వార్ - తిరునెడున్దాణ్డగమ్ 13


మంచిమాట

బంగారమును పుటము వేసినచో అందలి మాలిన్యము తొలగి తూకము తరగిపోవును. కానీ ప్రకాశము అధికమగును. అట్లే ఈ ఆత్మ కూడ జ్ఞాన సంకోచమను మాలిన్యము తొలగించుకొన్నచో జ్ఞాన వికాసమనెడి కాంతికలుగును. అపుడీ ఆత్మను భగవంతుడు లక్ష్మీదేవితో సమానముగా భావించి ఆదరించును.

"తిరుక్కోట్టియూర్ నంబి"




80.నిలాత్తిజ్గళ్ తుండత్తాన్ - కాంచీ
Nilattingal Tundattan   Kanchi



79.జగదీశ్వరన్ - నీరగమ్ (కాంచీ)
Jagadeswaran - Neeragam





81. ఉలగళన్ద పెరుమాళ్ - ఊరగమ్ (కాంచీ)

Ulagalanda Perumál - Uragam (Kanchi)

※ 82. తిరువెఃకా (కాంచీ) 9 ※

శ్లో॥ శ్రీ వెఃకా నగరే భుజంగశయన శ్రీ పొయిగై పద్మాకరో
దీప్తే తత్ర యథోక్తకారి భగవాన్ శ్రీ వేదసారాహ్వయే
వైమానే వరకోమలాఖ్యలతికా నాథస్తు పశ్చాన్ముఖః
ప్రత్యక్షః కణికృష్ణ ధాతృసరసాం భాతి శ్రితేష్టార్థదః ॥

సరోజాత మహాయోగి భక్తిసార మహర్షిభిః।
కీర్తితః కలిజిన్నామ మునినాచాపి సాదరమ్ ॥

విశే: యథోక్తకారి - (శొన్నవణ్ణం శెయ్‌ద పెరుమాళ్) కోమలవల్లి - భుజంగ శయనం - పొయిగై పుష్కరిణి - వేదసార విమానము - పశ్చిమముఖము - కణికృష్ణునకు బ్రహ్మకు ప్రత్యక్షము - పొయిగై ఆళ్వార్, పేయాళ్వార్, తిరుమళిశై ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: ఇది పొయిగై ఆళ్వార్ అవతరించిన స్థలము - వారు ఈ దివ్యదేశమున గల పుష్కరిణిలో అవతరించిరి. ఈ రాజ్య పాలకుడు తిరుమ ళ్ళిశై ఆళ్వార్ శిష్యులగు కణికృష్ణుడు అనువారిపై కోపించి రాజ్యము నుండి వెడలగొట్టెను. అంత శిష్యునితో తిరుమళ్ళిశై ఆళ్వారు ఊరువిడచి పోవుచు "కణికణ్ణన్ పోగిన్ఱాన్ కామరప్పూమ్‌కచ్చి, మణివణ్ణా నీకిడక్క వేణ్డా" అని అనగానే స్వామికూడా వారితో బాటు బయలుదేరెనట. రాజు భయపడి కణికృష్ణుని ప్రార్థించి వారిని మరల రాజ్యమున ఉండుమని కోరగా ఆళ్వార్లు తిరిగి" కణికణ్ణన్ పోక్కొళిన్దాన్ కామరప్పూమ్ కచ్చి మణివణ్ణా నీ కిడక్కవేణ్డుమ్" అని అనగానే స్వామి తిరిగి యథా ప్రకారము వేంచేసిరట. ఈ విధముగా తమభక్తులు చెప్పినది చెప్పినట్లుచేయు స్వామి అగుటచే వీరికి **యథోక్త కారియని** తిరునామము వచ్చినది. ఇచట స్వామి ఎడమచేతిమీద శయనించియుందురు. ఇచట పిళ్లైలోకాచార్యుల వారికి ప్రత్యేకముగా సన్నిధి కలదు. ఈ సన్నిధిలోనే మణవాళ మహామునులు శ్రీభాష్యమును సేవించిరి. ఈ క్షేత్రస్వామి విషయమై శ్రీమద్వేదాంత దేశికులు **వేగాసేతు** స్తోత్రమును అనుగ్రహించిరి.

పంగుని(మీనం) రేవతి తీర్థోత్సవంగా బ్రహ్మోత్సవము జరుగును. కంచి వరదరాజస్వామి సన్నిధికి 1 కి.మీ దూరములో ఈ సన్నిధి గలదు

కూన్దలార్ మగిళ్ ;కోవలనాయ్; వెణ్ణెయ్
మూన్దమున్దై యిల్; క్కణ్డు మకిళ్న్దు పోయ్
పాన్దళ్ పాళియిల్; పళ్లి విరుమ్బియ
వేన్దనై చ్చెన్ఱు కాణ్డుమ్; వెఃకావిలే

తిరుమంగై ఆళ్వార్లు - పెరియ తిరుమొళి 10-1-7.

❀ 83. తిరుక్కారగమ్ (కాంచీ)10 ❀

శ్లో॥ అక్రూరాయ సరోరమ్యే కారకాఖ్యాన పట్టణే ।
పద్మామణి రమానాథః కమలాకర నాయకః ॥
వామనం ప్రాప్య వైమానం దక్షిణాముఖ సంస్థితః ।
కారకర్షి తపోలబ్ధ రాజతే కలిజిన్నుతః ॥

వివః కరుణాకర పెరుమాళ్ - పద్మామణి త్తాయార్ - అక్రాయ పుష్కరి
వామన విమానము - దక్షిణముఖము - నిలచున్నసేవ - కారక మహర్షికి ప్రత్యక్షమ
తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.


విశేః ఈ సన్నిధి ప్రత్యేకముగాలేదు. ఉలగళన్ద పెరుమాళ్ సన్నిధిలో తాయా
సన్నిధికి ఎదురుగా నున్నది.

పా॥ నీరగత్తాయ్ నెడువరై యి నుచ్చి మేలాయ్
నిలాత్తిఙ్గళ్ తుణ్డత్తాయ్ నిఱైన్దకచ్చి
ఊరగత్తాయ్, ఒణ్ తుఱైనీర్ వెఃకావుళ్ళాయ్
ఉళ్ళువారుళ్ళత్తాయ్; ఉలగ మేత్తుమ్
కారగత్తాయ్ కార్వానత్తుళ్ళాయ్ కళ్వా
కామరుపూఙ్కావిరియిన్ తెన్పాల్ మన్ను
పేరగత్తాయ్, పేరాదెన్నెఞ్జి నుళ్ళాయ్
పెరుమానున్ తిరువడియే పేణినేనే
తిరుమంగై ఆళ్వార్లు - తిరునెడున్దాణ్డగమ్ 8

మంచిమాట


"మీకు వలదా!"

ఒకప్పుడు నంజీయర్ అను ఆచార్యులు అనారోగ్యముచే బాధపడుచుండిరి వారికి ప్రాణాపాయము తప్పదని అందరు భావించుచుండిరి. ఆసమయమున "కుట్టక్కుడి యిళైయాళ్వార్" అనువారు వారి యొద్దకు వెళ్ళి ఈసమయమున ఆత్మక హితమైన ద్వయమంత్రమును అనుసంధానము చేయరాదా! అని పలికిరట. దానిని విని నంజీయర్ "మీరు అనుసంధానము చేసికొనరాదా ! నాకేమికావలెను. ఇంకను ఈలోకములో తిరిగే మీకు అవసరములేనిది మంచములోపడియున్న నాకు మాత్రమేనా కావలెను!" అని సమాధానమిచ్చిరట. కావున ఇహలోకయాత్ర చేయువారికిని పరమపదయాత్ర చేయువారికిని హితమైనది ద్వయమంత్రము మాత్రమే.




82.యధోక్తకారి - తిరువెఃకా

Yadhoktakari - Tiruvenkha




83.కరుణాకరన్ - కారగమ్

Karunakaran - Karagam



85.ఆదివరాహన్ - కళ్వనూర్ (కాంచి)

Adivarahan - Kalvanur (Kanchi)



84. కళ్వర్ - కార్వనమ్ (కాంచి)

Kalvar - Karvanam (Kanchi)

84. కార్వానమ్ (కాంచీ)11

శ్లో॥ గౌరీ తటాక రుచిరే కార్వాన పురి పుష్కలే
విమానే కళ్వ రిత్యాఖ్యః శ్రితః కమల వల్లికామ్ ॥
పశ్చిమాభి ముఖస్థాయీ పార్వతీ నయనాతిథిః
చతుష్కవి మునీంద్రస్య స్తుతిపాత్రో విరాజతే ॥

వివః కళ్వర్ – కమలవల్లి – గౌరీపుష్కరిణి – పుష్కల విమానము – పశ్చిమముఖము – నిలుచున్నసేవ – పార్వతీదేవికి ప్రత్యక్షము. తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: ఈ సన్నిధి ప్రత్యేకముగాలేదు. ఉలగళన్ద పెరుమాళ్ల సన్నిధిలోనే కలదు.

పా॥ నీరగత్తాయ్ నెడువరైయి నుచ్చి మేలాయ్
నిలాత్తిఙ్గళ్ తుణ్డత్తాయ్ నిఙైన్దకచ్చి
ఊరగత్తాయ్, ఒణ్ తుఱై నీర్ వెఃకావుళ్ళాయ్
ఉళ్ళువారుళ్ళత్తాయ్; ఉలగ మేత్తుమ్
కారగత్తాయ్ కార్వానత్తుళ్ళాయ్ కళ్వా
కామరుపూఙ్కావిరియిన్ తెన్పాల్ మన్ను
పేరగత్తాయ్, పేరాదెన్నెఞ్జి నుళ్ళాయ్
పెరుమానున్ తిరువడియే పేణినేనే

తిరుమంగై ఆళ్వార్లు – తిరునెడున్దాణ్డగమ్ 8

మంచిమాట

ఆత్మ - శరీరము

శరీరమునకు ఆత్మకు గల భేదములను ఈవిధముగా గ్రహింపవచ్చును.

శరీరము	ఆత్మ
జడము	జ్ఞానమయము
దు:ఖాత్మకము	ఆనందమయము
మలయుక్తము	నిర్మలము
అనిత్యము	నిత్యము
పరిణామ శీలముకలది	పరిణామములేనిది
విభువు	అణువు
తమోమయము	ప్రకాశమానము

85. తిరుక్కళ్వనూర్ (కాంచీ) 12

శ్లో॥ నిత్యపుష్కరిణీ యుక్తే కళ్వనూర్ నగరే స్థితః
విమానే వామనే త్వాదివరాహాంజలి వల్లికామ్
ప్రాప్తః పశ్చిమ దిగ్వక్త్రః కలిజన్మని కీర్తితః
అశ్వత్థోప పదఖ్యాత నారాయణ మునీక్షితః ॥


వివః ఆదివరాహపెరుమాళ్ - అఞ్జిలై వల్లి త్తాయార్ - నిత్యపుష్కరిణి వామన విమానము - పశ్చిమముఖము - నిలచున్నసేవ - అశ్వత్థ నారాయణునకు ప్రత్యక్షము. తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశేః ఈ సన్నిధి కంచి కామాక్షి అమ్మన్ కోవెలలో ఉన్నది. తాయార్; తీర్థం లేవు. "కళ్వా" అను సంబోధన తప్ప వేరు పాశురం లేదు.

పా॥ నీరగత్తాయ్ నెడువరైయి నుచ్చి మేలాయ్
నిలాత్తిఙ్గళ్ తుణ్డత్తాయ్ నిఱైన్దకచ్చి
ఊరగత్తాయ్, ఒణ్ తుఱైనీర్ వెఃకావుళ్ళాయ్
ఉళ్ళువారుళ్ళత్తాయ్; ఉలగ మేత్తుమ్
కారగత్తాయ్ కార్వానత్తుళ్ళాయ్ కళ్వా
కామరుపూఙ్కావిరియిన్ తెన్పాల్ మన్ను
పేరగత్తాయ్, పేరాదెన్నెఞ్జి నుళ్ళాయ్
పెరుమానున్ తిరువడియే పేణినేనే
తిరుమంగై ఆళ్వార్లు - తిరునెడున్దాణ్డగమ్ 8

మంచిమాట

జ్ఞానము నిచ్చువాడు ఆచార్యుడు.
ఆ జ్ఞానమును వృద్ధిపొందించువారు శ్రీవైష్ణవులు.
ఆ జ్ఞానమునకు విషయభూతుడు సర్వేశ్వరుడు.
జ్ఞానమునకు ఫలము భగవత్కైంకర్యము.
దానికి భోగ్యత భాగవత కైంకర్యము.



పవళవణ్ణన్ - కాంచీ

Pavalavannar - Kanchi



87.వైకుంఠనాథన్ - పరమేశ్వరవిణ్ణగరమ్

Vaikuntanadhan - Kanchi






89.పత్తరావి పెరుమాళ్ - తిరునిన్నవూర్

Bhaktavastalam - Tiruninnavur




88.విజయరాఘవన్ - తిరుప్పుళ్కోళి

Vijaya Raghavan - TiruppulKozi



91.నీర్ వణ్ణన్ - తిరునీర్మలై

Neer Vannan - Tiruneer Malai



90.వీరరాఘవన్ - తిరువళ్లూర్

Veera Raghavan - Tiruallur

❀ 86. పవళవణ్ణమ్ (కాంచీ) 13 ❀

శ్లో॥ శ్రీమత్ప్రవళవాణ్ణాఖ్యే పురేచక్ర సరోంచితే
ప్రవాళవర్ణ భగవాన్ ప్రవాళాఖ్య విమానగః ।
ప్రవాళవల్లీ నాయక్యా పశ్చిమానన సంస్థితః
ఉమాశ్వి దేవతా దృష్టో రాజతే కలిహస్తుతః ॥

వివః పవళవణ్ణ పెరుమాళ్ - ప్రవాళవల్లి త్తాయార్ - ప్రవాళ విమానము - చక్రపుష్కరిణి - పశ్చిమముఖము - నిలచున్నసేవ - పార్వతీదేవికి అశ్వనీదేవతలకు ప్రత్యక్షము - తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

కామాక్షి ఆలయమునకు 1 కి.మీ. దూరములో గలదు. ఈ సన్నిధి ఎదురు వీధిలో **పచ్చవణ్ణర్** సన్నిధి కలదు.

వఙ్గత్తాల్ మామణి వన్దున్దు మున్నీర్
మల్లైయాయ్; మదిళ్ కచ్చి యూరాయ్ పేరాయ్,
కొఙ్గుత్తార్ వళఙ్గొన్రై యలఙ్గల్ మార్వన్;
కులవరై యన్ మడప్పావై యిడప్పాల్ కొణ్డాన్;
పఙ్గత్తాయ్ పాఱ్కడలాయ్ పారిన్ మేలాయ్;
పనివరై యినుచ్చియాయ్ పవళవణ్ణా !,
ఎఙ్గుఱ్ఱాయ్ యెమ్బెరుమా నున్నైనాడి,
యేళైయే నిఙ్గనమే యుழితరుగేనే

తిరుమంగై యాళ్వార్ - తిరునెడున్దాణ్డగమ్ - 9.

మంచిమాట

శిష్య లక్షణము

సద్బుద్ధి సాదుసేవీ సముచిత చరిత స్తత్వబోధాభిలాషీ
శుశ్రూషు స్త్యక్త మాన: ప్రణిపతనపర: ప్రశ్నకాల ప్రతీక్ష:
శాన్తో దాన్తోన సూయు: శరణ ముపగత శ్శాస్త్ర విశ్వాస శాలీ
శిష్య: ప్రాప్త: పరీక్షాం కృత విదభిమత: తత్త్వత: శిక్షణీయ: ॥

మంచి విషయములందు ఆసక్తిగల బుద్ధి కలిగినవాడు, సాధుసేవాతత్పరుడు, సదనుష్ఠాన సంపన్నుడు, తత్త్వజ్ఞానమును పొందగోరువాడు, ఆచార్యశూశ్రూషాతత్పరుడు, దురభిమానమును విడచినవాడు, దండవత్ ప్రణామపరుడు, ప్రశ్నకాలమును నిరీక్షించువాడు, ఇంద్రియనిగ్రహము, మనోనిగ్రహము కలవాడు, అసూయలేనివాడు, శరణాగతుడు, శాస్త్ర విషయములందు విశ్వాసము కలవాడు, నగు శిష్యుడులభించినచో వానిని స్వీకరించి తత్త్వజ్ఞానమును ఉపదేశింపవలెను.

87. పరమేశ్వర విణ్ణగరమ్ (కాంచీ) 14

శ్లో॥ పరమేశ్వర విణ్ణగర్ పురే రుచిరైరంమద తీర్థ సంయుతే ।
జలనాధ దిశా ముఖాసనో వరవైకుంఠ లతా సమన్వితః ॥
విమానేతు ముకుందాఖ్యే శ్రీవైకుంఠ విభుస్సదా
శ్రీమత్పల్లవ రాజాక్షి గోచరః కలిహస్తుతః ॥

వివ: వైకుంఠపెరుమాళ్ - వైకుంఠ నాయకి - ఐరంమద తీర్థము - పశ్చిమముఖము - కూర్చున్నసేవ - ముకుంద విమానము - పల్లవరాజునకు ప్రత్యక్షము - తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: ఈ సన్నిధి విమానము మూడు అంతస్థులుగా నున్నది. క్రింది అంతస్థులో వీత్తిరున్ద తిరుక్కోలములో వైకుంఠ పెరుమాళ్ వేంచేసియున్నారు. మొదటి అంతస్థులో శయన తిరుక్కోలమున రంగనాథులు వేంచేసియున్నారు. రెండవ అంతస్థులో నిన్ఱ తిరుక్కోలములో వేంచేసియున్నారు. గొప్ప శిల్ప కళా సంపదగల అత్యద్భుత క్షేత్రము. కంచి రైల్వే స్టేషన్‌కు 1 కి.మీ. దూరములో నున్నది.

సొల్లువన్ శొఱ్పొరుళ్ తానవై యాయ్
చ్చువై యూఱొలి నాత్తముమ్ తోత్తముమాయ్
నల్లరన్ నాన్ముగన్ నారణను క్కిడన్దాన్
తడఙ్గాళ్ర్నన్దళ్గాయ కచ్చి;
పల్లవన్ విల్లవన్ వెన్ఱులగిల్ పలరాయ్
ప్పలవేన్దర్ వణఙ్గు కళల్
పల్లవన్, మల్లైయర్ కోన్ పణిన్ద
పరమేచ్చుర విణ్ణగర మదువే.
తిరుమంగై ఆళ్వార్ - పెరియతిరుమొళి 2-9-1.

మంచిమాట

దు:ఖములను కలిగించునది ప్రకృతి

దు:ఖములను అనుభవించువాడు జీవుడు

మన దు:ఖములను చూచి సహించలేనిది లక్ష్మీదేవి

మన దు:ఖములను పోగొట్టువాడు సర్వేశ్వరుడు.

88. తిరుప్పుళ్కుழி (కాంచీ) 15

శ్లో॥ జటాయు తీర్థ రుచిరే తిరుప్పుళ్ కుళి పట్టణే
శ్రీ మరకత వల్లీతి దేవ్యా విజయరాఘవః ॥
ఉపవిష్టః ప్రాఙ్ముఖస్సన్ జయకోటి విమానగః ।
జటాయు గోచరవపూ రాజతే కలిజిన్నుతః ॥

వివ: విజయరాఘవప్పెరుమాళ్ - మరకతవల్లి - జటాయుతీర్థం - తూర్పుముఖము - విజయకోటి విమానము - కూర్చున్నసేవ - జటాయువునకు ప్రత్యక్షము. తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: ఈ స్వామి విషయమై శ్రీమద్వేదాంత దేశికులు షోడశాయుధ స్తోత్రమును అనుగ్రహించిరి. ఈక్షేత్రమునందే యాదవ ప్రకాశులు శిష్యులకు వేదాంత శాస్త్రమును బోధించిరట. పిన్బழగరామ్ పెరుమాళ్ జీయర్ అవతరించిన స్థలము. కోవెలకు ఎదుట జటాయు మహారాజుల సన్నిధి గలదు. కుంభమాసం పునర్వసు తీర్థోత్సవము సంతాన విషయకమైన ప్రార్థనా స్థలము.

మార్గం: మద్రాస్ - వేలూర్ బస్ మార్గంలో బాలిశెట్టి సత్రం వద్ద దిగిన 1/4 కి.మీ. దూరములో నున్నది. కాంచీపురం నుండి బాలిశెట్టి సత్రానికి బస్కలదు. వసతులేమియులేవు. కంచినుండి పోయి సేవింపవలెను.

పా॥ అలెజ్గెழ తడక్కై యాయన్ వాయామ్బల్
కழியుమా లెన్నుళ్ల మెన్నుమ్;
పులజ్గెழ పొరునీర్ప్పుట్కుழிపాడుమ్
పోదుమో నీర్మలై క్కెన్నుమ్
కులజ్గెழுకొల్లి క్కోమళవల్లి
క్కొడియిడై నెడుమழைక్కణ్ణి
ఇలజ్గెழிల్ తోళిక్కెన్నినైన్దిరున్దా
యిడవెన్దై యెన్దై పిరానే.
తిరుమంగై ఆళ్వార్ - పెరియతిరుమొழி 2-7-8.

మంచిమాట

శత్రువులకు భయపడకుము.

వారును శ్రియఃపతియగు శ్రీమన్నారాయణునకు శరీరభూతులే.

❀ 89. తిరునిన్ఱవూర్ (16) ❀

శ్లో॥ వృద్ధః క్షీర తరజ్గిణీ తటగతే శ్రీ నిన్ఱవూర్ పట్టణే
ప్రోష్ఠే వారుణ పద్మినీ స్థితిలసన్ శ్రీ శ్రీనివాసాలయః ।
ప్రాగాస్యో భువి భక్తవత్సల విభు ర్మన్మాతృదేవీ పతిః
యాదోనాథ నిరీక్షితో విజయతే శ్రీ మత్కలిఘ్నస్తుతః ॥

వివ: భక్తవత్సలన్ – (పత్తరావిపెరుమాళ్) నన్ను గన్నతల్లి (ఎన్నపెత్తతాయ్) వృద్ధక్షీరనది. వరుణ పుష్కరిణి – శ్రీనివాస విమానము – తూర్పుముఖము – నిలుచున్నసేవ – వరుణునకు ప్రత్యక్షము – తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: తిరుమంగై ఆళ్వార్ తిరునీర్మలై క్షేత్రమును సేవించి ఈ తిరునిన్ఱవూర్ క్షేత్రమునకు వేంచేసిరి. కానీ ఇచట భక్తవత్సలస్వామి దివ్యమహిషీప్రణయ భోగలాలసుడై ఆళ్వార్లను కన్నెత్తియైన కటాక్షించలేదు. వెంటనే ఆళ్వార్లు స్థలశయన క్షేత్రమునకు వేంచేసి అచట స్వామి విషయమై "పారాయదు" అను దశకమును (తిరుమొழி 2-5) ప్రారంభించిరి. ఇది యింతయు గమనించిన పిరాట్టిమార్లు (తాయార్లు) "ఆళ్వార్లచే స్తుతింపబడు అవకాశము మన క్షేత్రమునకు లేకపోయెనే ! వారెచట వేంచేసి యున్ననూ ఈ క్షేత్రమునకు తోడ్కొనిరండని" స్వామిని పంపగా స్వామి స్థల శయనక్షేత్రమునకు వేంచేసి ఆళ్వార్ల ఎదుట నిలచిరి. ఆళ్వార్లును ఆ క్షేత్రము నందుండియే **"నిన్ఱవూర్ నిత్తిలత్తై తొత్తార్ శోలై"** అని తిన్ననూర్ స్వామికి మంగళా శాసనము చేసిరి. మీనం శ్రవణం తీర్థోత్సవము – బ్రహ్మోత్సవం మూడవరోజు ఉదయం గరుడసేవ. ఈసన్నిధి తిరుమలై పెద్దజీయర్ స్వామి నిర్వాహములో నున్నది.

మార్గము: శైన్నై – అరక్కోణం రైలు మార్గములో ఉన్నది. శైన్నై తిరుపళ్లూరు మార్గములో కలదు. రైల్వే స్టేషన్ నుండి 2 కి.మీ. బండిమీద వెళ్లవలెను.

పా॥ పూణ్డవత్తమ్ పిఱర్క్కడైన్దు తొణ్డుపట్టు
పొయ్ న్నూలై మెయ్న్నూలెన్ఱెన్ఱు మోది
మాణ్డు; అవత్తమ్ పోగాదే వమ్మినెన్దై
యెన్ వణఙ్గప్పడువానై ; క్కణఙ్గళేత్తుమ్
నీణ్డవత్తై క్కరుముగిలై యెమ్మాన్తన్నై
నిన్ఱవూర్ నిత్తిలత్తై త్తొత్తార్ శోలై
కాణ్డవత్తై క్కనలెరివాయ్ పెయ్ విత్తానై
క్కణ్డదునాన్ కడన్మల్లై త్తల శయనత్తే.

తిరుమంగై ఆழ்వార్ – పెరియతిరుమొழி 2-5-2.

90. తిరువెవ్వుళ్ళూరు 17

(తిరువళ్ళూరు)

శ్లో॥ శ్రీ హృత్తాప వినాశ తీర్థరుచిరే శ్రీ వెవ్వుళూర్ పట్టణే
వీక్షారణ్య మితి ప్రసిద్ధ విభవే శ్రీ శాలిహోత్రేక్షితః ।
ప్రాగాస్యో వర వీరరాఘవ విభు స్స్వవర్ణవల్లీ పతిః
భోగేన్ద్రే జయకోటి మందిరగతః శేతే కలిఘ్నస్స్తుతః ॥

వివః వీరరాఘవపెరుమాళ్ - కనకవల్లితాయార్ - హృత్తాప నాశతీర్థం వీక్షారణ్యం - తూర్పుముఖము - భుజంగశయనము - విజయకోటి విమానము - శాలిహోత్రులకు ప్రత్యక్షము - తిరుమళ్ళిశై ఆళ్వార్ - తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశేః సర్వేశ్వరుడు శాలిహోత్రమునికి ప్రత్యక్షమై నివసింపదగిన స్థలము ఎచట? అని అడిగిరట. కావుననే ఈక్షేత్రమునకు "తిరుఎవ్వుళ్వూర్" (కింగృహ) క్షేత్రమని పేరువచ్చినదని పెద్దలు చెప్పుదురు. మేషం పునర్వసు మొదలు పది దినములు బ్రహ్మోత్సవము జరుగును. మకర మాసం పూర్వాభాద్ర అవసానముగా పది దినములు బ్రహ్మోత్సవము జరుగును. ప్రతి అమావాస్యకు ప్రార్థన చెల్లించుటకై భక్తులు వత్తురు. ఈసన్నిధి అహోబిల మఠం జీయర్ స్వామివారి నిర్వాహములో నున్నది. సన్నిధిలో ప్రసాదము లభించును. సన్నిధి వీధిలో అహోబిల మఠము కలదు. సమస్త వసతులు కలవు.

మార్గముః శైన్నై - అరక్కోణం రైలుమార్గంలో తిరువళ్లూరు స్టేషన్ నుండి 5 కి.మీ. మద్రాసు నుండి అన్ని ప్రధాన పట్టణముల నుండి బస్ సౌకర్యం కలదు. ఆంధ్రాలో సూళ్లూరుపేట నుండి తిరుపతి నుండి బస్ సౌకర్యం కలదు.

పా॥ పన్దిరుక్కుమ్ మెల్ విరలాళ్; పావై పనిమలరాళ్,
వన్దిరుక్కుమ్మార్; వన్ నీలమేని మణివణ్ణన్;
అన్దరత్తిల్ వాழுమ్ వానోర్; నాయగనాయమైన్ద;
ఇన్దిరళ్ళుమ్ తమ్బెరుమా; నెవ్వుళ్ కిడన్దానే

- తిరుమంగై ఆழ்వార్ - పెరియ తిరుమొழி 2-2-9

మంచిమాట

ఆత్మకు అహంకారము ఆవరించి యుండుటచే నిజస్వరూపమును తెలియక మిట్టిపడును. ఆ అహంకారము తొలగినచో "దాసుడను" అని తన సహజ స్వరూపముతోనే వ్యవహరింపబడును.

"వడక్కుత్తిరువీధి పిళ్ళై"

91. తిరునీర్మలై 18 (ఘుండారణ్యక్షేత్రము)

శ్లో॥ భాతి శ్రీ మణికర్ణికాఖ్య సరసి శ్రీ నీర్మలాఖ్యే పురే
నీర్వణ్ణన్ విభురత్ర తోయగిరి రిత్యాఖ్యాం విమానం శ్రితః ।
నాయక్యా త్వణిమామలర్ పదయుజా మాణిక్య శయ్యాంగతో
లంకా పట్టణ వీక్షితాంచిత వపు స్తుండీర దేశప్రభుః ॥
తొండమాన మహరాజ మార్కండేయ భృగూత్తమైః ।
ప్రత్యక్షితః కలిధ్వంసి శ్రీ భూతముని కీర్తితః ॥

వివ: నీర్వణ్ణన్ - అణిమామలర్ మంగై తాయార్ - మణికర్ణిక పుష్కరిణి తోయగిరి విమానము - దక్షిణముఖము - మాణిక్య శయనము - తొండమాన్ చక్రవర్తికి మార్కండేయ భృగుమహర్షులకు ప్రత్యక్షము - కలియన్, పూదత్తాళ్వార్ కీర్తించినది.

విశే: తిరునీర్మలై ఒక విలక్షణమైన దివ్యక్షేత్రము. వనములతోను, జలప్రవాహములతోను రమణీయమైనది **"నిన్డానిరున్దాన్ కిడన్దాన్ నడన్దా ఱ్కిడమ్ మామలై యావదు నీర్మలైయే"** అని తిరుమఙ్గైయాళ్వార్లు సాదించినట్లుగా ఇక్కడస్వామి నిలచున్న; కూర్చున్న, శయనించిన, నడచుచున్న రీతిని వేంచేసియున్నారు. **"నఱైయూర్; తిరువాలి, కుడన్దై తడన్దిగళ్ కోవలర్ నగర్"** (తి.మొ. 2-4-1) అనునట్లు నఱైయూర్‌లో వేంచేసియున్నరీతిని నిలచుని, తిరువాలి తిరునగరిలో వలె కూర్చుని, తిరుక్కుడన్దైలో వలె శయనించి,తిరుక్కోవలూర్‌లో వలె నడచుచున్న రీతిని వేంచేసియున్నారు.

ఇచట కొండపై రంగనాథులు శయన తిరుక్కోలములో వేంచేసియుండగా (దక్షిణముఖము) కూర్చున్నసేవగా శాంత నరసింహస్వామి (తూర్పుముఖము) నడచుచున్న రీతిలో ఉలగళన్దపెరుమాళ్ (తూర్పుముఖము) నిలచున్న సేవగా చక్రవర్తి తిరుమగన్ వేంచేసియున్నారు. కొండపై శ్రీరంగనాయకి సన్నిధి వేరుగా గలదు. కొండదిగువన నీర్వణ్ణన్ ఉత్సవమూర్తి వేంచేసియుందురు. మణికర్ణిక, క్షీర, కారుణ్య, స్వర్ణ తీర్థములు గలవు. ఈక్షేత్రము చుట్టును నీరు నిలచి యుండెడిదట. తిరుమంగై ఆళ్వార్ ఇచటికి వేంచేసి జలపరివృతమైన సన్నిధిని చేరరాలేక ఆరు మాసములు ఇక్కడనే వేంచేసియున్నారట. అందుచే ఈక్షేత్రమునకు తిరుమఙ్గైయాళ్వార్ పురమ్ అను తిరునామము కూడ కలదు.

మార్గము: పల్లావరం స్టేషన్‌కు 4 కి.మీ

పా॥ అన్దాయర్ కులక్కొడియోడు; అణిమామలర్ మజ్గై యోడన్బళని, అవుణర్క్ క్కెన్దాను మిరక్క మిలాదవనక్కు; ఉఱై యుమిడ మావదు; ఇరుమ్బొళిల్ శూళ్ నన్దాయపునల్ నఱై యూర్ తిరువాలి కుడన్దై తడన్దిగళ్ కోవల్ నగర్ నిన్దానిరున్దాన్ కిడన్దాన్ నడన్దాఱ్కిడమ్; మామలై యావదు నీర్మలైయే.
తిరుమంగై ఆళ్వార్లు - పెరియ తిరుమొళి 2-4-1

❋ 92. తిరువిడవెన్దై 19 ❋

శ్లో॥ కల్యాణే త్విడవెన్త నామని పురే కల్యాణ తీర్థాంచితే
కల్యాణాఖ్య విమాన మధ్యనిలయః కల్యాణ నామాహరిః
దేవీం కోమళవల్లికా మనునయన్ ప్రాగాస్య సంస్థానగో
మార్కండేయ మునీన్ద్ర వీక్షితతనూ రేజే కలిఘ్నస్తుతః

వివః నిత్యకల్యాణర్ - కోమలవల్లి త్తాయార్ - కల్యాణ తీర్థము - కల్యాణ విమానము - తూర్పుముఖము - నిలచున్నసేవ - మార్కండేయ మహర్షికి ప్రత్యక్షము - తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

గాలవ మహర్షియొక్క కుమార్తెలు 360 మంది. వీరిని ఒక్కొక్కరిని ఒక్కొక్క దినమున స్వామి వివాహమాడుటచే ఆయనకు నిత్యకల్యాణర్ అనిపేరు వచ్చినది. ఈ మూడువందల అరువది కన్యలను కలిపి ఒకే కన్యగాచేసి స్వామి తనకు ఎడమవైపున ధరించుటచే ఈక్షేత్రమునకు తిరువిడన్దై అనియు, తాయార్లకు అఖిలవల్లి అనియు పేరువచ్చెను. ఇచట మూలవర్ తిరుమేనిలో లక్ష్మీదేవి ఎడమ (ఇడదు) భాగమున ఉండుటచే 'ఇడవెన్దై' అని పేరువచ్చెను.

సముద్రతీర క్షేత్రమగుటచే సౌకర్యములు స్వల్పము.

మార్గముః మహాబలిపురమునకు 10 కి.మీ. దూరమున కలదు.

పా॥ తుళమ్బడు ముఱువల్ తోళియర్కరుళాళ్
తుణైములై శాన్దు కొణ్డడియాళ్
కుళమ్బడు కువళై క్కణ్ణిణై యెళుదాళ్
కోలనన్మలర్ కుళల్కణియాళ్;
వళమ్బడు మున్నీర్ వైయమున్నళన్ద
మాలెన్నుమ్ మాలినమొళియాళ్
ఇళమ్బడి యివళుక్కెన్నినైన్దిరున్దా
యిడైవెన్దై యెన్దపిరానే !..
తిరుమంగై ఆళ్వార్ - పెరియ తిరుమొళి 2-7-2

❀ 93. తిరుక్కడల్ మల్లై 20 ❀

(మహాబలిపురం)

శ్లో॥ శ్రీమత్తార్క్ష్య తరఙ్గిణీ తటగతే దేశేకడల్ మల్లి ఇ
త్యాఖ్యే శ్రీ నిలమంగ నామయుతయాదేవ్యా భుజఙ్గేశయః
భాతి శ్రీ స్థలశాయి నామకవిభు శ్రీ పుండరీకేక్షితః
ప్రాగాస్యస్తు ఘనాకృతా కలిరిపు శ్రీ భూతచక్రస్తుతః ॥

వివ: స్థలశయనర్ - నిలమంగై నాచ్చియార్ - తార్క్ష్య నది - తూర్పుముఖము. భుజఙ్గశయనము - గగనాకార విమానము - పుణ్డరీకునకు ప్రత్యక్షము. పూదత్తాళ్వార్. తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

ఇది పూదత్తాళ్వార్ అవతరించిన స్థలము. ఆళ్వార్లు మంగళాశాసనం చేసిన సన్నిధి శిధిలమై సముద్రతీరమున కలదు. ఇది శిధిలముకాగా కొంత దూరములో మరియొక సన్నిధిని నిర్మించారు. స్వామి స్థలశయనముగా సేవసాయించు క్షేత్రము ఇదియొక్కటియే.

పుండరీకమహర్షి తామర పుష్పములతో స్వామిని అర్చింపబోయెనట. ఆసమయమున స్వామి ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపముతోవచ్చి ఆకలిగానున్నది. ఆహారమునీయుమని అడిగెను. అంతట పుండరీకుడు ఆహారమును తీసికొని వచ్చుటకు వెడలెను. ఇంతలో స్వామి ఆ తామరపుష్పములను అలంకరించుకొని పుండరీకమహర్షి తలచిన రూపముతో శయినించెను. మహర్షి తిరిగివచ్చి స్వామిని సేవించి ఆశ్చర్యపడి వారిని స్థలశయనర్ అని సంబోధించిరి.

ఈ క్షేత్రమునగల జ్ఞానప్పిరాన్ (వరాహస్వామి) సన్నిధి తప్పక సేవింపవలెను. ఇచటస్వామి తిరుమేనిలో తాయార్లు కుడివైపున ఉండుటచే ఈసన్నిధికి వలవెన్దై అనిపేరు.


ఇది అతిమనోహరములైన శిల్పసంపదతో అలరారు క్షేత్రము. తిరుమంగై ఆళ్వారు ఈక్షేత్రస్వామిని కీర్తించుచుండ తిర్వినూర్ భక్తవత్సలస్వామి ప్రత్యక్షముకాగా వారికిని ఇచటి నుండియే మంగళాశాసనం చేసిరి.

మార్గము: మద్రాసు నుండి 65 కి.మీ. దూరమున కలదు. సకల సదుపాయములు కలవు.

పా॥ పారాయదుణ్డు మిఴ్న్ద పవళత్తూణై;
ప్పడు కడలిలముదత్తై ప్పరివాయ్ కీణ్డ
శీరానై; యెమ్మానై త్తొణ్డర్ తఙ్గళ్;




92.నిత్యకల్యాణర్ - తిరువిడవెన్తై
Nitya Kalyaner - Tiruvidavindai




93.స్థల శయనర్ - తిరుక్కడల్‌మల్లై
Stalasayanar - Tirukkadal Mallai




94. A. పార్థసారథి - తిరువల్లిక్కేణి
Pardhasaradhi - Triplicane



94. B. పార్థసారథి - తిరువల్లిక్కేణి
Pardhasaradhi - Triplicane



94. C. మన్నాథర్ - తిరువల్లిక్కేణి
Mannathar - Triplicane



94. D. నరసింహర్ - తిరువళ్లిక్కేణి



94.E. చక్రవర్తితిరుమగన్ - తిరువళ్లిక్కేణి

Ramar - Triplicane

శ్రిన్దెయుళ్ళె ముళై త్తెழுన్ద తీజ్గరుమ్మినై ;
పోర్రానై కొమ్బు శిత్త పోరేఱ్ త్తినై ;
ప్పుణర్ మరుద మిఱునడన్ద పొఱ్కున్ఱినై ;
క్కార్రానై యిడర్ కడిన్ద కఱ్పగత్తై
క్కణ్డదునాన్ కడన్మల్లై త్తలశయనత్తే.

తిరుమంగై ఆழ்వార్ - పెరియతిరుమొழி 2-5-1.

94. తిరువల్లిక్కేణి (చెన్నై) 21

శ్లో॥ శ్రీమత్కైరవిణీ సరోవర లసత్ బృందావనాఖ్యాయుతే
వల్లిక్కేణి పురే స్థిత స్సుర దిశా వక్త్రాంబుజో రాజతే ।
రుక్మిణ్యా త్వనిరుద్ధ సాత్య బల ప్రద్యుమ్న సేవ్యో త్రిణా
సంపూజ్యో భువి పార్థసారథి విభుః పార్థాక్షి యుగ్మాతిథిః ॥
తత్రైవ రంగనాథాఖ్యో వేదవల్ల్యా ఫణీంద్రగః ।
భృగుణా కన్యకాదానం ప్రాపిత స్సుర దిఙ్ముఖః ॥
తత్రైవ నరసింహాఖ్యః పశ్చిమాభిముఖాననః
జాబాల్యత్రి మునీంద్రాభ్యాం సేవితో మోక్షదస్తయోః ॥
సీతాలక్ష్మణ శత్రుఘ్న భరతై స్తత్ర రాఘవః
దక్షిణాభి ముఖస్తిష్ఠన్ మధుమున్మని వీక్షితః ॥
గజేంద్ర వరద స్తత్ర సప్తరోమ మునీక్షితః ।
ప్రాఙ్ముఖో గరుడా రూఢ శ్శేషాహ్వయ విమానగః ॥
ఇంద్రాగ్ని సోమ మీనాఖ్య విష్ణు తీర్థాతి సుందరే
శ్రీమత్కైరవిణీ తీరే రాజంతే పంచమూర్తయః ॥
మార్కండేయాత్రి సుమతి మరీచి భృగు యోగినః ।
జాబాలి సర్ప రోమాణౌ తేపురత్ర పరం తపః ॥
పరకాల మహాయోగి భక్తిసార పరిష్టుతః ॥
తిరువల్లిక్కేణి నగరే పంచదేవాశ్చ వాసతే ॥

వివః బృందావన క్షేత్రము. పార్థసారథి పెరుమాళ్ - రుక్మిణీదేవి తాయార్, బలరామ, సాత్యకి, అనిరుద్ధ, ప్రద్యుమ్నులు వేంచేసియున్నారు. కైరవిణీ పుష్కరిణి. తూర్పుముఖము - నిలచున్నసేవ - ఆనన్దవిమానము - అత్రిమహామునికి తిరువారాధనము - అర్జునునకు ప్రత్యక్షము.

అచటనే మన్నాథర్. (ఎన్నెయాళుడై యప్పన్; రంగనాథులు) వేదవల్లిత్తాయార్ తూర్పుముఖము - భుజంగశయనము - భృగుమహర్షిచే కన్యాదానము

పొందినారు. తెళ్ళి అழகియసింగర్ (నరసింహస్వామి) పశ్చిమ ముఖము - కూర్చున్నసేవ - జాబాలికి అత్రిమహర్షికి ప్రత్యక్షము.

చక్రవర్తి తిరుమగన్ (శ్రీరామచంద్రులు) సీతాలక్ష్మణ భరత శత్రుఘ్నులు దక్షిణముఖము - శశపదుని కుమారుడగు మధుమానునకు ప్రత్యక్షము.

తేవప్పెరుమాళ్ (గజేంద్రవరదన్) తూర్పుముఖము - గరుడా రూఢులు - శేష విమానము - ఇంద్ర అగ్ని సోమ మీన - విష్ణు తీర్థములు. వీనిచే చుట్టబడిన కైరవిణీ సరస్సు. ఆకైరవిణీ తీరమున పార్థసారథి రంగనాథ నరసింహ శ్రీరామచంద్ర గజేంద్రవరదులుగా వేంచేసియున్నారు. మార్కండేయ, అత్రి, సుమతి, మరీచి, భృగు, జాబాలి, సర్వరోములకు ప్రత్యక్షము. పేయాళ్వార్ - తిరుమழிశై ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది. ఈతిరువల్లి క్కేణిలో స్వామి పంచమూర్తులుగా వేంచేసియున్నారు.

విశే: తమిళములో కలువపువ్వును "అల్లి" అందురు. కలువపూవులు మెండు గాగల పుష్కరిణి యగుటచే "తిరు అల్లిక్కేణి" అని ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రము మైలాపూరునకు సమీపమునందుండుటచే మయిలై తిరువల్లిక్కేణి యనియు తిరునామము గలదు. బృందారణ్య క్షేత్రమనియు పేరు కలదు. తొండమాన్ చక్రవర్తి ప్రార్థనచే తిరుమలై తిరువేంగడముడైయాన్ (శ్రీనివాసుడు) కృష్ణావతారముగా సకుటుంబముగా సేవ సేయించిన ప్రదేశము. కావున స్వామి వేంకటేశ్వరుని తిరునామముతో "వేంకటకృష్ణన్" అను తిరునామమేర్పడినది. ఈ దివ్యదేశమున స్వామి రుక్మిణీదేవితోను, బలరాముడు సాత్యకి (సోదరులు) ప్రద్యుమ్నుడు (కుమారుడు) అనిరుద్ధుడు (మనుమడు) వీరితో కలసి సకుటుంబముగా సేవ సాయించును.ఇట్టి సన్నివేశమును మరియొకచోట దర్శింపలేము. అట్లే శ్రీరంగనాధులు (శయనించిన) చక్రవర్తి తిరుమగన్(నిలచున్న) గజేంద్రవరదన్(పయనించుచున్న) అழగియశింగర్ (కూర్చున్న) విధము సేవింపదగినది. (ఒకే దివ్యదేశమున నిన్ఱ, ఇరున్ద; కిడన్ద, నడన్ద తిరుక్కోలములు).

ఇచటనే ఆసూరి కేశవాచార్యులవారు పుత్రకామేష్టి చేసి "భగవద్రామానుజులను" పుత్రులుగా పొందిరి.


మార్గము: మద్రాసులోని తిరువల్లిక్కేణి


పా॥ విఱ్పెరు విழవుమ్ కఞ్జనుమ్ మల్లుమ్; వేழముమ్ పాగనుమ్ వీழ;
శెత్తవన్ తన్నై పురమెరిశెయ్ద; శివనుఱుతుయర్ కళైతేవై;
పత్తలర్ వీయక్కోల్ కైయిల్ కొణ్డు; పార్త్తన్ తేర్మున్ నిన్ఱానై
శిత్తనై పణియాల్ ముడితుఱన్నానై; త్తిరువల్లిక్కేణి క్కణ్డేనే
తిరుమంగై ఆழ్వార్ - పెరియ తిరుమొழி 2-3-1



94. F. గజేంద్రవరదన్ - తిరువల్లిక్కేణి

Gajendravaradan - Triplicane





95.A. యోగనరసింహర్ - అమృతవల్లి - షోలింగర్

YogaNarasimhar - Amrutavalli - Sholingar

❁ 95. తిరుక్కడిగై (చోళసింహపురము) 22 ❁

శ్లో॥ చోళ సింహ పురే యోగ సింహనామా విరాజతే ।
అమృతాహ్వయ తీర్థాఢ్యే సింహకోష్ఠ విమానగః ॥
దేవీమమృత వల్ల్యాఖ్యా మాశ్రితః ప్రాఙ్ముఖాసనః ।
ప్రత్యక్షో మారుతె శార్ఙ్గ నందకాంశ మునిస్తుతః ॥

వివః యోగ నరసింహ స్వామి (అక్కారక్కన్) అమృతవల్లి త్తాయార్. అమృత తీర్థము - సింహకోష్ఠ విమానము - తూర్పుముఖము - కూర్చున్నసేవ - ఆంజనేయస్వామికి ప్రత్యక్షము - కలియన్; పేయాళ్వార్ కీర్తించినది.

విశేః చోళ సింహపురమునకు (చోళంగిపురము) 3 కి.మీ దూరములో కొండపాలెము కలదు. ఇచట పెద్దకొండపై నృసింహస్వామి, అమృతవల్లి తాయార్ల సన్నిధి కలదు. ప్రతి శుక్రవారము స్వామికి విశేషముగా తిరుమంజనము జరుగును. చిన్నకొండపై ఆంజనేయస్వామి వేంచేసియున్నారు. ఇచట ఆంజనేయస్వామివారు చతుర్భుజములతో శంఖచక్రములతో యోగ ముద్రతో వేంచేసి యుండుట విశేషము. ఈ క్షేత్రము విశేష ప్రార్థనా స్థలము. దీర్ఘవ్యాధులు కలవారు, గ్రహపీడితులు, మానసిక రోగులు వేలాదిగా వచ్చి ప్రార్థనలు చేతురు. చోళసింహపురములో భక్తవత్సలన్ (ఉత్సవమూర్తి) వేంచేసియున్నారు. వీరి సన్నిధి వెనుక అదికేశవర్ వేంచేసి యున్నారు. ఎఱుంచి అప్పా అవతార స్థలము అగు ఎరుంబి అగ్రహారము ఈ క్షేత్రమునకు సమీపముననే కలదు. మణవాళమామునులు ఈ క్షేత్రమునకు వడ శ్రీరంగమనియు ఇచ్చటగల పుష్కరిణికి తిరుక్కావేరి అనియు తిరునామముంచిరి.

మార్గముః తిరుత్తణి / అరక్కోణంకు 30 కి.మీ.

పా॥ మిక్కానై మఱైయాయ్ విరిన్ద విళక్కై; ఎన్నుళ్
పుక్కానై ప్పుగழ்శేర్ పొలిగిన్ఱ పొన్ మలైయై;
తక్కానై క్కడిగై త్తడఙ్కున్ఱిన్ మిశైయిరున్ద;
అక్కారక్కనియై; అడైన్దుయ్న్దు పోనేనే.

- తిరుమంగై ఆழ்వార్ - పెరియ తిరుమొழி 8-9-4.

ఉత్తరదేశ తిరుపతులు

శ్లో॥ ఇదానీ ముత్తరే దేశే స్థితా దేశాః రమాపతేః ।
వర్ణ్యంతే యతిరాజాంఘ్రి ప్రభావాత్సన్మదే మయా ॥

శ్రీభగవత్ రామానుజుల వారి శ్రీపాద ప్రభావముచే ఇకపై ఉత్తరదేశమున గలదివ్యదేశములను వర్ణింతును.


(మంచిమాట)

బ్రహ్మవిద్యలు

సంసార సాగరమునబడి దరిగానక దుఃఖించు చేతనులను జూచి సర్వేశ్వరుడు కృపతో ఉద్ధరింపదలచి వేదమును అనుగ్రహించెను. అందు వేద ఉత్తర భాగమున అధికారానుగుణ్యముగా బ్రహ్మవిద్యాత్మకములైన ఉపాసనములు తెలుపబడినవి. ఇవి ముప్పది రెండు. ఈముప్పది రెండు ఉపాసనములు వ్యాస మహర్షిచే బ్రహ్మసూత్రము అందు పేర్కొనబడినవి.

1. ఈశావాస్య విద్య	17. సత్యకామ విద్య
2. సద్విద్య	18. దహర విద్య
3. ఆనందమయవిద్య	19. అంగుష్ఠ ప్రమిత విద్య
4. అంతరాదిత్యవిద్య	20. మధు విద్య
5. ఆకాశవిద్య	21. సంవర్గ విద్య
6. ప్రాణ విద్య	22. అజా విద్య
7. పరంజ్యోతి విద్య	23. జ్యోతిషాంజ్యోతిర్విద్య
8. ప్రతర్దన విద్య	24. బాలాకి విద్య
9. శాండిల్య విద్య	25. మైత్రేయీ విద్య
10. నాచికేత విద్య	26. రుద్రవిద్య
11. ఉపకోసల విద్య	27. చతుర్ముక విద్య
12. ఉద్దాలకాంతర్యామి విద్య	28. పంచాగ్ని విద్య
13. అక్షరపర విద్య	29. ఆదిత్య మండలస్థ సత్యబ్రహ్మవిద్య
14. వైశ్వానర విద్య	30. అక్షిస్థ సత్య బ్రహ్మవిద్య
15. భూమ విద్య	31. పురుషవిద్య
16. గార్గ్యక్షర విద్య	32. ఉషస్తికహోళ విద్య


ఇవియును గాక ఇంకా కొన్ని కామవిద్యలు కూడా నిందు ప్రస్తావించబడినవి.



95.C. యోగాంజనేయర్ - తిరుక్కడిగై
Yoganjaneyar - sholingar



95.B. భక్తవత్సలన్ - తిరుక్కడిగై
Bhaktavastalan - Sholinger



96.A. తిరువేజ్గడముడయాన్ - అలర్‌మేల్‌మంగై - తిరుమలై

Tiruvengadamudayan- Alarmel mangei - Tirumalai

❀ 96. తిరువేంగడమ్ (తిరుమలై - తిరుపతి)1 ❀

శ్లో॥ శ్రీమద్వేంకట శైలరాజ శిఖరే శ్రీ శ్రీనివాసో హరిః
శ్రీమత్ స్వామి సరోవర ప్రభృతిభిః పుణ్యైరనేకైర్యుతే
తీర్థైః ప్రాఙ్ముఖ సంస్థితి ర్విజయతే శ్రీ తొండమానాదిభిః
దృష్టః శ్రీ నవసూరి సంస్తుత వపు స్త్వాలింగ్య పద్మావతీమ్ ॥
శ్రీ వేంకట గిరీశోయం అలర్ మేల్ మంగనాయకీమ్ ।
ఆశ్రితో రాజతే నిత్యం ఆనంద నిలయాలయః ॥

వివః శ్రీవేంకటేశ్వరుడు (తిరువేంగడ ముడయాన్) అలర్‌మేల్ మంగై తాయార్ (పద్మావతి) స్వామి పుష్కరిణి మున్నగు పలుతీర్థములు. తూర్పుముఖము - నిలచున్నసేవ - ఆనంద నిలయ విమానము. తొండమాన్ చక్రవర్తి మున్నగువారికి ప్రత్యక్షము. తొండరడిప్పొడి యాళ్వార్ తప్ప మిగిలిన యాళ్వార్లు ఆండాళ్ కీర్తించిన స్థలము.

విశే: "కలౌవేంకటనాయకః" అని ప్రసిద్ధి చెందిన క్షేత్రము. **వడవానై** (ఉత్తర దిగ్గజము) అని తిరుమంగై యాళ్వార్ల వర్ణనము - **"వడక్కు-త్తిరుమలై"** యని (వడ తిరువేంగడం) **"మణ్ణోర్ విణ్ణోర్ వైప్పు"** అని సాంప్రదాయక తిరునామములు గలవు. ఈక్షేత్రమునకు పుష్పమంటపమనియు తిరునామము కలదు. అనంతాళ్వాన్ అను మహాత్ములు పుష్కరిణిని నిర్మించిరి. కురుబరుత్తనంబి స్వామికి అంతరంగికులు. పెరియ తిరుమలై నంబి గారు ఈమలై మీద వేంచేసి స్వామి కైంకర్యము నిర్వహించెడివారు.

అష్ట స్వయం వ్యక్త క్షేత్రములలో తిరుమల యొకటి. శ్రీ వైష్ణవులు అత్యంతము అభిమానించి సేవించు నాల్గుక్షేత్రములలో "తిరుమలై" రెండవది.

మాయావీ పరమానందం త్యక్త్వా వైకుంఠ ముత్తమమ్
స్వామిపుష్కరిణీ తీరే రమయా సహమోదతే.

శ్రీమన్నారాయణుడు పరమానంద స్వరూపమైన శ్రీవైకుంఠమును విడచి స్వామి పుష్కరిణీ తీరమున లక్ష్మీదేవితో కలసి ఆనందించుచున్నాడు, అనియు,

"శ్రీవైకుంఠవిరక్తాయ స్వామిపుష్కరిణీ తటే
రమయా రమమాణాయ వేఙ్కటేశాయ మంగళమ్"

("శ్రీవైకుంఠమున విరక్తుడైన స్వామి, స్వామి పుష్కరిణీ తీరమున లక్ష్మీ దేవితో కలసి ఆనందించుచున్నాడు") అనియు చెప్పినట్లుగా శ్రీవైకుంఠనికేతనుడైన స్వామి భక్త సంరక్షణ దీక్షితుడై తిరుమలపై వేంచేసియున్నాడు.

"కృతేయుగే నారసింహః త్రేతాయాంరఘునందనః
ద్వాపరే వాసుదేవశ్చ కలౌవేంకటనాయకః"

అని చెప్పినట్లుగా కృతయుగమున నరసింహస్వామి, త్రేతాయుగమున శ్రీరామచంద్రులు, ద్వాపరయుగమున శ్రీకృష్ణపరమాత్మ; కలియుగమున శ్రీవేంకటేశ్వరస్వామి భక్తరక్షణ దీక్షితులై యున్నారు.

స్వామి వేంచేసియున్న ఈ వేంకటాద్రి శ్రీవైకుంఠము నుండి గరుడాళ్వార్లచే భూమికి తీసికొనిరాబడినది. కావున వైకుంఠాద్రి యనియు, ఆదిశేషావతారమై, శేషాకారముగా నుండుటచే శేషాద్రియని, గరుడాళ్వార్ తీసికొని వచ్చుటచే గరుడాద్రియని; పేరువచ్చినది. మరియు ఈ వేంకటాచలమునకు

"అంజనాద్రిః వృషాద్రిశ్చ శేషాద్రిః గరుడాచలః
తీర్థాద్రిః శ్రీనివాసాద్రిః చిన్తామణి గిరిస్తథా
వృషభాద్రిః వరాహాద్రిః జ్ఞానాద్రిః కనకాచలః
ఆనన్దాద్రిశ్చ నీలాద్రిః సుమేరు శిఖరాచలః
వైకుంఠాద్రిః పుష్కరాద్రిః "ఇతినామాని వింశతిః" ॥ యని యిరువది పేర్లు కలవు. ఏమైనను

"వేఙ్కటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేఙ్కటేశ సమోదేవో నభూతో నభవిష్యతి" యని భక్తులచే సేవింపబడుచున్నదీ క్షేత్రము.

భోగమంటపాదులుగా ప్రసిద్ధములైన క్షేత్రములలో తిరుమలై పుష్పమండపము మిగిలినవి శ్రీరంగము (భోగమండపము) కాంచీపురము (త్యాగ మండపము)

దివ్యదేశము –	**మండపము –**	**మంత్రము –**	**ప్రమాత**
శ్రీరంగము	భోగమండపము	తిరుమంత్రము	తిరుప్పాణన్
కాంచీపురము	త్యాగమండపము	ద్వయము	తిరుకచ్చినంబి
తిరుమలై	పుష్పమండపము	చరమశ్లోకము"	కురుంబరుత్తనంబి

అని ఆళవందారుల శ్రీసూక్తి.

"నమ్మాళ్వార్ ఈ క్షేత్రమును **"మణ్ణోర్ విణ్ణోర్ వైప్పు**(భూలోకవాసులకును పరమపదవాసులకును సమానుడు") అని అభివర్ణించియున్నారు. (కణ్ణావా నెన్రుమ్ మణ్ణోర్ విణ్ణోర్కు" తి.వా.మొ 1-8-3) తిరుమఙ్గైయాళ్వార్ **"వడవానై"** (ఉత్తర దిశాదిగ్గజము తిరునెడున్దాణ్డగమ్ 10) అనిస్తోత్రము చేసియున్నారు. మరియు ఈ క్షేత్రమునకు **"వడక్కుత్తిరుమలై"**యని సంప్రదాయక తిరునామము. తెఱ్కుత్తిరుమలై తిరుమాలిరుఞ్జోలమలై.

ఆళ్వార్ల కీర్తనలలో తిరుమల

తొలుత దేశభాషయైన తమిళభాషలో తిరుమలేశుని కీర్తించి ఆతని మహిమను లోకమున చాటిచెప్పినవారు ఆళ్వార్లు. **"వడతిరు వేఙ్గడమ్; తిరుమలై"** అని వారు ఈ పర్వతరాజమును కీర్తించారు. ఇచటి స్వామిని **"తిరువేంగడత్తాన్; తిరువేంగడముడైయాన్; అలర్మేల్ మఙ్గై యుఱై మార్పన్"** అని ప్రస్తుతించారు.

భగవన్తుడు వేంచేసియుండు దివ్యదేశముల కన్నింటికి "తిరుప్పది" అనియే పేరు "పది" అనగా స్థానము అని అర్థము. 108 తిరుప్పదులు ఆళ్వార్లచే కీర్తింపబడినవి. అవి అన్నియు తిరుప్పదులే. కానీ కాలక్రమంలో "తిరుప్పది" అనుపేరు ఈ క్షేత్రమునకు మాత్రమే వాచకంగా రూఢమైనది. "తిరుప్పది"యే తిరుపతిగా మారింది. "తిరుమాల్" అనగా శ్రియఃపతి. ఆయనకు నిత్యనివాసస్థానమైన తిరుమలై తమిళదేశానికి ఆనాటి ఉత్తర సరిహద్దుగా "తొల్కాప్పియం" అను ప్రాచీన తమిళ గ్రంథమున పేర్కొనబడినది.

ప్రపన్నజన కూటస్థులైన నమ్మాళ్వార్లు ఈ శ్రీనివాసుని పాదార విందముల యందే **"అలర్మేల్ మఙ్గై యుఱైమార్బా.... పుగలొన్ఱిల్లా వడియేన్ ఉన్నడి క్కీழ் అమర్న్దు పుకున్దేనే"** అంటూ పిరాట్టిని (లక్ష్మీదేవిని) పురుషకారంగా చేసికొని శరణాగతి చేసినారు. మఱియు **"అలర్మేల్ మఙ్గై యుఱైమార్బా"** అని ప్రస్తుతించి లక్ష్మీ పతిత్వమును ప్రకటించినారు.

మరియు **"ఒழివిల్ కాలమెల్లామ్"** అను దశకమున సర్వదేశ సర్వకాల సర్వావస్థలయందును ఈస్వామి తిరువడిఘళ్ళలో (శ్రీపాదములయందు) కైంకర్యము చేయుటయే పరమ పురుషార్థమని ప్రవచించినారు. అంతేకాక ఈ దశకంలోనే **"ఎழిల్ పాశంవైత్త"** అనుచోట స్వామియొక్క **వాత్సల్యగుణమును** ప్రకాశింపచేసినారు.

శ్రీగోదాదేవి తమ నాచ్చియార్ తిరుమొழిలో **"విణ్ణీలమేలాప్పు"** అను దశకమున ఈస్వామివార్కి మేఘములద్వారా తమ సందేశాన్ని వినిపిస్తారు. ఇట్లే ప్రథమ దశకములో **"వేంగడవఱ్ఱ్కెన్నై విదిక్కిఱ్ఱియే"** అంటూ "మన్మథా! నన్ను వేఙ్కటాచలపతితో కలపవూ" అని ప్రాధేయ పడతారు.

ఈస్వామిముందు **"పడియాయ్ కిడన్దు ఉన్ పవళవాయ్ కాణ్బేనే"** కడపరాయిగా పడియుండి స్వామి దివ్యాధరమును సర్వదా సేవించు చుందును గాక! అని శ్రీకులశేఖరాళ్వార్లు తమ పెరుమాళ్ తిరుమొழిలోని **ఊనేఱుశెల్వత్తు** అను దశకములో ప్రార్థిస్తారు. కావుననే ఇచట గర్భ గృహద్వారమున గల గడపకు "కులశేఖరప్పడి" అనిపేరు.

"మన్నిపాయ్ వడవేంగడమామలై; వానవర్గళ్ శన్దిశెయ్య నిన్రాన్" అంటూ తిరుప్పాణి ఆళ్వార్ జ్ఞానులు అజ్ఞానులు అనుభేదం లేక ఊర్ధ్వలోక వాసులు భూలోకవాసులు సేవించునట్లు దయార్ద్రహృదయుడైన స్వామి తిరువేంగడమున వేంచేసియున్నాడు అని అభివర్ణించిరి.

తిరుమంగై ఆళ్వార్లును "తిరువేంగడ ముడై నెంజమే" ఓ మనస్సా ! తిరువేంగడమును ఆశ్రయింపుమని భావించి; **"నాయేన్ వన్దడైన్దేన్ నల్గియాళ్ఎన్నై క్కొణ్డరుళే"** అంతట సంచరించి అన్నిబాధలను అనుభవించి అగతికుడనై నీహీన జంతువువలె నీసన్నిధికి వచ్చి నిన్ను ఆశ్రయించితిని. ఆదరముతో నన్ను అనుగ్రహింపుము" అని దీనంగా ప్రార్థిస్తారు. (పెరియ తిరుమొళి)

ఆచార్యుల అనుభవాలలో తిరుమల

భగవద్రామానుజులకు ఆచార్యులైన పెరియ తిరుమల నంబిగారు తమ ఆచార్యులైన ఆళవన్దారుల ఆదేశానుసారం ఇక్కడే వేంచేసియుండి తీర్థకైంకర్యంతో పాటు అనేక కైంకర్యాలను స్వామి సన్నిధిలో చేయుచుండెడివారు.ఒక నాడు వీరు పాపనాశనం నుండి తిరుమంజన తీర్థం తెచ్చుచుండగా స్వామి మారువేషంలో వచ్చి "తాతా! దాహంగా ఉంది కాస్త తీర్థం ఇవ్వవూ" అని ప్రార్థించి వీరొసంగిన తీర్థం కడుపార త్రావి నిజరూపంతో సాక్షాత్కరించాడు. కావుననే వీరిని **"పితామహస్యాపి పితామహాయ"** అంటారు సంప్రదాయ వేత్తలు (అహంహి సర్వలోకానాం మాతాధాతా పితామహః అని చెప్పిన సర్వేశ్వరునిచే "తాత" అని పిలువబడుటచే పితామహునకు కూడ పితామహుడైనారు)

తిరుమలై అనన్దాళ్వాన్ అను మహనీయులు రామానుజుల వారి శిష్యులు. వీరు ఆచార్యాజ్ఞను శిరసావహించి తిరుమలైలో వేంచేసి యుండి నందనవనమును పెంచి పెరుమాళ్లకు పుష్ప కైంకర్యము చేసెడివారు. ఆవనమునకు "రామానుశన్" అనిపేరు. వీరు ఆనాడు పెంచి పోషించిన నన్దనవనం నేటికిని అనన్తాళ్వాన్ తోటగా ప్రసిద్ధమై నానాపుష్పలతా గుల్మతరుశోభితమై అలరారు చున్నది. వీరి యీ కైంకర్యమునకు సంతసించిన భగవద్రామానుజులు వీరిని **అనన్దాన్ పిళ్ళై"** అని అనేవారట. ఒక పర్యాయం పద్మావతీ శ్రీనివాసులు రాజకుమారిక రాజకుమారుల వేషంలో అనన్దాళ్వాన్ తోటలోని పుష్పములను కోసికొని అలంకరించుకొంటున్నారు. ఇంతలో అనన్దాళ్వాన్ రావడం చూచి వారు సన్నిధికి అప్రదక్షిణంగా పరుగెత్తి ఉద్యానవనం దగ్గర అంతర్ధానమైనారట. దీనికి సూచకంగా బ్రహ్మోత్సవాలలో ఏడవరోజు స్వామివారు అప్రదక్షిణంగా ఉద్యానవనంలోనికి వేంచేస్తారట..

భగవద్రామానుజుల కైంకర్యములు

భగవద్రామానుజులు ఈ సన్నిధిలో గావించిన కైంకర్యములు అనేకములు. అవినేటికిని మనకు దర్శనీయములై యున్నవి. వీరు వేంకటాచలపతికి శంఖచక్రములను ప్రసాదించినారు. స్వామి వక్షస్థలమున ద్విభుజయగు వ్యూహ లక్ష్మిని శుక్రవారం ద్వాదశి ఉత్తర ఫల్గునీ నక్షత్రముతో కూడిన రత్నమాలికా యోగమున సమర్పింప జేసినారు. కావుననే ప్రతి శుక్రవారం స్వామికి తిరుమంజనం జరుపుచున్నారు. ఈ సమయంలో పిరాట్టి ప్రీతికొఱకు నాచ్చియార్ తిరుమొళ్ళిని అనుసంధింతురు.

పూర్వం ఈస్వామి బ్రహ్మోత్సవములు "తిరుచ్చానూరు" (తిరుచ్చుగనూరు)లో జరిగేవట - కానీ రామానుజులవారు ఈ ఉత్సవాలు కొండమీదనే జరిగేలాగున అచటి సన్నిధి చుట్టు వీధులను నిర్మింపజేసి భక్తులకు ఆవాసయోగ్యము గావించి అది మొదలు స్వామి వారి బ్రహ్మోత్సవాలు అక్కడే జరిగేటట్లు చేశారు.

ఈ సన్నిధిలో కౌతుక బేరంగా ఉండిన **"మలైకునియా నిన్రపెరుమాళ్ళను"** ఉత్సవమూర్తిగాను అప్పటివరకు ఉత్సవమూర్తిగా ఉండిన **"వేంగడత్తురైవార్"** అనువారిని కౌతుక బేరంగాను ఆలయ వైభవాభివృద్ధికై మార్పుచేయించినారట రామానుజులవారు. ఈ **మలైకునియా నిన్ర పెరుమాళ్ళనే" మలైయప్పన్** అని అంటారు.

ఇట్లే ఈ సన్నిధిలో అర్చకులుగా **"శెంగనిరాయన్"** అను వైఖానస ఆచార్య సత్తముల వంశీయులే ఉండవలయునని నియమించినారు. స్వామి పుష్కరిణీ తీరమునగల వరాహప్పెరుమాళ్ల సన్నిధిలో ఉత్సవమూర్తిని ప్రతిష్ఠించి తులా (అల్పిశి) మాసం శ్రవణంనాడు తిరునక్షత్రోత్సవమును నిత్య తిరువారాధనమును యథావిధిగా జరుగునట్లు కట్టడి చేసినారు.

ఒకప్పుడు ఈ ఆలయం శత్రు సమాక్రాన్తం కాగా పర పురుష స్పర్శనొల్లని పెరియపిరాట్టి (శ్రీదేవి) స్వామి వక్షస్థలమును చేరగా భూపిరాట్టి (భూదేవి) ఉద్యానవనమున గల **"అఱ్ఱగప్పిరానార్"** అను బావియందు ప్రవేశించినారట.

శ్రీఆళవందారులు తిరుమలైకి వేంచేసినపుడు ఒక సందర్భంలో **"మారిమారాద తణ్ణమ్మలై"** అనునట్లు సంతత వర్షాతిశయమును చూచి ఇట్టి వర్షాతిశయ సమయములలో తిరుమంజన తీర్థము పాపవినాశం నుండి తేనవసరం లేదని ఈ నందనోద్యానమునగల **"అఱ్ఱగప్పిరానార్"** అను ఈ బావితీర్థమును వినియోగింప వచ్చునని ఆనతిచ్చినారట. ఈ బావికి "అఱ్ఱగప్పిరానార్" అను దివ్యనామము నుంచినవారు శ్రీఆళవందారులే. స్వామి రామానుజులు ఆనామమునే స్థిరపరచి దాని సమీపంలో భూదేవిని శ్రీనివాసమూర్తిని ప్రతిష్ఠింపజేసినారు.

ఈ బావిని త్రవ్వించినవాడు రంగదాసు అను గొప్ప భక్తుడు. అతడు స్వామివారికి ఆలయ ప్రాకార గోపురాదులను నిర్మింప సంకల్పించి ప్రాకార నిర్మాణమునకు అడ్డుగా ఉన్న తింత్రిణీ వృక్షమును; (ఈ నిర్నిద్ర తింత్రిణీ వృక్షము క్రిందినే స్వామి వేంచేసి యుండేవారు) స్వామి దక్షిణ పార్శ్వమున అమ్మవారు వేంచేసియున్న చంపక వృక్షమును అడ్డుతొలగవలసినదని సవినయంగా భక్తితో ప్రార్థించారట. ఆరాత్రి ఆరెండు వృక్షములు వెనుకకు తగ్గగా కట్టడములను నిర్మింపజేశారట. నేడు ఈవృక్షములు గలప్రాకారాన్ని **చంపక ప్రాకారమని** ఆబావిని **పూలబావియని** వ్యవహరిస్తున్నారు. రామానుజులవారు ఈ వృత్తాన్తాన్ని విని ఆరెండు వృక్షములు ఆదిశేషాంశములని భావించి వానికిని నిత్య తిరువారాధన జరిగేలా నియమించినారట.

మరియొకప్పుడు "వీరనరసింహదేవరాయలు" అను రాజు తిరుమలైకు యాత్రగా వచ్చి స్వామిని సేవించి స్వామికి గోపురం నిర్మించాలని సంకల్పించి పెద్దల అనుమతితో గోపురం కట్టనారంభించినారట. ఒకరోజు రాత్రి ఒక సర్పం ఆరాజు కలలో కనిపించి "రాజా! నీవు ఈగోపురం నిర్మిస్తుంటే నాశరీరం నానా బాధలు పడుతున్నది" అని పలికిందట. రాజు ఆశ్చర్యపడి మరునాడు స్వామిని సేవింపగా ఆ సర్పం స్వామియొక్క వైకుంఠ హస్తమును చుట్టుకొని దర్శనమిచ్చి అంతర్ధానమైనదట. ఆ సన్నివేశం చూచిన రాజు ఆ పర్వతం ఆదిశేషుడే యని విశ్వసించి గోపుర నిర్మాణమును అంతటితో ఆపివేసినాడు. ఆ వృత్తాన్తమును విన్నపెద్దలు స్మారకంగా స్వామివారికి స్వర్ణనాగాభరణమును సమర్పించినారట. రామానుజులవారు దానిని విని రెండవ శ్రీహస్తమునకును నాగాభరణం సమర్పింపజేసినారట.

స్వామి పుష్కరిణీ తీరంలో శ్రీశంకరాచార్యులవారికి శ్రీనరసింహస్వామి సాక్షాత్కరించినందువలన అచట శ్రీనరసింహస్వామి సన్నిధియుండెడిది. కానీ లక్ష్మీసాహచర్యం లేనందువలన ఆస్వామి మహోగ్రంగా సేవ సాయించేవారట. అందుచే వారిని ఆరాధింపరాదని కొందరు పలుకగా రామానుజులవారు అదిసరికాదని భావించి ఆస్వామిని శ్రీవేఙ్కటాచలపతి సన్నిధి ప్రాకారములోనే ఈశాన్య దిక్కున విమానాభిముఖముగా ప్రతిష్ఠింపజేసి వారికి నిత్య తిరువారాధన జరిగేలా ఆదేశించినారట. ఇట్లే పురాణ ప్రసిద్ధి ననుసరించి కొండనెక్కే మార్గంలోను నరసింహమూర్తిని ప్రతిష్ఠింపజేసి వారికి నిత్య తిరువారాధన జరిగేలా ఆదేశించారట.

శత్రువుల వలన కలిగిన ఒక మహోపద్రవ సమయంలో తిల్లై తిరుచ్చిత్రకూడమున (చిదంబరం) వేంచేసియున్న గోవిందరాజస్వామి ఉభయదేవేరులతో

తిరుపతికి వేంచేసి మలై అడివారంతో కొంతకాలం ఆరాధింపబడినారట.

అట్లే శ్రీరంగము నుండి నంబెరుమాళ్ళు (శ్రీరంగనాథులు) దేవేరులతో తిరుమలైకు వేంచేసి ధ్వజస్తంభమున కెదురుగనుండు రంగమండపమున కొంతకాలం భక్తులకు సేవసాయించినారట. ఆ కారణంగానే **"కణ్ణులుమ్ పగలుమ్."** అను శ్రీరంగనాథుని గూర్చియుండు దశకము (తిరువాయిమొళి 7-2-) ఇక్కడ అనుసంధింప బడుచున్నది.

ఈ సన్నిధిలో స్నపన బేరముగా నున్న **"అళగప్పిరానార్"** అనుమూర్తియే శయ్యా బేరముగను సేవలనందుకొనుచున్నారు. కాని ధనుర్మాసం నెలరోజులు మాత్రం శ్రీవైఖానసాగమం ప్రకారం **శ్రీ కృష్ణమూర్తియే** శయ్యా బేరముగ శయన సేవను అనుగ్రహించుచుండును.

ఈ సన్నిధిలో శ్రీరామచన్ద్రుడు సీతా లక్షణులతో సేవ సాయించుచున్నారు. ఇందుకు కారణమేమనగా;

దక్షిణ మధురకు సమీపమునగల "కురువిత్తురై" అను గ్రామమున "విశ్వంభరుడు" అనుమహర్షికి సాక్షాత్కరించినట్టి అభయప్రద శ్రీరామచంద్రుని (విభీషణునకు అభయమిచ్చిన శ్రీరామచంద్రుని) ఆలయం ఉండేది. ఆ ఆలయంలో రామలక్ష్మణుల విగ్రహములు మాత్రము ఉండేవి. కొన్ని ఉపద్రవముల వలన ఆ విగ్రహములను అచటి భక్తులు తిరుపతికి తీసికొనిపోయి భగవద్రామానుజులకు నివేదించినారట. ఆసమయంలో శ్రీమద్రామాయణమున అభయప్రదాన ఘట్టం కాలక్షేపం జరుగుచుండినందు వలన ఆస్వామియే స్వయముగా వేంచేసినాడని తలచి రామానుజులు సీతాదేవి యొక్క అర్చామూర్తిని కూడ వారి ప్రక్కనే ప్రతిష్ఠింపజేసి తిరుక్కల్యాణ మహోత్సవం జరిపించి తిరుమలైలోని తిరువేంగడ ముడైయాన్ సన్నిధిలో వేంచేపింప చేసినారు. ఆ మూర్తులను నేడు మనం సేవింపవచ్చును. తప్పక సేవించాలి.

ఇట్లే తిరుపతిలోని గోవిందరాజ స్వామి సన్నిధిలో "ఆండాళ్" అర్చా విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేసినారు. గోవిందరాజస్వామి వారి ఉత్తరమాడ వీధిలో ఒక అగ్రహారాన్ని నిర్మించారు. దీనికి "శ్రీరామానుజపురం" అనిపేరు. తమ ప్రతినిధిగా సన్నిధి కైంకర్యములు పర్యవేక్షించుటకు "సేనాపతిజీయర్" అనువారికి హనుమన్ముద్రిక నిచ్చి నియమించినారు. ఆముద్రికతోనే నేటికిని రాత్రిభాగమున సన్నిధి తాళములకు సీలు వేయబడుచున్నది.

ఇట్లే **"తిరుక్కురువై"** అనే గ్రామంలో **"కురువైనంబి"** అనుకుమ్మరి శ్రీవేఙ్కటాచలపతిని అనన్య భక్తితో సేవించుచుండెడివాడు. అతడు పరమపదించు

సమయమున ఇచట స్వామి తిరుమంజనమునకై కిరీటాద్యాభరణములను తొలగించుకొని యుండి సహజ రూపంతోనే ఆభక్తునకు దర్శనిమిచ్చి పరమపదం అనుగ్రహించినాడట. ఈవృత్తాన్తాన్ని వినిన భగవద్రామానుజులు ఆ గ్రామంలో ఒక ఆలయం నిర్మించి అందు కిరీటాదులు లేక సహజరూపంలో ఉండు శ్రీవేఙ్కటా చలపతిని, ఆప్రక్కనే "కురువై నంబి" విగ్రహాన్ని ప్రతిష్ఠించారట. ఈకురువై నంబి స్వామికి అంతరంగికులు.

శ్రీఆళవన్దారుల ఆజ్ఞానుసారం పెరియతిరుమలనంబిగారు భగవద్రామానుజులకు తిరుమల అడివారంలో శ్రీమద్రామాయణ కాలక్షేపం సాయించేవారట. ప్రతినిత్యం తిరుమలలో తీర్థ కైంకర్యాదికం పూర్తిచేసికొని కొండదిగివచ్చి కాలక్షేపం సాయించు చుండుట చేత మాధ్యాహ్నిక సేవ లభించుట లేదే అనివారు ఒక రోజు చింతించుచుండగా స్వామి ఆరాత్రి వారికి స్వప్నంలో ఇదిగో మీకు సేవ సాయించుచున్నాము చూడండి అనిపలికినారట. మరునాడు తీర్థ కైంకర్యం పూర్తి చేసికొని అడివారమునకు రాగానే అక్కడ ఒక చింతచెట్టు క్రింద ఒక బండమీద స్వామిపాదములు దర్శనమిచ్చినవి. శ్రీరామానుజులు తమ ఆచార్యులద్వారా ఆ అద్భుత వృత్తాన్తాన్ని విని అచట ఆలయాన్ని నిర్మించి ఆళ్వార్లను కూడ అందు ప్రతిష్ఠింపజేసి నిత్యారాధన జరిగేలాగున ఆదేశించారట. అందే శ్రీమద్రామాయణ కాలక్షేపం పూర్తిగావించినారు.

మణవాళమామునుల సన్నిధి సేవాక్రమము

శ్రీమతి మహతిద్వారే చిఞ్చాం కాఞ్చన మయం చ బలిపీఠమ్
స్థాన మథ యామునేయం చమ్పకతరు సమ్పదం ప్రతీహారమ్
వినతా తనయ మహానస మణి మణ్డపం కనక మయ విమానవరమ్
పృతనాపతి యతిధుర్యౌ నరహరి మథ నమత జానకీ జానిమ్ ।
అథపునరనఘ మణిద్యుతి కవచిత కమలా నివాసభుజ మధ్యమ్ ।
కలయత కమల విలోచన మంజనగిరి నిధి మనంజనం పురుషమ్ ।

సంపత్కరమైన గోపుర ద్వారమును; అత్తాలిప్పుళిని (చింతచెట్టు) బంగారు బలిపీఠము; యమునైత్తుఱైవర్ అనుపుష్పమండపమును; సంపంగి చెట్లతో నిండిన ప్రాకారమును, గరుడాళ్వార్లను; తిరుమడప్పళ్లిని (వంటశాల) తిరుమామణి మండపమును; స్వర్ణమయమైన ఆనందనిలయ విమానమును; సేనమొదలియాళ్వార్లను; యెంబెరుమానార్లను; నరసింహస్వామిని శ్రీరామచంద్రులను సేవించిరి. అటుపిమ్మట ధరించిన మణికాంతులచే ప్రకాశితమైన లక్ష్మీదేవికి నిత్యనివాసమైన వక్షస్థలము గలవాడును, అంజనాద్రికి నిధి వంటివాడును; అఖిలహేయ ప్రత్యనీకుడును; పరమపురుషుడునగు శ్రీనివాసుని కనులార సేవించిరి.

తిరుమలలో అధ్యయన ఉత్సవమ్

తిరుమలైలో అధ్యయనోత్సవములు ఇయఱ్పాతో ప్రారంభమై 23 దినములు నాలాయిరం సేవతో పూర్తి అవుతాయి. ఆపైన ఒక్కరోజు వరాహప్పెరుమాళ్ సన్నిధిలో అధ్యయనోత్సవం జరుగును. అధ్యయనోత్సవ శాత్తుముఱై రోజున తిరుమామణి మణ్డపంలో తిరువాయిమొழி శాత్తుముఱై పూర్తి అయి తీర్థ ప్రసాద గోష్ఠి అవడంతోనే భగవద్రామానుజులు సన్నిధికి ప్రదక్షిణంగా తిరువేంగడముడైయాన్ సన్నిధికి వేంచేసి పెరుమాళ్ల యెదుట "వెన్నుమాలై యిట్టాన్" మండపంలో ఉండగా జీయంగార్లు, ఆచార్యపురుషులు తిరుప్పల్లాండులోని రెండు పాశురములను, "ఒழிవిల్ కాలమెల్లాం, ఉలగముణ్డ పెరువాయా, తాయే తన్దైయెన్నుమ్, అనేపాశురాలను "అఖిల భువన జన్మ స్థేమ" ఇత్యాది శ్లోకాన్ని శరణాగతి గద్యంలోని పూర్వ ఖండాన్ని అనుసంధానం చేస్తారు. అంతట భగవద్రామానుజులకు శ్రీనివాసుని పుష్పమాలా శఠగోపాదులతో మర్యాదలు జరుగును. ఆపైన తిరిగి పై పాశురములను అను సంధింతురు. ఇట్లు మంగళాశాసన కార్యక్రమం పూర్తికాగానే భగవద్రామానుజులు సన్నిధికి ప్రదక్షిణంగా తమ సన్నిధికి వేంచేయుదురు.

"చివరి రోజున తణ్ణీరముదువళి తిరుత్తుణై" అను ఉత్సవం జరుగును. ఆరోజు భగవద్రామానుజులు పాపవినాశం వేంచేసి తీర్థం తీసికొనిరాగా ఆతీర్థంతో పెరుమాళ్లకు తిరుమంజనం జరుగుతుంది. ఇది పెరియ తిరుమలనంబిగారి కైంకర్యానికి స్మారకము.

ఆపైన తిరుపతిలో గోవిందరాజ స్వామివారిసన్నిధిలో అధ్యయనోత్సవములు జరుగును. చివర రోజున నమ్మాళ్వార్లకు పరమ పదోత్సవం జరుపబడుతుంది. ఈ అధ్యయనోత్సవములు పూర్తి అయిన తరువాతనే తిరుమల తిరుపతులలోని సన్నిధులలోను, ఆచార్య పురుషుల తిరుమాళిగలలోను దివ్యప్రబంధాను సన్ధానం ప్రారంభమగును.

తిరుమల తిరుపతులలోని క్షేత్రములు

దిగువతిరుపతిలో గోవిందరాజస్వామి సన్నిధి, చక్రవర్తి తిరుమగన్ (శ్రీరాములవారి) సన్నిధి ప్రముఖముగా తప్పక సేవింపవలసినవి. ఈ సన్నిధులలో గల ఆళ్వారాచార్యుల సన్నిధులును తప్పక సేవింపవలెను. ఈమధ్యే తిరుమల తిరుపతి దేవస్థానముల ధర్మాధికారులైన (శిరియకేళ్వి) శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యేత్యాది శ్రీ శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామి నిర్మించిన సన్నిధియు, యాత్రికులకు అవశ్యము దర్శనీయమై యున్నది. ఈ సన్నిధిలో వేంచేసియున్న శ్రీసుదర్శన నారసింహమూర్తి భక్తులపాలిట కల్పవృక్షము.

తిరుచానూర్‌లోని శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయము తప్పక సేవింపదగినది. యాత్రికులు తొలుత శ్రీపద్మావతీ అమ్మవారిని సేవించి ఆపై తిరుమలకు వెళ్ళి స్వామిని సేవించడం సంప్రదాయం.

"తిరుమల శ్రీనివాసునిపై ప్రముఖ గ్రంథములు"

భగవద్రామానుజులు తిరుమల శ్రీనివాసుని యెదుటనే వేదార్థసంగ్రహమును ఉపన్యసించినారు.

అఖిల భువన జన్మ స్థేమ భంగాది లీలే
వినత వివిధభూత వ్రాత రక్షైక దీక్షే
శ్రుతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే
భవతు మమ పరస్మిన్ శేముషీ భక్తిరూపా ।

అని ఈస్వామి ప్రార్థనతో శ్రీభాష్య రచనకు ఇచటనే శ్రీకారం చుట్టారు. కావుననే శ్రీభాష్యకారుల ఆలయం ఈఆలయప్రాకారంలో ఉన్నతంగా దర్శనమిచ్చుచున్నది. మరియు ఇచట వారు జ్ఞానముద్రతో వేంచేసియున్నారు. వీరు శ్రీవేంకటాచలాధీశ శంఖచక్ర ప్రదాయకులు గదా!

ఈస్వామిని స్తుతించు స్తోత్రాలలో శ్రీవేంకటేశ ఘంటావతారంగా ప్రసిద్ధులైన శ్రీవేదాన్త దేశికులవారి **"దయాశతకమ్"** అగ్రగణ్యమైనది. తొలుత శ్రీవేదాన్త దేశికుల వారికిని, తర్వాత మణవాళ మహామునులకునుకరుణైక పాత్రమ్" అని కీర్తింపబడుచు శ్రీమన్మణవాళమహామునుల అష్టదిగ్గజములలో నొకరైన " శ్రీప్రతివాది భయంకరం అణ్ణన్" అను ఆచార్య తల్లజులు ఈస్వామినిగూర్చి సుప్రభాత, స్తోత్ర, ప్రపత్తి; మంగళాశాసన శ్లోకాలను అనుగ్రహించినారు. ఇవినేడును అనుదినం ఉషఃకాలసేవలో స్వామియొద్ద అనుసంధింపబడుచు బహుళప్రచారం పొందియున్నవి.

శ్రీ గోవిందరాజాచార్యులు అనే మహనీయులు, శ్రీమద్రామాయణమునకు "గోవిందరాజీయమ్" అనే వ్యాఖ్యను ఇచటనే వ్రాసినారు. శ్రీమత్పరమ హంసేత్యాది శ్రీ శ్రీ శ్రీ పరకాల మఠం జీయర్‌స్వామివారు (మైసూర్) "అలంకారమణిహారం" అనే అలంకార శాస్త్ర గ్రంధాన్ని అనుగ్రహించారు. అందు ఉదాహరణ శ్లోకాలను శ్రీ శ్రీనివాసుని స్తుతించునట్లు వ్రాసియున్నారు. పదకవితా పితామహుడైన శ్రీతాళ్లపాక అన్నమాచార్యులవారు తమగేయాలలో శ్రీవేంకటాచలపతిని మైమరచి తనివి తీర కీర్తించారు. తామ్రపత్రములపై లిఖింపబడిన ఆగీతాలను తి.తి. దేవస్థానం వారు స్వరపరచి చక్కగా ముద్రించి ప్రజలకు అందించారు. ఇట్లే అన్నమాచార్యుల వారి కుటుంబ సభ్యులును వేంకటా చలపతిని వేనోళ్ళ కీర్తించినారు. పురందరదాసు, త్యాగరాజు మున్నగు గాయక సార్వభౌములెందరో తమ తమ మాతృభాషలలో స్వామిని కీర్తించి తరించినారు.

మహాభక్తురాలగు తరిగొండ వేంగమాంబ యీస్వామి వైభవమును కావ్యముగా రచించుటయు[illegible] ప్రత్యక్షముగా నిరూపించినది.

తిరుమల తిరుపతి దేవస్థానం వారి సేవలు

శ్రీవేంకటాచలపతి యావద్భారతమున ఆరాధింపబడు దేవాధిదేవుడు. కావుననే **"వేఙ్కటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన**

వేఙ్కటేశ సమో దేవో నభూతో నభవిష్యతి । అని

ప్రస్తుతించారు మన పెద్దలు.

అట్టి ఈక్షేత్రాన్ని నేడు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గమువారు అధికారులు అనన్యాదృశమైన రీతిలో తీర్చిదిద్దుతున్నారు. నానాటికీ యాత్రికుల రద్దీ పెరుగుతుండడంతో ఆధునిక సౌకర్యాలతో, అనేక సత్రములను కాటేజీలను, కల్యాణ కట్టలను ఉచిత భోజనశాలలను, ప్రసాద వినియోగములను; ఉచిత వైద్యశాలలను, ఉపన్యాస వేదికలను, క్యూ కాంప్లెక్సులను, వానిలో టీవీల ద్వారా సన్నిధి కార్యక్రమాలను మున్నగు వానిని ఏర్పాటుచేసి చక్కగా నిర్వహించు చున్నారు. నేడు తిరుమలయాత్ర పరమాహ్లాదకర యాత్రగా నున్నది. తిరుపతిలో తి.తి. దేవస్థానం వారు నిర్వహించుచున్న పురావస్తు ప్రదర్శనశాల; ఓరియంటల్ మానిస్క్రిప్టు లైబ్రరీ, ప్రాచీన ఓరియంటల్ కళాశాల, వేద ఆగమ, దివ్య ప్రబన్ధ పాఠశాల, శిల్ప సంగీత నృత్య కళాశాల, అనేక కళాశాలలు, ఉన్నత పాఠశాలలు ప్రాచీన నవీన విజ్ఞాన వికాసములకు తోడ్పడుచున్నవి.

ఇట్లే వీరు నిర్వహించుచున్న శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు; ఆళ్వార్ దివ్యప్రబన్ధ ప్రాజెక్టు; భాగవత ప్రాజెక్టు; ధార్మిక గ్రంథముల ముద్రణకు సహాయము మున్నగునవి బహుముఖములుగా ధర్మ ప్రచారమునకు తోడ్పడుచున్నవి. అనేక నగరములలో కల్యాణ మండపములు నిర్మించి శిథిలములైన దేవాలయములను జీర్ణోద్ధరణగావించి ఆయాప్రాంత వాసులకు మహోపకారము చేయుచున్నారు.

"వృక్షోరక్షతి రక్షితః" అనే నినాదంతో తిరుమల పరిసర ప్రాంతములను ఘనవన శ్యామలములను గావించుచున్నారు. వీరేర్పాటుచేసిన జంతువుల పార్కులు, అభయారణ్యములు, అనాథశరణాలయాలు మున్నగునవి జీవకారుణ్యానికి నిదర్శనం.

మార్గము: ఈ క్షేత్రమునకు భారతదేశపు నలుమూలలనుండి ప్రయాణ వసతి కలదు. ఇంతటి ప్రయాణ సౌకర్యములు మరియే క్షేత్రమునకును లేవు.

తిరుమల యాత్రకు వెళ్ళే భక్తులకు విజ్ఞప్తి

భక్తులారా ! భాగవతోత్తములారా!

శక్తి సామర్థ్యములు గల స్త్రీ పురుషులు ఆబాలగోపాలము గోవింద నామోచ్చారణం చేస్తూ కాలినడకతో కొండనెక్కి వెళ్ళండి అవసరమైతే తిరిగివచ్చేటప్పుడు బస్‌లో రావచ్చును.

స్నానంచేసి భారతీయ సంప్రదాయం ప్రకారం శుచి శుభ్రములైన వస్త్రములను ధరించి వారి వారి సంప్రదాయానుసారం బొట్టు పెట్టుకొని (శ్రీవేంకటేశ్వరుని సన్నిధానమున ఊర్ధ్వ పుండ్రమును ధరించుట (నామము) సంప్రదాయము) శ్రద్ధా భక్తులతో సేవించండి.

స్వామివారిని సేవింపనిదే భుజింపకండి. ఆలస్యమగు పక్షమున శక్తిలేనిచో పండ్లు పాలు వంటివి తగుమాత్రం తీసికొనండి. ధ్వజస్తంభం వద్ద నమస్కరించి మనస్సులో శ్రీహరి రూపాన్ని ధ్యానిస్తూ గోవింద నామం జపిస్తూ లోనికి వెళ్ళండి .ప్రధాన ద్వారం దగ్గరకురాగానే గరుడాళ్వార్లకు నమస్కరించండి. ద్వారపాలకులకు అంజలి ఘటించి వారి అనుమతిని తీసికొని ఎదురుగాసేవ సాయించుచుండు స్వామివారి దివ్యమంగళ విగ్రహమును కండ్లు చెమర్చగా, శరీరం పులకరింపగా; గద్గదమగు కంఠముతో, పారవశ్యంతో దర్శించండి.

శ్రీవారి పాదారవిందములు; పీతాంబరము, శ్రీహస్తములు; వక్షస్థలమునగల శ్రీభూదేవులను శంఖచక్రములను, ముఖారవిందమును; రత్నఖచిత కిరీటమును దర్శించి తిరిగి పాదారవింద పర్యంతము సేవించండి. అంజలి ఘటించి ఈక్రింది శ్లోకాలను,పాశురాలను పఠించండి.

పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ
యౌ దర్శితౌ స్వ చరణౌ శరణం వ్రజేతి
భూయోఽపి మహ్య మిహతౌ కరదర్శితౌతే
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే
వినావేంకటేశం ననాథో ననాథః
సదావేంకటేశం స్మరామి స్మరామి
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద
ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ.

ఈ శ్లోకాలను అనుసంధానం చేయండి.

దివ్యప్రబన్ధం వచ్చినవారు "అగలిగిల్లేన్ ఇఱైయుమెన్ఱు" తాయేత్తన్ఱై యెన్ఱుమ్" అనే పాశురాలను అనుసంధానం చేయండి.

తిరిగివచ్చునపుడు స్వామికి వెన్నుచూపరాదు. ఈ నియమాలను పాటించి ఈ చెప్పిన విధంగా స్వామిని దర్శిస్తే భగవదనుగ్రహం తప్పక కలుగుతుంది. కావున ప్రతియొక్కరు తిరుమల యాత్ర చేయండి. స్వామి అనుగ్రహాన్ని పొందండి.

పా॥ ఉళన్ కణ్డాయ్ నన్నెఞ్జే; ఉత్తమ నెన్ఱు
ముళన్ కణ్డాయ్; ఉళ్ళువారుళ్ళ - త్తుళన్ కణ్డాయ్
వెళ్ళత్తి నుళ్ళానుమ్; **వేఙ్గడత్తు** మేయానుమ్
ఉళ్ళత్తి నుళ్ళా నెన్ఱోర్

పొయిగై ఆళ్వార్ - ముదల్ తిరువన్దాది 99

పా॥ మనత్తుళ్ళాన్; **వేఙ్గడత్తాన్** మాకడలాన్; మత్తుమ్
నినైప్పరియ; నీళరఙ్గత్తుళ్ళాన్ - ఎనైప్పలరుమ్
తేవాతిదేవ; నెనప్పడువాన్; మున్నొరునాళ్
మావాయ్ పిళన్ద మకన్.

పూదత్తాళ్వార్ - ఇరణ్డాన్దిరువన్దాది 28

పా॥ ఇఱైయాయ్ నిలనాకి; యెణ్డిశైయున్తానాయ్
మఱైయాయ్; మఱైప్పొరుళాయ్ వానాయ్ - పిఱైవాయ్న్ద
వెళ్ళత్తురువి విళఙ్గొలినీర్; **వేఙ్గడత్తాన్**
ఉళ్ళత్తి నుళ్ళే యుళన్.

పేయాళ్వార్లు - మూన్ఱాన్దిరు వన్దాది 39.

పా॥ కడైన్ద పాఱ్కడఱ్కిడన్దు; కాలనేమియై క్కడిన్దు,
ఉడైన్ద వాలి తన్దనుక్కు; ఉదవవన్ది రామనాయ్,
మిడైన్ద వేழ మరఙ్గళుమ్; అడఙ్గవెయ్‌దు, **వేఙ్గడ**
మడైన్ద మాలపాదమే; అడైన్దు నాళుముయ్‌మినో

తిరుమழிశై ఆళ్వారు - తిరుచ్చన్ద విరుత్తమ్ 81

పా॥ అగలకిల్లేన్ ఇఱైయుమెన్ఱు అలర్ మేల్ మఙ్గైయుఱైమార్పా;
నిగరిల్ పుగழా యులగమూన్ఱుడైయా; యెన్నైయాళ్ వానే,
నిగరిల మరర్ మునిక్కణఙ్గళ్ విరుమ్బుమ్; **తిరువేఙ్గడత్తానే**
పుగలొన్ఱిల్లా వడియేన్; ఉన్నడిక్కీழ் అమర్న్దు పుగున్దేనే ॥

నమ్మాళ్వార్లు - తిరువాయిమొழி 6-10-10

పా॥ శెడియాయ వల్ వినైగళ్ తీర్క్కుమ్ తిరుమాలే
నెడియానే **వేఙ్గడవా** నిన్ కోయిలిన్ వాశల్
అడియారుమ్ వానవరుమ్ అరమ్బైయరుమ్ కిడన్దియఙ్గుమ్
పడియాయ్ క్కిడన్దు ఉన్ పవళవాయ్ కాణ్బేనే

కులశేఖరాళ్వార్లు - పెరుమాళ్ తిరుమొழி 4-9

పా॥ శెన్నియోఙ్గు; తణ్ తిరువేఙ్గడ ముడైయాయ్; ఉలకు
తన్నై వాழనిన్ఱనమ్బి !; తామోదరా ! శదిరా !;
ఎన్నైయుమ్ ఎన్నుడై మైయైయుమ్; మున్ శక్కరప్పొఱి యొత్తికొణ్డు;
నిన్నరుళే పురిన్దిరున్దేన్; ఇనియెన్? తిరుక్కుఱిప్పే.

పెరియాழ్వార్లు - పెరియాழ్వార్ తిరుమొழి 5-4-1.

పా॥ విణ్ణీల మేలాప్పు; విరిత్తాల్పోల్ మేగఙ్గాళ్;
తెణ్ణీర్పాయ్ వేఙ్గడత్తెన్; తిరుమాలుమ్ పోన్దానే;
కణ్ణీర్గళ్ ములైక్కువట్టిల్; తుళిశోర చ్చోర్వేనై
పెణ్ణీర్మై యీడழిక్కుమ్; ఇదు తమక్కోర్ పెరుమైయే.

ఆణ్డాళ్ - నాచ్చియార్ తిరుమొழి 8-1.

పా॥ మన్దిపాయ్; వడవేఙ్గడమామలై; వానవర్గళ్
శన్ది శెయ్యనిన్ఱాన్; అరఙ్గత్తరవినణైయాన్;
అన్దిపోల్ నిఱత్తాడైయుమ్; అదన్మేలయనై పడైత్తదోరెழిల్
ఉన్దిమేల దన్ఱో అడియే నుళ్ళత్తి న్నుయిరే.

తిరుప్పాణి ఆழ్వార్లు - అమలనాది పిరాన్ 3


పా॥ తాయే తన్దై యెన్ఱుమ్; తారమేక్కిళై మక్కళెన్ఱుమ్;
నోయే పట్టొழిన్దేన్; నున్నైక్కాణ్బదోరాశైయినాల్;
వేయేయ్ పూమ్పొழిల్ శూழ్; విరయార్ తిరువేఙ్గడవా
నాయేన్ వన్దడైన్దేన్; నల్గియాళెన్నై కొణ్డరుళే ॥

తిరుమఙ్గై యాழ్వార్లు - పెరియతిరుమొழి 1-9-1

ప్రశమిత కలిదోషాం ప్రాజ్యభోగానుబన్ధాం
సముదితగుణజాతాం సమ్యగాచారయుక్తామ్,
శ్రితజన బహుమాన్యాం శ్రేయసీం వేంకటాద్రౌ
శ్రియముపచిను నిత్యం శ్రీనివాస త్వమేవ.

సమస్తజననీం వందే చైతన్య స్తన్యదాయినీమ్
శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీమ్ ॥

"శ్రీమద్వేదాన్తదేశికులు"



96.B. శ్రీనివాసర్ - తిరుమలై

Malayappan - Tirumalai



Alzyasingar - Ahobilam



చక్రవర్తి తిరుమగన్
అయోధ్య

❁ 97. శింగవేళ కున్రమ్ (అహోబిలం) 2 ❁

శ్లో॥ తీర్థై రింద్ర సుపాపనాశ నరసింహాఖ్యానకై రంచితే
లక్ష్మీం ప్రాప్య గుహం విమాన ముపయన్ శ్రీ నారసింహో హరిః ।
దివ్యేహోబిల పట్టణే విజయతే ప్రాచీదిశాస్యాననో
ప్రహ్లాదాక్షి పదం గతః కలిరిపు శ్రీమచ్ఛఠారి స్తుతః ॥

వివః శ్రీ నరసింహస్వామి - లక్ష్మీదేవి - ఇంద్ర - పాపనాశ - నరసింహ తీర్థములు - గుహ విమానము - తూర్పుముఖము - కూర్చున్నసేవ - ప్రహ్లాదునకు ప్రత్యక్షము - నమ్మాళ్వార్ - తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశేః ఈక్షేత్రమున నవనారసింహులు కలరు. ఇక్కడగల అహోబిల మఠములోను లక్ష్మీనరసింహర్ వేంచేసియున్నారు.

లక్ష్మీనరసింహం - దిగువ అహోబిలం

సత్తిరాంత నరసింహం,

యోగనరసింహం	ః-	తేరువీధిలో 2 కి.మీ. దూరమున
కారంగి నరసింహం	ః-	పై అహోబిలం
ఉగ్రనరసింహం	ః-	దిగువ అహోబిలం
భార్గవ నరసింహం	ః-	గరుడాద్రి
పర్మలిధి నరసింహం	ః-	వేదాద్రి
వరాహ నరసింహం		
ప్రహ్లాద నరసింహం	ః-	గంధాద్రి

అహోబిల పర్వతము చుట్టును అనేక సన్నిధులు తీర్థములు కలవు.

మార్గముః శైన్నై - బొంబాయి రేల్వేమార్గంలో గల కడప స్టేషన్‌లోదిగి అక్కడనుండి బస్‌లో 90 కి.మీ దూరంలోని "అర్లకట్ట" అనేచోటదిగి అక్కడ నుండి వేరుబస్‌లో 25 కి.మీ దూరంలో ఈక్షేత్రం చేరవచ్చును. నంద్యాల నుండి 45 కి.మీ. బస్ సౌకర్యం కలదు. అన్నివసతులు కలవు.

పా॥ అజ్గణ్ ఞాలమఞ్జ అజ్గోరాళరియాయ్, అవుణన్
పొజ్గవాగమ్ వళ్ళుగిరాల్; పోళ్ఱ్ద పునిద నిడమ్;
పై జ్ఞాణై కొంమ్బుకొణ్డు; పత్తిమై యాల్; అడిక్కీళ్‌చ్
చెజ్గణాళియిట్టిఱైఞ్జుమ్ శిజ్గవే ఱ్; కున్రమే

తిరుమంగై ఆళ్వార్లు - పెరియ తిరుమొళి 1-7-1.

❁ 98. తిరువయోధ్యై - 3 ❁

శ్లో॥ భాతి శ్రీ సరయూ సరిత్తట గతే శ్రీమానయోధ్యా పురే

శ్రీమత్పుష్కల దేవయాన నిలయ సత్యాఖ్య కాసారకే ।

సీతాలిఙ్గిత మూర్తిరుత్తర ముఖ శ్రీరామ నామా హరి

స్త్వాసీనో భరతాభిర్మునిగణై ర్దేవ్యైచ దృష్ట స్సదా ।

పరాంకుశ కలిధ్వంసి కులశేఖర సూరిభిః

విష్ణుచిత్తేన మునినా మంగళై రభి సంస్తుతః ।

వివః శ్రీరామచంద్రులు (రఘునాయకన్) సీతాదేవి - సరయూనది - పుష్కల విమానము - సత్యపుష్కరిణి - ఉత్తరముఖము - కూర్చున్నసేవ - భరతునకు దేవతల్కు ప్రత్యక్షము. నమ్మాళ్వార్ - కలియన్ - కులశేఖరాళ్వార్ - పెరియాళ్వార్ - తొండరడిప్పొడి యాళ్వార్ కీర్తించినది.

విశే: ముక్తిప్రద క్షేత్రములలో నొకటిగా కీర్తింపబడినది. సరయూనదికి సమీపమున శ్రీరంగనాథుల సన్నిధి కలదు. ఇచట దక్షిణ దేశ అర్చక స్వాములు గలరు.

తిరునక్షత్ర తనియన్:

చైత్రేమాసే సితే పక్షే నవమ్యాంచ పునర్వసౌ

మధ్యాహ్నే కర్కటేలగ్నే రామోజాత స్స్వయంహరిః

మార్గము: కాశి - వారణాసి - లక్నో రైలుమార్గంలో ఫైజాబాద్ స్టేషన్‌లో దిగి బస్‌లో 10 కి.మీ వెళ్ళి ఈ క్షేత్రం చేరవచ్చును. ఇచట అన్ని సౌకర్యాలు కలవు.

పా॥ అఙ్గణెడుమదిళ్ పుడై శూழ் యోత్తి యెన్నుమ్

అణినగరత్తులగనైత్తుమ్ విళక్కుమ్ శోది

వెఙ్గదిరోన్ కులత్తుక్కోర్ విళక్కాయ్ త్తోన్రి

విణ్ముழுదు ముయ్యక్కొణ్డ వీరన్రన్నై

శెఙ్గణెడుమ్ కరుముగిలై యిరామన్రన్నై

త్తిల్లై నగర్ తిరుచ్చిత్తర కూడన్దన్నుళ్

ఎఙ్గళ్ తనిముదల్వనై యెమ్బెరుమాన్రన్నై

యెన్రుకొలో కణ్కుళిర క్కాణునాళే

కులశేఖరాழ்వార్లు - పెరుమాళ్ తిరుమొழி 10-1.

❋ 99. నైమిశారణ్యం - 4 ❋

శ్లో॥ దివ్య విశ్రాంత తీర్థాఢ్యే నైమిశారణ్య పట్టణే ।
పుండరీక లతా నాథో దేవరాజాహ్వయో హరిః ।
విమానం శ్రీ హరిం ప్రాప్య ప్రాచీ వక్త్ర స్థితి ప్రియః ।
దేవర్షీంద్ర సుధర్మాక్షి ప్రత్యక్షః కలిజిన్నుతః ।

వివః దేవరాజన్ - పుండరీక వల్లి - దివ్య విశ్రాంత తీర్థము - శ్రీహరి విమానము - తూర్పుముఖము - నిలచున్నసేవ - దేవర్షులకు ఇంద్రునకు - సుధర్మునకు ప్రత్యక్షము. తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: ఇచట మఠములు, రామానుజ కూటములు కలవు. వనరూపిగా నున్న స్వామికే ఆరాధనము ఆళ్వార్లు కీర్తించిన సన్నిధిగాని పెరుమాళ్లు గాని యిచటలేరు. తిరుమంగై ఆళ్వార్లు వనరూపిగా నున్నస్వామినే కీర్తించిరని కొందరు పెద్దలు చెప్పుదురు. స్వయం వ్యక్త క్షేత్రము. వ్యాస - శుక - సూతులకు సన్నిధులు గలవు. సూత పౌరాణికుల మఠమున అనేక తాళ పత్ర గ్రంథములు గలవు.

ఒకప్పుడు మునులు బ్రహ్మవద్దకు పోయి భూమండలమున తపము చేయుటకు తగిన స్థలమేదని ప్రశ్నింపగా బ్రహ్మ దర్భతో నొక వలయము చేసి భూమిపై విడచి ఇదిపడిన చోటు తపము చేయదగిన స్థలమని చెప్పెనట. ఆపడిన చోటు నైమిశారణ్యము. ఇచట గోమతీనది ప్రవహించుచున్నది. ఇచట మహర్షులు అనేక యజ్ఞయాగాదులు చేసియున్నారు. ఆ సమయములో సూతుడు అష్టాదశ పురాణములను వినిపించెను.

మార్గము: లక్నో - బాలాము మధ్యగల శాండిలా స్టేషన్‌కు 35 కి.మీ కలకత్తా - డెహ్రాడూన్ రైలు మార్గములో బాలమార్ జంక్షన్ నుండి సీతాపూర్ రైలులో నైమిశారణ్యం స్టేషన్. అక్కడ నుండి 3 కి.మీ బండిలోగాని నడచిగాని వెళ్లవచ్చును. అహోబిల మఠం రామానుజ కూటం ఉన్నాయి.

పా॥ వాణిలాముఱువల్ శిఱునుదల్ పెరున్దోళ్; మాదరార్ వనములైప్పయనే
పేణినేన్; అదనై ప్పిழைయెనక్కరుది పేదైయేన్‌పిఱవినో యఱుప్పాన్
ఏణిలే నిరున్దే నెణ్ణినే నెణ్ణి; యిళైయవర్ కలవియిన్దిఱత్తై
నాణినేన్ వన్దున్ తిరువడి యడైన్దేన్; **నైమిశారణియత్తుళెన్దాయ్.**

తిరుమంగై ఆழ்వార్లు - పెరియతిరుమొழி 1-6-1

100. శాళక్కిరామం (సాలగ్రామమ్) - 5

శ్లో॥ గండకీ సరసస్తీరే చంద్ర తీర్థేన శోభితే ।
సాలగ్రామ పురశ్రేష్ఠే కనకాఖ్య విమానగః ॥
శ్రీ మూర్తిదేవ శ్రీ దేవ్యా కుబేరోముఖ సంస్థితః ।
గండకీ గణికా రుద్ర బ్రహ్మణా మక్షిగోచరః
శ్రీ విష్ణుచిత్త కలిజిత్ స్తుతి భూషిత విగ్రహః ॥

వివః శ్రీమూర్తి పెరుమాళ్ - శ్రీదేవి తాయార్ - గండకీ నది - చంద్ర తీర్థము - కనక విమానము - ఉత్తరముఖము - నిలచున్నసేవ - గండకీ అనువేశ్యకు - శివునకు - బ్రహ్మకు ప్రత్యక్షము - పెరియాళ్వార్ తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.


విశే: స్వయం వ్యక్తక్షేత్రము. నేపాల్ దేశమున గలదు. ఖాట్మండుకు 175 మైళ్ళ దూరమున గల ముక్తినాధ్ క్షేత్రమే సాలగ్రామము. (ఖాట్మండుకు 65 మైళ్ళ దూరమున గల దామోదర కుండమే సాలగ్రామమని కొందరి అభిప్రాయము) గండకీ నది జన్మస్థానము. ఈనదిలోనే మనము ప్రతినిత్యము ఆరాధన చేయు సాలగ్రామములు లభించును.

మార్గము: నేపాల్ రాజధాని ఖాట్మాండుకు 100 కి.మీ.

పా॥ కళైయుమ్ కరియుమ్ పరిమావుమ్; తిరియుమ్ కానమ్ కడన్దుపోయ్,
శిలైయుమ్ కణైయుమ్ తుణైయాగ; చెన్హాన్ వెన్రిచ్చెరుక్కళత్తు;
మలైకొణ్డలై నీరణైకట్టి; మదిళ్ నీరిలజ్గై వాళరక్కర్
తలైవన్, తలై పత్తుఅఱుత్తుగన్దాన్; శాళక్కిరామ మడైనెఞ్జే.
తిరుమంగై ఆళ్వార్ - పెరియతిరుమొళి 1-5-1.

మంచిమాట

ఒకనాడు ఒక శ్రీవైష్ణవులు నంబిళ్ల గారిని ఇట్లు అడిగిరి. "కాకాసురుడు పాదములపైబడి శరణువేడినను శ్రీరామచంద్రమూర్తి అతని కంటి నొకదానిని పోగొట్టెను గదా ! కావున శరణాగతుడైనను పూర్వకర్మను అనుభవించియే తీరవలెనా? "సాధ్య భక్తిస్తు సాహన్త్రీ ప్రారబ్ధస్యాపి భూయసీ" అనునట్లు సాధ్య భక్తి ప్రారబ్ధమునుకూడ పోగొట్టవలదా!"అందుకు నంబిళ్లైగారి సమాధానము. "నిజమే. కానీ అంతటి అపరాధియైన కాకాసురుని క్షమించి విడిచిన దానికి గుర్తుగా అట్లు చేసిరి. అంతేకాదు రెండు కళ్లతో చేయు పనిని ఒక్కకంటితోనే చేయగల ఉపకారమును సైతము చేసిరి కావున అది దండించుటయు కాదు."




౯౯. దేవరాజన్ - నైమిశారణ్యం

Devarajan - Naimisaranyam




శ్రీమూర్తి - సాలగ్రామం

Sri Murthy - Salagramam



101.బదరీ నారాయణన్ - బదరి

Badarinadh - Badari



102.నీలమేఘన్ - కండమెన్నుంకడినగర్

Neelameghan - Devaprayaga

❀ 101. బదరికాశ్రమం (బదరినాథ్)6 ❀

శ్లో॥ శ్రీ తప్త కుండ తీర్థాఢ్యే బదర్యాశ్రమ పట్టణే ।
అరవింద లతానాథో నారాయణ సమాహ్వయః ॥
తప్తకాంచన వైమానే సురనాథ దిశాముఖః ।
పద్మాసన జ్ఞాన ముద్రా లంకృతో జపశీలవాన్ ॥
మంత్రోపదేశం కృతవాన్ నరాఖ్యస్య మునేః పురా ।
రథాంశ యోగి కలిజిత్ స్తుతో విజయతే తరామ్ ॥

వివ: బదరీ నారాయణుడు – అరవిందవల్లి – తప్తకుండ తీర్థము – తప్తకాంచన విమానము – తూర్పుముఖము – పద్మాసనము – జ్ఞానముద్ర – నరునకు మంత్రోపదేశము చేసిన స్థలము – పెరియాళ్వార్ తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: స్వయం వ్యక్తక్షేత్రము. తిరు అష్టాక్షరీ మంత్రము అవతరించిన స్థలము. విశాలపురి యనియు తిరునామము గలదు. ఇచట స్వామి అగ్నితప్త కుండముగా వేంచేసియున్నారు. ముందుగా నారద కుండములో స్నానముచేసి పిమ్మట అగ్నికుండములో స్నానమాచరింపవలెను. ఇచట పెరుమాళ్లు మాత్రమే ధృవమూర్తిగా వేంచేసియున్నారు. మిగతావారు ఉత్సవమూర్తులు. ఈస్వామి ఎదుట తెరవేయరు. తిరుమంజనాదులన్నియు బహిరంగముగనే జరుగును. మంచు పడుటవలన తులామాసం పౌర్ణమినాడు (వెణ్ణకాప్పు) వెన్న సమర్పించి తలుపులు వేయుదురు. తిరిగి మేషమాసం పౌర్ణమినాడు తలుపులు తీయుదురు. సన్నిధికి వెనుకగల లక్ష్మీనృసింహ మందిరమున ఉడయవర్ వేదాంత దేశికులు మొదలగువారు వేంచేసియున్నారు. ఈ క్షేత్రమున మన శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారిచే నిర్మింపబడిన సన్నిధి గలదు. ఇచటకు 1 కి.మీ. దూరములో బ్రహ్మకపాలము గలదు. ఇచటకు 8 కి.మీ. దూరమున గల వసుధార కలదు. ఇందు జలము పుణ్యులైన వారిమీదనే పడునని ప్రతీతి.

మార్గము: హరిద్వార్ (కలకత్తా-డెహ్రాడూన్ మార్గము) నుండి హృషికేశ్ చేరి అట నుండి 300 కి.మీ బస్‌లో ప్రయాణించి బదరీచేరవలెను.

పా॥ పణ్డుకామరానవాఱుమ్; పావైయర్ వాయముదమ్
ఉణ్డవారుమ్, వాళ్న్ద వాఱుమొక్క వురైత్తిరుమి,
తణ్డుకాలావూన్ఱి యూన్ఱి; త్తళ్ళి నడవామున్,
వణ్డుపాడుమ్ తణ్డుళాయాన్ వదరివణజ్గుదుమే

తిరుమంగై ఆళ్వార్ – పెరియతిరుమొళి 1-3-5

❁ 102. కండమెన్నుం కడినగర్ ❁

(దేవప్రయాగ) 7

శ్లో॥ శ్రీమన్మంగళ పుణ్యతీర్థ రుచిరే క్షేత్రే ప్రయాగాభిదే
త్వాలింగ్య ప్రియ పుండరీక లతికాం శ్రీ నీలమేఘో విభుః ।
రేజే మంగళ దేవయాన నిలయః ప్రాగ్వక్త్ర సంస్థానగః
భారద్వాజ మునీక్షితః కలిరిపు శ్రీ విష్ణుచిత్త స్తుతః ॥

వివ: నీలమేఘ పెరుమాళ్ - పుండరీకవల్లి - మంగళతీర్థం - మంగళ విమానం - తూర్పుముఖము - నిలచున్న సేవ - భరద్వాజమహర్షికి ప్రత్యక్షము - పెరియాళ్వార్ - తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: ఈ క్షేత్రము హరిద్వారమునుండి హిమవద్గిరికి పోవుదారిలో నున్నది. హరిద్వారము నుండి ఈక్షేత్రమునకు పోవుమార్గములోనే హృషీకేశము కలదు. తపోవనము, లక్షణస్వామి సన్నిధి (లక్ష్మణఝూలా) వ్యాసఘాట్ - శ్రీసీతారాముల సన్నిధి కలదు. హరిద్వారమునుండి 100 కి.మీ. దూరములో ఈ కండమెన్నుం కడినగర్ క్షేత్రము కలదు. దీనినే దేవప్రయాగ యందురు. కోవెలకు వెనుక హనుమాన్ సన్నిధి గలదు. అలకనందా నది ప్రవహించు దేశము - ఆళ్వార్ కీర్తించిన పెరుమాళ్లను రఘునాథ్‌జీ అందురు.

మార్గము: హృషీకేశ్ నుండి బదరీమార్గంలో 70 కి.మీ దూరంలోను హరిద్వార్ - బదరీ మార్గంలో 95 కి.మీ దూరంలోను గలదు.

పా॥ తఙ్గైయై మూక్కుమ్ తమయ్యనై త్తలైయుమ్ తడిన్దవెన్ దాశరదిపోయ్
ఎఙ్గుమ్ తన్ పుకళ్గా విరున్దరశాణ్డ; వెమ్బురుడోత్తమ నిరుక్కై,
కఙ్గై కఙ్గై యెన్ఱ వాశకత్తాలే; కడువినై కళైన్దిడు కిఱ్కుమ్
కఙ్గైయిన్ కరై మేల్ కై తొళనిన్ఱ **కణ్డమెన్నుమ్ కడినకరే** ॥

పెరియాళ్వార్ల - పెరియాళ్వార్ తిరుమొళి 4-7-1

మంచిమాట

1. ఆశ్రయింప వలసిన వానిని అన్నిటిని ఆశ్రయించి భగవంతుని కూడ ఆశ్రయించుట "భక్తి".

2. విడువ వలసిన వాటి నన్నింటిని విడచి తనను కూడ విడుచుట "ప్రపత్తి".

103. తిరుప్పిరిది (నన్దప్రయాగ) (జోషిమఠ్) 8

శ్లో॥ పరిమళ లతికాఖ్యాం నాయకీం వీక్షమాణః
పరమ పురుషనామా భోగి భోగే శయానః ।
కలిరిపు మునికీర్త్యః పార్వతీగోచరాంగో
హిమవతి గిరిరాజే రాజతే ప్రాఙ్ముఖాఖ్యః ॥
గోవర్ధనేంద్ర తీర్థాఢ్యే తిరుప్పిరిది పట్టణే ।
మానసాఖ్య సరస్తీరే గోవర్ధన విమానగః ॥

వివః పరమ పురుషన్ - పరిమళ వల్లి - గోవర్ధన - ఇంద్ర తీర్థములు. మానస సరస్సు - గోవర్ధన విమానము - తూర్పుముఖము - భుజంగ శయనము - హిమపత్పర్వతము - పార్వతీదేవికి ప్రత్యక్షము. తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశేః జోషీమఠ్‌నే తిరుప్పిరిది యందురు. ఈ క్షేత్రము దేవప్రయాగ నుండి 170 కి.మీ దూరములో నున్నది. మధ్యలో గల నందప్రయాగలో విష్ణుగంగ మందాకినీ నదులు కలయుచున్నవి. అచట నందగోపులు, యశోద కణ్ణన్ సన్నిధులు గలవు.

కుబేరుడు తపమాచరించిన ప్రదేశమే తిరుప్పిరిది. ఇచట ఆది శంకరాచార్యుల వారిచే ప్రతిష్ఠింపబడినట్లుగా ప్రసిద్ధమైన నృసింహస్వామి సన్నిధి కలదు. వాసుదేవుల సన్నిధి కలదు. వాసుదేవులు నిన్న తిరుక్కోలములో వేంచేసియున్నారు. వీరినే ఆళ్వార్లు కీర్తించినట్లుగా కొందరు చెప్పుదురు.

ఈ జోషీమఠ్ సమీపముననే విష్ణు ప్రయాగ కలదు. అచట నారదునిచే ప్రతిష్ఠింపబడిన సన్నిధి కలదు. దీనికి సమీపముననే పాండుకేశ్వరం గలదు. బదరీ సన్నిధి మూసియుంచు నపుడు ఉత్సవమూర్తులను ఈపాండికేశ్వరములోని వాసుదేవుల సన్నిధిలో నుంచి తిరువారాధన చేతురు. ఈపాండికేశ్వరమునకు 25 కి.మీ దూరమున బదరికాశ్రమము గలదు.

మార్గముః దేవప్రయాగనుండి 170 కి.మీ

పా॥ వాలి మావలత్తొరువనదుడల్; కెడవరి శిలై వళై విత్తన్ను;
ఏలనాఱు తణ్డడమ్ పొழிలిడమ్బెఱ; విరున్ద నల్లిమయత్తుళ్
ఆలిమా ముగిలదిర్ దరపరువరై ; యగడుఅ ముగడేఱి;
పీలిమామయిల్ నడఞ్జెయుమ్; తడఞ్జునై ప్పిరిది శెన్దడెనెఞ్జే
తిరుమంగై ఆழ்வార் - పెరియతిరుమొழி 1-2-1.

❋ 104. వడమధురై (ఉత్తరమధురి) 9 ❋

శ్లో॥ యమునా సరితస్తీరే హ్యుత్తరే మథురా పురే
భద్రాఖ్యాన విమానస్థః శ్రీ కృష్ణః ప్రాఙ్ముఖ స్థితిః ॥
రుక్మిణీ సత్య భామాభ్యాం వసుదేవామరేక్షితః ।
శ్రీ విష్ణుచిత్త తత్సూను శఠజిత్ కలిహస్తుతః ॥

వివ: శ్రీకృష్ణుడు - రుక్మిణీ సత్యభామ - యమునా నది - భద్ర విమానము - తూర్పుముఖము - నిలచున్నసేవ - వసుదేవునకు; దేవతలకు ప్రత్యక్షము - పెరియాళ్వార్; ఆండాళ్; నమ్మాళ్వార్; తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: ఈ క్షేత్రము ముక్తి ప్రద క్షేత్రములలో నొకటి. ఢిల్లీకి దక్షిణమున 140 కి.మీ దూరమున గల "మధురా" స్టేషన్ సమీపమున యమునానదీ తీరమున శ్రీకృష్ణుని అవతారస్థలము కలదు. దీ కి ఉత్తరం 10 కి.మీ దూరమున బృందావనము; తూర్పున 6 కి.మీ దూరమున గోకులము, దక్షిణమున 10 కి.మీ దూరములో గోవర్ధనము కలవు. ఆళ్వార్లు కీర్తించిన క్షేత్రమిపుడు కానరాదు. మధురానాథ, ద్వారకానాథ సన్నిధులు ప్రసిద్ధిచెందినవి. (ఇచట ఉ.వే. శ్రీమాన్ గోవర్ధనం రంగాచార్యస్వామి వారిచే నిర్మింపబడిన సప్త ప్రాకారములు గల రంగమందిరం దాక్షిణాత్య సంప్రదాయముతో పాంచరాత్రాగ మోక్తముగా నిర్వహింపబడుచున్నది. ఇచట అన్ని సన్నిధులు కలవు.)


సర్వ సౌకర్యములు కలవు. ఈ క్షేత్రమున గల ముఖ్యమైన స్నానఘట్టము విశ్రాంత్ ఘాట్. ఇచటనొక సన్నిధి నిర్మించి గోపుర శిఖరమున గంటలను కట్టియున్నారు. ప్రతిదినము సాయంకాలము 6 గంటలకు ఇచట నుండి యమునానదికి దీపారాధన జరిపింతురు.

కంసునికోట, కేశవాలయము, (బందే ఖనా) శ్రీకృష్ణుని జన్మస్థానము సేవింపదగినవి.

మార్గము: మధుర జంక్షన్ నుండి (ఢిల్లీ - ఆగ్రామార్గం) 3 కి.మీ


పా॥ ఇదువో పొరుత్త మ్మిన్నాళ్ పృ్నడై యా; యేఱుమిరుమ్ శిఱై ప్పుళ్
అదువే కొడియా వుయర్ త్తానే; యెన్ఱెన్ఱేత్తి యఱ్ఱుదక్కాల్
ఎదువే యాగ క్కరుదఱ్కో; లిమ్మాఞాలమ్ పొఱై తీర్ప్పాన్
మదువార్ శోలై **యుత్తరమదురై;** ప్పిఱన్దమాయనే ॥

నమ్మాళ్వార్ - తిరువాయిమొழி 8-5-9.




103.పరమపురుషన్ - తిరుప్పిరిది

Paramapurushan - Tiruppiridi



104.శ్రీకృష్ణన్ - వడమదురై

Sri Krishnan - Vadamadhurai



105. కళ్యాణ నారాయణన్ - ద్వారక
Kalyana Narayanan - Dwaraka



106.నవమోహనకృష్ణన్ - తిరువాయిప్పాడి
Navamohana Krishnan - Tiruvaippadi

❀ 105. శ్రీ ద్వారక 10 ❀

శ్లో॥ శ్రీ గోమతీ పుణ్య సరస్తటస్థే శ్రీ ద్వారకాఖ్య నగరే విరాజన్
కల్యాణ నారాయణ నామధేయః కల్యాణదేవ్యా పరిభూషితాఙ్గః ॥
దివ్యాష్ట మహిషీ నాథో ద్రౌపదీ దృష్టి గోచరః
హేమకూట విమానస్థః పశ్చిమాభి ముఖాననః ।
పరాంకుశ కలిధ్వంసి గోదావిష్ణు మనస్తుతః ॥

వివః కల్యాణ నారాయణన్ - కల్యాణదేవి - గోమతీదేవి - అష్టమహిషులు హేమకూట విమానము - పశ్చిమ ముఖము - నిలచున్నసేవ - ద్రౌపదికి ప్రత్యక్షము - నమ్మాళ్వార్ - తిరుమంగై ఆళ్వార్, ఆండాళ్ - పెరియాళ్వార్ కీర్తించినది.

విశేః ఇయ్యది ముక్తి ప్రద క్షేత్రములలో నొకటి. సన్నిధికి సమీపముననే గోమతీ నది సముద్రములో కలియుచున్నది. అక్కడ నుండి బస్సుమార్గమున పోయి **బేటీ ద్వారక** చేరవలెను. ఇది శ్రీకృష్ణుని నివాస స్థలము. ఇచట 1500 గృహములు కలవు. ఇచట మూలవరులు శంఖ చక్రధారియై వేంచేసియున్నారు. దీనికి 5 కి.మీ దూరమున **శంఖతీర్థము** కలదు. ఇచట పెరుమాళ్ళ వక్షస్థలమున పిరాట్టి వేంచేసియున్నారు. రుక్మిణీదేవి ఉత్సవ తాయార్. అనేక సన్నిధులు కలవు. ప్రతిదినము తిరుమంజనము జరుగును. పసిపిల్లవానివలె - రాజువలె - వైదికోత్తమునివలె అలంకారములు జరుగును.

ద్వారక నుండి ఓఖ పోవు మార్గములో 5 కి.మీ దూరమున రుక్మిణీదేవి సన్నిధి గలదు. ఇదియే రుక్మిణీ కల్యాణము జరిగిన ప్రదేశము. ద్వారక సమీపమున తోతాద్రి మఠము కలదు. విరావన్ స్టేషన్‌లో దిగి 160 కి.మీ దూరమునగల రైవతక పర్వతమును చేరవచ్చును. ఇట అనేక సన్నిధులు గలవు. కృష్ణావతారమునకు ముందుగానే సేవసాయించిన ప్రదేశము. శయనతిరుక్కోలము.

మార్గముఃబొంబాయి - ఓగా రైలుమార్గంలో ఓగారేవు ముఖద్వారానికి 35 కి.మీ దూరము అహమ్మదాబాద్ నుండి బస్‌లు గలవు. అన్నివసతులు కలవు.

పా॥ కూట్టిలిరున్దు కిళియెప్పోదుమ్ కోవిన్దా ! కోవిన్దా ! ఎన్ఱ్ఱళైక్కుమ్
ఊట్టక్కొడాదు శెఱుప్పనాగిల్ ఉలగళన్దాన్ ! ఎన్ఱు ఉయరక్కూవుమ్;
నాట్టిల్ తలైప్పళియెయ్ది యుఙ్గళ్ నన్మైయిళన్దు తళియిడాదే
శూట్టుయర్ మాడఙ్గళ్ శూళ్న్దు తోన్ఱుమ్ **తువరావదిక్కె**న్నైయుయ్ త్తిడుమిన్
ఆణ్డాళ్ - నాచ్చియార్ తిరుమొళి 0-12-9.

❋ 106. తిరువాయిప్పాడి (గోకులము)11 ❋

శ్లో॥ గోకులే యమునా తీరే ప్రాచీముఖ లసత్ స్థితిః
రుక్మిణీ సత్యభామాభ్యాం హేమకూట విమానగః ।
నవమోహన కృష్ణః శ్రీనంద గోపాక్షి గోచరః ।
రథాంశ కలిజిత్ గోదా కులశేఖర సంస్తుతః ॥

వివః నవమోహన కృష్ణన్ - రుక్మిణి - సత్యభామ - గోకులము - యమునానది తూర్పుముఖము - నిలచున్నసేవ - హేమకూట విమానము - నందగోపునకు ప్రత్యక్షము - కులశేఖరాళ్వార్ - పెరియాళ్వార్ - ఆండాళ్‌కీర్తించినది.

విశే: ఆళ్వార్లు కీర్తించిన కోవెలగాని పెరుమాళ్లుగాని యిపుడుకానరారు. ఇపుడున్న సన్నిధులు తర్వాత నిర్మించినవే. గోకులమునకు 1 కి.మీ దూరములో పురాణ గోకులము గలదు. అచట ఆలయమునకు ముందుభాగమున యమునానది ప్రవహించును. నందగోపులు, యశోద, బలరాములు - ఊయలలో శ్రీకృష్ణుడు సేవ సాదింతురు. ఇచట రెండు సన్నిధులు - కలవు. రెండును సేవింప దగినవి. ఇది శ్రీకృష్ణుడు పెరిగిన స్థలము - బలరాముని అవతార స్థలము. ప్రతి ఆదివారము రాసక్రీడ, జలక్రీడ ఉత్సవములు జరుగును. తప్పక సేవింపదగిన ఉత్సవములు.

మార్గము: మధురకు 12 కి.మీ దూరములో కలదు.

పా॥ నాణి యినియోర్ కరుమ మిల్లై నాలయలారు మఱిన్దొళిన్దార్
పాణియాదెన్నై మరున్దు శెయ్‌దు పణ్డుపణ్డాక్కవుఱుదిరాగిల్
మాణియురువా యులగళన్ద మాయనై క్కాణిల్ తలై మఱియుమ్;
ఆణైయాల్ నీరెన్నై క్కాక్కవేణ్డిల్ ఆయ్‌ప్పాడిక్కే యెన్నైయుయ్‌త్తిడుమిన్
ఆణ్డాళ్ - నాచ్చియార్ తిరుమొళి 0-12-2

మంచిమాటలు

1.శిష్యుని హితముగోరువాడు ఆచార్యుడు. మనోవాక్కాయముల ఆచార్య కైంకర్యము చేయువాడు శిష్యుడు.

2.ఆకలిగొన్నవానికి అమృతపానము వంటిది ద్వయాను సంధానము.

❊ 107. తిరుప్పార్ కడల్ (క్షీర సముద్రము)12 ❊

శ్లో॥ క్షీరాబ్ధా వమృతాఖ్య తీర్థ రుచిరే శ్రీవ్యూహమూర్తి ప్రభుః
నాయక్యాతు కడల్ మకళ్ పదయుజా త్వష్టాంగ వైమానగః ।
లంకా వీక్షణ భాక్ భుజంగ శయనః పద్మాసనేశాదిభిః
దృష్టాంగోఖిల దివ్యసూరి వచసాం పాత్రంచ నీళాస్తుతేః ॥
రామకృష్ణాది మూర్తీనాం మూలకారణ విగ్రహః ।
శరణాగత గీర్వాణ రక్షణార్థం విరాజతే ॥

వివః క్షీరాబ్ధి నాథన్ – (వ్యూహమూర్తి) క్షీరాబ్దిపుత్రి – అమృత తీర్థం – అష్టాంగ విమానము – దక్షిణముఖము – భుజంగ శయనమ్ – బ్రహ్మ రుద్రాదులకు ప్రత్యక్షము – ఆళ్వార్లు, ఆండాళ్ కీర్తించినది. రామకృష్ణాది విభవావతారములకు మూలకందమైన రూపము. శరణాగతులను, దేవతలను రక్షించుటకై వేంచేసియున్నారు.

మార్గము: దేవతలకు, సనకసనందనాది యోగులకు మాత్రము దర్శింపవీలైనది.

పా॥ తిరుమగళుమ్ మణ్మగళుమ్; ఆయ్మగళుమ్ శేర్న్దాల్,
తిరుమగట్కే తీర్న్దవాఱెన్కొల్ – తిరుమగళ్మేల్
పాలోదమ్ శిన్దప్పడ నాకణైక్కిడన్ద;
మాలోద వణ్ణర్ మనమ్

పొయిగై ఆళ్వార్ – ముదల్ తిరువన్దాది 42

పా॥ పామ్బణైమే ఱ్పాఱ్కడలుళ్; పళ్ళియమర్న్దదువుమ్,
కామ్బణైత్తోళ్ పిన్నైక్కా; యేఱుడనేழ் శెత్తవుమ్
తేమ్బణైయ శోలై; మరామరమే ழெయ్దదువుమ్
పూమ్బిణైయ తణ్డుழாయ్ ప్పొన్ముడియమ్పోరేఱే ॥

నమ్మాళ్వార్ – తిరువాయిమొழி 2-5-7.

మంచిమాట

సంసారమనెడి పాము కరచినచో అందులకు
తగిన ఔషదము ద్వయ మంత్రము

108. పరమపదమ్ (తిరునాడు)13

శ్లో॥ శ్రీవైకుంఠే పరమ పదమిత్యార్య సంఘోహగీతే
మాయాతీతే త్రిగుణ రహితే శుద్ధ సత్త్వ స్వరూపే ।
నిత్యైర్ముక్తై ర్లసతి విరజా దివ్య నద్యా సమేతే
ప్రోక్తైచైరం మద పదసరో వేదమౌళి ప్రసిద్ధే ॥
లక్ష్మీ నీళా వనిముఖ శతై ర్దివ్య పత్నీ సమూహై
ర్నిత్యం సేవ్యః పరమపదరా ద్వాసు దేవాపరాఖ్యః ।
యామ్యాఖ్యాశా వదన యుగ నంతాఖ్య వైమాన శోభే
దివ్యైః కీర్త్య స్వగుణ విభవ స్సూరిభి ర్భాతి నిత్యమ్ ॥
దివ్యాస్థానే మణిమయ మహాస్తంభ సాహస్ర రమ్యే
శేషే దివ్యే దశశత ఫణా మండలాఖండ శోభే ।
శ్రీమద్రామానుజముని...వ ప్రోక్త సిద్ధాన్త తత్త్వే
ప్రేమోద్ఘుష్ట స్వ విషయ జగత్కారణత్వాది ధర్మః ॥


వివః పరమ పదనాథన్ – పెరియ పిరాట్టి – మాయాతీతము – శుద్ధ సత్త్వమయ దేశము – నిత్యముక్త సంసేవ్యము – విరజానది – ఐరం మద సరస్సు – శ్రీ భూ నీళాది దివ్యపత్నీ సమేతము – పరవాసుదేవ తిరునామము – దక్షిణముఖము – అనంతవిమానము కూర్చున్నసేవ – మణిమయ సహస్ర స్తంభ శోభిత తిరుమామణి మంటపము – భగవద్రామునజ సిద్ధాంతమున ప్రేమాతిశయము గలమూర్తి – జగత్కారణత్వాది ధర్మములు గలవాడు. ఆళ్వార్లు కీర్తించిన మూర్తి. భగవదనుగ్రహమున మోక్షము నందిన వారలకు మాత్రమే ప్రాప్యుడు.

పా॥ విణ్ కడన్ద శోదియాయ్ విళజ్గు ఞానమూర్తియాయ్
పణ్ కడన్ద తేశమేవు పాపనాశనాదనే
ఎణ్ కడన్ద యోగినోడు ఇరున్దు శెన్రు మాణియాయ్
మణ్ కడన్ద వణ్ణ నిన్నై యార్ మదిక్కవల్లరే ॥


తిరుమழிశై ఆழ்వార్లు – తిరుచ్చన్ద విరుత్తమ్ 27.

పా॥ శూழ் విశుమ్బణి మగిల్ తూరియ ముழక్కిన
ఆழ் కడలలై తిరై క్కై యెడుత్తాడిన
ఏழ் పొழிలుమ్ వళమేన్దియ వెన్నప్పన్
వాழ் పుగழ் నారణన్ తమరై క్కణ్డుగన్దే.

నమ్మాళ్వారు – తిరువాయిమొழி 10-9-1.



క్రాద్విదాఘన్
పరుప్యార్ కథల్



08.పరమపద నాథన్ - పరమపదమ్

Paramapadanadhan --Parma Padem

శ్రీరస్తు

పౌరాణిక క్షేత్రములు

శ్లో॥ అథ పౌరాణికై ర్గీతా దివ్యదేశా శ్రియః పతేః । యద్వ్యద్రి పూర్వా వర్ణ్యంతే యతీశ్వర కటాక్షతః ।

1. బృన్దావనమ్

శ్లో॥ శ్రీ వత్సాప హరాఖ్య తీర్థ రుచిరే బృందావనాఖ్యే పురే
రాధా వల్లభ నాయకో విజయతే రాధా రమా సంయుతః ।
రాధాయా నయన ద్వయా తిథి వపుః ప్రాగాస్య సంస్థానగో
దివ్యై ర్మంగళ చేష్టితై ర్గుణ గణై రామోద ముత్పాదయన్ ॥

వివః రాధా వల్లభ పెరుమాళ్; రాధాదేవి; వత్సాపహార తీర్థము; యమునానది; తూర్పు తిరుముఖ మండలము; నిన్రతిరుక్కోలము; రాధాదేవికి ప్రత్యక్షము. ఈ సన్నిధి కాళీయ మర్దన ఘట్టమునకు సమీపమున గలదు.

విశేః శ్రీకృష్ణ భగవానుడు యాదవ ప్రముఖులతో నివసించిన ప్రదేశము బృందావనము. ఇచట ప్రధానముగా సేవింపదగినవి యమునానదీ తీరమున గల ముప్పది రెండు స్నానఘట్టములు; కాళీయమడుగు; కదంబ వృక్షము; వస్త్రాపహార ఘట్టము అతిసుందరముగా మలచబడిన క్షీరఘాట్; కేశఘాట్, బిల్వవనము (లక్ష్మినిలయం) రాధా నివాసమైన మధువనము.

ఇచట ఉ.వే. శ్రీమాన్ గోవర్ధనం రంగాచార్య స్వామి వారిచే నిర్మింపబడిన శ్రీరంగమందిరముకలదు. ఇది శ్రీరంగమువలె సప్త ప్రాకారములతో దాక్షిణాత్య సంప్రదాయమున పాంచరాత్రగ మోక్త ప్రకారముగా నిర్వహింపబడుచున్నది. ఇచట సేవార్థులకు సర్వసౌకర్యములు కలవు. సన్నిధిలో ప్రసాదము లభించును.

ఈ క్షేత్రస్వామి విషయమై శ్రీవేదాంత దేశికులు గోపాలవింశతిని అనుగ్రహించిరి.

పా॥ పట్టిమేయ్న్దోర్ కారేఱు; పలదేవఱ్కోర్ కీழ்క్కన్ఱాయ్;
ఇట్టీరిట్టు విళైయాడు; యిఙ్గేపోదక్కణ్డీరే? ।;
ఇట్టమాన పశుక్కళై; యినిదుమఱిత్తు నీరూట్టి;
విట్టుక్కొణ్డు విళైయాడు **విరున్దావనత్తే కణ్డోమే.**

పా॥ మాదవ నెన్ మణియినై వలైయిల్ పిழைత్త పన్నిపోల్
ఏదుమొన్ఱుమ్ కొళత్తారా వీశన్ఱన్నై క్కణ్డీరే !
పీదగవాడై యుడైతాழ ప్పెరుఙ్గార్ మేగక్కన్ఱేపోల్
వీదియార వరువానై **విరున్దావనత్తే కణ్డోమే!!.**

ఆణ్డాళ్ - నాచ్చియార్ తిరుమొழி 14 - 1, 5

2. శ్రీ ముష్ణమ్


శ్లో॥ శ్రీ ముష్ణే పురి నిత్యపుష్కరిణికా సంశోభితే వామనం
వైమానం సమధిశ్రితోంబు జలతా నాధోంబు రాద్ధి ఙ్ముఖః ।
శ్రీ మానాది వరాహనామ విదితో హ్యశ్వత్థనారాయణః
ప్రత్యక్షో భువి రాజతేఽ నవరతం సత్స్వజ్ఞ కల్పద్రుమః ॥

వివః ఆది వరాహపెరుమాళ్ - అంబుజవల్లి నాచ్చియార్; వామన (వేద) విమానము; నిత్యపుష్కరిణి ; తూర్పు తిరుముఖ మండలము; నిలుచున్న సేవ. అశ్వత్థ నారాయణునకు ప్రత్యక్షము.

ఇది అష్టస్వయంవ్యక్త క్షేత్రములలో నొకటి. ఉత్సవరులకు యజ్ఞ వరాహన్ అనిపేరు. హిరణ్యాక్షుని సంహరించి భూదేవిని యుద్ధరించి అర్చామూర్తిగా అవతరించుటచే ఆదివరాహమనిపేరు. ఇచట తాయార్లకు చెలికత్తెలుగా నలుగురు కన్యలుగలరు.

కమఠన్, తుల్లికా; సుద్యుమ్న; భూదేవి, సుధర్మలకు ప్రత్యక్షము.

మార్గము:– చిదంబరం నుండి 25 కి.మీ. వృద్ధాచలం నుండి కూడ బస్ వసతి కలదు.



భూ వరాహ స్వామి

BHOOVARAHA SWAMY

3. పాప వినాశనమ్

శ్లో॥ శ్రీ మత్పాప వినాశ నామని పురే శ్రీ పుండరీ కాఖ్య స
త్తీర్థే పాప వినాశ మధ్య నిలయః ప్రాచీముఖ స్సంస్థితః ।
ప్రత్యక్షో జయ చోళనామ నృపతే శ్రీ పాపనాశ ప్రభు
ర్దేవ్యా పంకజ వల్లికాహ్వయ యుజా సంశోభితే సంతతః ॥

విశే: పాపవినాశ పెరుమాళ్; పంకజవల్లి తాయర్; పాపవినాశ విమానము; పుండరీక పుష్కరిణి; తూర్పుముఖమండలము; నిలచున్నసేవ; జయచోళునకు ప్రత్యక్షము.

మార్గము: ఈ క్షేత్రము తంజావూరునకు 24 కి.మీ దూరమున గలదు. సమస్త సౌకర్యములు గలవు. కుంభకోణము నుండి టౌన్‌బస్ కలదు. ఈక్షేత్రమునకు 3 కి.మీ దూరమున కపిస్థలమను దివ్యదేశము కలదు.

మంచిమాట

భగవంతునకు భక్తునకు మధ్య భేదము చూపరాదు. భాగవతోత్తముల యందు భగవదనుగ్రహము కలదని భావింపవలెను. భగవంతుని శ్రీపాదములను ఆశ్రయించినట్లుగనే భక్తులను కూడా ఆశ్రయింపవలెను. వారివద్ద తీర్థ స్వీకారము చేయునపుడు తమ ఆచార్యులను స్మరింపవలెను. తాను ఇతరులకు తీర్థమును ప్రసాదించునపుడు తమ ఆచార్యుని స్మరించుచు ద్వయమంత్రాను సంధానము చేయవలెను. ఇట్లుచేయుట తీర్థమిచ్చువారికిని తీసుకొనువారికిని స్వరూపానురూపమై యుండును. ఈ విధముగా కాక అర్థ కామ పరవశులైనచో స్వరూపహాని సంభవించును.

"యామునమునులు"

4. తిరునారాయణపురమ్ (మేల్కోట్టై)

శ్లో	కల్యాణీ సరసా పరాశర ధనుష్కోట్యాఖ్య వైకుంఠకైః
తీర్థైః యాదవ లోకపావన ముఖైః పుణ్యైస్సదా శోభితే
శ్రీమద్యాదవ భూధరేంద్ర శిఖరే నారాయణాఖ్యే పురే
శ్రీనారాయణ నామకో విజయతే సంపత్కుమారో హరిః ॥
యదుగిరి పదపూర్వాం నాయకీ మీక్ష మాణః
స్థితియుగ్ర భుదిగా స్యో నంత వైమాన మాప్తః ।
మణిమకుట నిమిత్తం పక్షిరాజాక్షి సేవ్యో
యతిపతి కరుణాత్తో రక్షితో రాజరాజః ॥

వివః తిరునారాయణన్ - ఉత్సవరులకు శెల్వప్పిళ్లై, సంపత్కుమారన్, శ్రీరామప్రియర్ అనుతిరునామములు కలవు. తాయార్ యదుగిరి నాచ్చియార్ పెరుమాళ్ల శ్రీపాదములలో భూదేవి వేంచేసి యున్నారు.

కల్యాణి, వైకుంఠ, పరాశర, మైత్రేయ, ధనుష్కోటి, యాదవ, లోకపావన పాండవ తీర్థములు. తూర్పు తిరుముఖ మండలము; నిలచున్నసేవ; వేద పుష్కరిణి, శ్రీరామతీర్థము, నారాయణతీర్థము, గరుత్మంతునకు వైరముడి నిమిత్తము ప్రత్యక్షము. ప్రతినిత్యము అనుసంధానముచేయు శ్రీరంగాది క్షేత్రములలో తిరునారాయణపురము నాల్గవది. ఈక్షేత్రమునకు జ్ఞానమండపమనిపేరు.

విశే: కృతయుగమున సనత్కుమారులు సత్యలోకమునుండి ఆనందమయ విమానముతో తీసికొనివచ్చి ఇచ్చట శ్రీమన్నారాయణుని ప్రతిష్ఠించుటచే నీక్షేత్రమునకు నారాయణాద్రియనిపేరు. త్రేతాయుగమున దత్తాత్రేయుడు నల్గురు వేదపురుషులతో వేద పుష్కరిణి సమీపమున సదా వేదాధ్యయనము చేయుటచే వేదాద్రియనియు, ద్వాపరయుగమున నమ్బిమూత్తపిరాన్ అనువారు; యదుశేఖరుడైన శ్రీకృష్ణభగవానుడు ఆరాధించుటచే యాదవాద్రి యనియు; కలియుగమున యతి శేఖరులైన భగవద్రామానుజులు వేంచేసి జీర్ణోద్ధారణచేయుటచే "యతిశైల"మనియు పేరువచ్చెను. దక్షిణ బదరికాశ్రమమనియు తిరునామమ కలదు.

భగవద్రామానుజులు చోళోపద్రవకాలమున ఈక్షేత్రమునకు వేంచేసి ఈ ప్రాంత్రమును పాలించుచున్న రాజును కటాక్షించి వానికి విష్ణువర్ధనుడని దాస్యనామ మొంచిరి. మరియు భూమియందు నిక్షిప్తమై యున్న ఈ క్షేత్రమును స్వామి ఆజ్ఞ ప్రకారము పునరుద్ధరణగావించిరి. ఇచట వేంచేసియున్న ఉత్సవమూర్తి ఆనాడు ఢిల్లీ పాదుషా అంతః పురము నందుండుటచే భగవద్రామానుజులు ఢిల్లీచేరి పాదుషాచే




.యదుగిరినాచ్చియార్ - తిరునారాయణపురం

Yadugiri Nachichiyar - Malkotri




1.A.తిరునారణన్ - తిరునారాయణపురం

Tirunaranan - Malkotai



3. రాజగోపాలన్ - మన్నార్గుడి

Rajagopalan - Mannargudi



4.రాజగోపాలన్ - కాట్టుమన్నార్కోయిల్

Rajagopalan - Kattumannar Koil

సత్కృతులై అంతఃపురమందలి శ్రీరామప్రియలను సేవింపగానే వారు ఆశ్రిత వాత్సల్యముతో వచ్చి ఉడయవరుల ఒడిలో కూర్చుండ ఉడయవరులు ఆనందముతో "ఎన్నుడైయ శెల్వప్పిళ్ళయో?" అని పలుకుటచే తదాదిగా వారికి శెల్వప్పిళ్ళైయను తిరునామమేర్పడినది.

స్వామి యెంబెరుమానారులు తిరువాయిమొళ్ళిని పెంచిన తల్లియగుటచే నాల్గవ దశకమున మొదటి తిరువాయిమొళ్ళియగు "ఒరునాయకమాయ్" అను దశకమును ఈక్షేత్రస్వామి విషయముగా సమర్పించిరి.

పెరుమాళ్ళ ఆజ్ఞచే గరుడాళ్వారు శ్వేతద్వీపమందలి "మృత్తికన్ను" తీసికొని వచ్చి ఈ క్షేత్రమునందుంచుటచే నిచటి తిరుమణి ప్రభావ సంపన్నమైనది. ఇచట ఉడయవరులు పండ్రెండు సంవత్సరములు వేంచేసియుండిరి. ఆకాలముననే వారి తిరుమేనిని (అర్చావిగ్రహమును) భక్తులు ప్రతిష్ఠించిరి.

ఇచటి కొండమీద నరసింహస్వామి, ఉడయవర్, వేదాన్త దేశికుల సన్నిధులు గలవు. శ్రీపరాశర భట్టారకుల శిష్యులగు నంజీయరు అనువారు ఇచటనే అవతరించిరి.

మార్గము: బెంగుళూరునకు 60 కి.మీ. మేల్కోట్టై యనియే చెప్పాలి.

శ్లో ॥ ఆరుహ్యోఽచల యాదవాద్రి శిఖరం కల్యాణ తీర్థే తతః
స్నాత్వా లక్ష్మణయోగినః పదయుగం నత్వాతు గత్వాతతః
శ్రీనారాయణ మేత్య తత్ర ధరణీ పద్మాలయా మధ్యగం
పశ్యేయం యది కిన్త పః ఫల మతస్సంపత్కుమారం హరిమ్ ॥

పా ॥ ఒరునాయకమా యోడ వులగుడనాణ్డవర్
కరునాయ్ కవర్న్ద కాలర్ శిదైగియపానై యర్
పెరునాడుకాణ విమ్మైయిలే పిచ్చైత్తామ్ కొళ్వర్
తిరునారణన్తాళ్ కాలమ్బెఱ చ్చిన్దిత్తుయ్మినో

నమ్మాళ్వార్లు - తిరువాయిమొళ్ళి 4-1-1

మంచిమాట

ఎంబెరుమాన్ తాళ్‌తొழువార్ ఎప్పొழుదుమ్ ఎన్మనత్తే ఇఱుక్కిన్దారే

"శ్రీమన్నారాయణుని పాదపద్మములకు నమస్కరించువారు ఎల్లప్పుడు నామనస్సులో నిలచియుందురు." అను తిరుమంగైయాళ్వార్‌ల శ్రీసూక్తిని మరువక స్మరింపుడు. భాగవత అభిమానమే ఉత్తారకము.

" ఆళవందారులు"

5. రాజమన్నార్ కోయిల్

శ్లో॥ దివ్యే హరిద్రాఖ్య తరంగవల్యాః
స్థితేతుమన్నార్ నగరే ప్రతీరే
శ్రీ శంఖ చక్రాఖ్య గజేంద్ర కృష్ణ
ముఖైస్సు తీర్థై రపి శోభమానే ।

రమ్యాబ్జవల్లీ ప్రియయాసమేతః
ప్రాచీముఖో గోబిల యోగిదృష్టః
శ్రీరాజగోపాల విభు స్స్వయంభూ
వైమాన సంస్థానయుతో విభాతి ।

వివః– రాజగోపాలన్ - రమ్యాబ్జ(హేమాబ్జ) వల్లితాయార్ - హరిద్రానది - స్వయంభూవిమానము. శంఖ,చక్ర, గజేంద్ర, కృష్ణ మున్నగు తీర్థములు; తూర్పుముఖము, నిలచున్నసేవ - గోబిలమునికి ప్రత్యక్షం.

విశే–ఈ క్షేత్రమునకు చంపకారణ్యక్షేత్రమనిపేరు. ఈ సన్నిధి శ్రీరంగమువలె ఏడు ప్రాకారములతో విలసిల్లుచున్నది. రాజగోపాలస్వామి ముగ్ధమనోహరులై సేవించు వారి హృదయములను అపహరింతురు. మూలవరులకు "వాసుదేవర్" అని తిరునామము. గోప్రళయమహర్షికి స్వామితన (కృష్ణ) లీలలను ఇచట అనుగ్రహించి నందున ఈ క్షేత్రమునకు దక్షిణద్వారకయని పేరువచ్చెను. మీనం మాసమున 18 రోజులు బ్రహ్మోత్సవం జరుగును. మిధునమాసములో 10 దినములు తెప్ప ఉత్సవము జరుగును.

మార్గం: తంజవూరుకు 35 కి.మీ. కుంభకోణం నుండియు పోవచ్చును. ఈక్షేత్ర సమీపమున వడువూర్ అనుక్షేత్రము తప్పక సేవింపవలెను.

పా॥ ఉన్నిత్తు మత్తొరు తెయ్వ; న్తొழுగవనై యల్లాల్;
నుమ్మిచ్చై శొల్లి; నుమ్తోళ్ కులై క్కప్పడు మన్నైమీర్;
మన్నప్పడు మఱై వాణనై, వణ్డువరావతి
మన్ననై, ఏత్తుమినేత్తుదలుమ్ తొழுదాడుమే।

తిరువాయిమొழி 4-6-10

6. కాట్టుమన్నార్ కోయిల్

శ్లో॥ వేదపుష్కరిణీ తీరే విమానే పుణ్యనామకే
వీరనారాయణోభాతి మన్యక్షేత్రే శ్రియాసహ ॥

వివః వీరనారాయణప్పెరుమాళ్ - మరతకవల్లి తాయార్ - శెంగమంవల్లి తాయార్ - వేదపుష్కరిణి - పుణ్యవిమానము - తూర్పుముఖము - నిలచున్నసేవ - కావేరీనది. మతంగ మహర్షికి ప్రత్యక్షము. శ్రీవైష్ణవ సంప్రదాయ ప్రవర్తకులగు శ్రీమన్నాథమునులు, ఆళవన్దారులు అవతరించిన స్థలము.

విశేః ఈ క్షేత్రమునకు కాట్టుమన్నార్ కోయిల్ అనియు మన్యు క్షేత్రమనియు నామాంతరములు కలవు. వీరానారాయణప్పెరుమాళ్ వేంచేసియుండుటచే వీరనారాయణపురమనియు, మన్ననార్ (రాజగోపాలన్) వేంచేసియుండుటచే మన్నార్కోయిల్ అనియు పేర్లు కలవు. కాట్టుమ్ అనగా "చూపించునది" అని అర్థము. నామ్మాళ్వార్లయొక్క సంప్రదాయమును చూపుటచే కాట్టుమన్నార్ కోయిల్ అనిపేరువచ్చెను.

శ్రీమన్నాథమునులు ఆళ్వార్ తిరునగరిలో నమ్మాళ్వార్లను సాక్షాత్కరింప చేసుకొని నాలాయిర దివ్య ప్రబంధమును పొందిరి. మన్ననార్స్వామి నాథమునులకు స్వప్నము సాక్షాత్కరించి దివ్యప్రబంధమును తమ సన్నిధిలో అనుసంధింపుడనికోరిరి. ఆళ్వార్లును, నాథమునులను అట్లే ఆజ్ఞాపించిరి. వారి ఆజ్ఞా ప్రకారము నాథమునులు కాట్టుమన్నార్ కోయిల్కు వేంచేసి దివ్యప్రబంధమును విన్నవించిరి. ఈ విధముగా నాలాయిర దివ్య ప్రబంధము మొట్టమొదట ఈసన్నిధిలోనే అనుసంధానము చేయబడినది.

తిరునెడుందాండగమ్ ప్రబంధములోని పొన్నానాయ్ అనుపాశురములోని **కుణపాల మదయానాయ్** అనుదానిని పెరియవాచ్చాన్పిళ్లై గారు ఈక్షేత్రస్వామి విషయముగా వ్యాఖ్యానించిరి.

మార్గముః వృద్ధాచలం నుండి, చిదంబరం నుండి 25 కి.మీ.

పొన్నానాయ్ పొఱిలేழுమ్ కావల్పూణ్డా,
పుగழானాయిగழ் వాయతొణ్డనేన్ నాన్;
ఎన్నానాయెన్నానా యెన్నిలల్లాల్
ఎన్నఱివనే ణழுయేన్, ఉలగమేత్తుమ్
తెన్నానాయ్ వడవానాయ్ కుడపాలానాయ్
కుణపాల మదయానాయ్ ఇమై యెజ్కొన్నుమ్
మున్నానాయ్; పిన్నానార్ వణఙ్గుమ్శోది
తిరుమూழிక్కళత్తానాయ్ ముదలానాయే.

తిరునెడున్డాణ్డగమ్ - 10

7. శ్రీ పెరుంబూదూరు

శ్లో॥ శ్రీ రామానుజ నామ పుష్కరిణికా తీరేస్థితః ప్రాఙ్ముఖ
శ్రీమద్భూతపురే యతీంద్ర కరుణా సంధుక్షిత శ్రీయుతే ।
నాయక్యా యతిరాజ వల్ల్యభిదయా శ్రీ కేశవార్యేక్షితో
నిత్యం రాజతి చాదికేశవ విభు శ్రీవైష్ణవేష్ట ప్రదః ॥

వివ: ఆదికేశవప్పెరుమాళ్ - యతిరాజనాథవల్లి తాయార్ - శ్రీరామానుజ పుష్కరిణి; తూర్పుముఖము; నిలచున్నసేవ - భగవద్రామానుజులు అర్చారూపముగా తానభిమానించి వేంచేసిన దివ్యదేశము. శ్రీ కేశవార్యులకు ప్రత్యక్షము - భూతపురియను ప్రసిద్ధ తిరునామము.

విశే: విశిష్టాద్వైత సిద్ధాన్త ప్రవర్తకులగు భగవద్రామానుజులవారు అవతరించిన దివ్యదేశము - వారు అభిమానించి అనుగ్రహించిన అర్చామూర్తిని వారి అవతార కాలముననే సన్నిధిలో ప్రతిష్టించిరి. పూర్వాచార్యులందరు అభిమానించి సేవించిన దివ్యదేశము. ఇచట వేంచేసియున్న ఆదికేశవ ప్పెరుమాళ్ వరప్రసాది. వారి కటాక్షము వలన ఆ సూరికేశవాచార్యులు కాంతిమతీ దంపతులకు భగవద్రామానుజులు అవతరించిరి. శ్రీవైష్ణవులు తప్పక సేవింపవలసిన దివ్యదేశము.

మార్గము: మద్రాసునుండి బెంగుళూరు పోవుమార్గములో మద్రాసు నుండి 30 కి.మీ.

పా॥ **కేశవన్** తమర్ కీழ் మేలెమ రేழెழ్పిఱప్పుమ్
మాశదిరు పెఱ్ఱు నమ్ముడై య వాழ్వు వాయ్క్కిన్ఱవా
ఈశనెన్ కరుమాణిక్క మెన్ శెజ్కోలక్కణ్ణన్ విణ్ణోర్
నాయకన్ ఎమ్బిరానెమ్మాన్ నారాయణనాలే.


నమ్మాழ్వారు తిరువాయిమొழி 2-7-1

పూమన్ను మాదుపొరున్దియమార్పన్; పుగழ்మలిన్ద
పామన్ను మాఱనడిపణిన్దుయ్న్దవన్; పల్ కలై యోర్
తామ్ మన్న వన్ద యిరామానుశన్ శరణారవిన్దమ్,
నామ్మన్నివాழ, నెంజే! శొల్లువోం అవన్నామజ్గళే

ఇరామానుశనూత్ తన్దాది - 1




Adikesavar - Sri Parumbadur



6. ఏరికాత్తరామన్ - మధురాంతకం

YarikattaRaman - Madhurantakam



7. రామర్ - వదువూర్

Ramar - Vadavur



8.ఆదికేశవర్ - మయూరపురి


నిగమన శ్లోకాః

జయతు జయతు తుంగం మంగళం రంగ మస్మ
త్కుల ధన మథజీయాత్ రంగనాథాంఘ్రి యుగ్మమ్
శఠరిపు యతిరాజౌ సౌమ్యజామాతృ యోగీ
ప్రవర శుభ గుణాఢ్యా స్సంతతం తేజయంతు ॥

శుభగుణ పరివారః శేషదివ్యావతారః
సరస ఫణితిధారః కామకోపాదిదూరః
శ్రుతిపరిచితచారః కాంతిమత్యాః కుమారః
కలిబలవినికారస్సోవతాత్ భాష్యకారః ॥

ఆత్రేయాభిద వంశమౌక్తిక మణేః రామానుజార్యాద్గురోః
జాతస్తత్పదపద్మ సంశ్రయణతో లబ్ధాత్మబోధోదయః ।
శ్రీ రామానుజ యోగిరాజ కరుణా సంవీక్షణా త్సన్మదే
ప్రాతాసీదితి దివ్యదేశ విభవం గోపాలకృష్ణః కవిః ॥

– దివ్యదేశ వైభవ ప్రకాశికా సంపూర్ణా –



మధురాన్తకమ్ -1

కరుణాకరప్పెరుమాళ్(ఏరికాత్తరామన్) జనకవల్లి త్తాయార్ - తూర్పు ముఖము - నిలచున్నసేవ. పెరియనంబిగారు (మహాపూర్ణులు) భగవద్రామానుజులకు పంచ సంస్కారములు గావించిన ప్రదేశము.

విశే: ఈ ఊరిలోని పెద్దచెఱువు పొంగివచ్చుచుండగా స్వామి రామలక్ష్మణులుగా కావలి కాయుటచే స్వామికి ఏరికాత్తరామన్ అని పేరు వచ్చెను.

మార్గము: మద్రాసు విల్లుపురమ్ బస్. రైలు మార్గం చెంగల్పట్టు నుండి విల్లుపురం మార్గంలో సుమారు 25 కి.మీ.

కురుగై క్కావలప్పన్ సన్నిధి -2

శ్రీమన్నాథమునుల శిష్యులగు కురుగై క్కావలప్పన్ అవతరించిన స్థలము. వీరు యోగనిష్ఠులగుటచే యోగ దశలో పెరుమాళ్లను సేవించెడివారు. నాథమునుల నుండి యోగరహస్యములను గ్రహించిరి.వానిని యామునమునులకు ఉపదేశింప నియమనము పొందిరి. కానీ కారణాంతరముల వలన యామునులు ఆ రహస్యములును పొందలేకపోయిరి.

మార్గము: శ్రీముష్ణమునకు 12 కి.మీ.

గుణశీలమ్ -3

శ్రీనివాస పెరుమాళ్ - పద్మావతీ దేవిత్తాయార్ - నిలచున్న సేవ - తూర్పుముఖము - ఈస్వామి వరప్రసాది. తిరుమలలో వలెనే ఇచటను జనసందోహము మెండుగా కలదు.

మార్గము: శ్రీరంగము నుండి పోయి సేవింపవచ్చును 25 కి.మీ.

మణ్ణంగుడి -4

ఇది తొండరడిప్పొడి యాళ్వార్ల అవతార స్థలము. కుంభకోణమునుండి పోయి సేవింపవచ్చును.

వడువూర్ -5

కోదండరామస్వామి - జనకవల్లి తాయార్- విన్నతిరుక్కోలము తూర్పుముఖము. ఇచటస్వామి "పుంసాంమోహనరూపాయ" అనునట్లు వేంచేసి యుందురు.

మార్గము: రాజమన్నార్ గుడి నుండి 10 కి.మీ ॥

పచ్చైప్పెరుమాళ్ కోయిల్ - (పేట్టై) -6

పచ్చైవణ్ణ పెరుమాళ్ - హారీతవారణ పెరుమాళ్ - అమృతవల్లి త్తాయర్ దాశరథి అనే ముదలియాండాన్ అవతారస్థలము. వీరు భగవద్రామానుజులకు భాగినేయులు మరియు పాదుకాస్థానీయులు.

మార్గముః— మద్రాసు - కాంచీపురం మార్గంలో పూన్దమల్లికి సమీపమున గలదు.

కూరమ్ -7

స్వామి యెంబెరుమానార్ల శ్రీపాదములాశ్రయించిన వారిలో ప్రధానులగు కూరత్తాళ్వాన్ అవతరించిన దివ్యదేశము.

మార్గముః— కాంచీపురమునకు 10 కి.మీ.

పూన్దమల్లి - (పూనమల్లి) -8

వరదరాజప్పెరుమాళ్ - పెరుందేవిత్తాయార్ - శ్రీనివాస పెరుమాళ్ - పుష్పకవల్లి త్తాయార్ - తిరుక్కచ్చినంబిగారి అవతారస్థలం.

మార్గముః మద్రాసులోని ఆవడికి 10 కి.మీ ఇచట నుండిపోయి పచ్చైపెరుమాళ్ కోయిల్ సేవింపవచ్చును.

మధుర మంగలమ్ -9

ఆదికేశవప్పెరుమాళ్ సన్నిధి. గోవిందభట్టర్ అనే ఎంబార్ అవతార స్థలము. వీరు భగవద్రామానుజులకు పినతల్లి కుమారులు. భగవద్రామానుజుల తర్వాత వీరు దర్శన స్థాపకులుగా వేంచేసియుండిరి.

మార్గముః— శ్రీపెరుంబుదూరు - కాంచీపురం మార్గంలో సంకువారి చావడికి 12 కి.మీ.


మయూరపురి (మైలాపూర్) -10

ఇది మద్రాసులోని ఒక భాగము. మైలాపూర్ అని వ్యవహరింపబడుచున్నది. ఆదికేశవప్పెరుమాళ్ - మాధవప్పెరుమాళ్ సన్నిధులు కలవు. కైరవిణీపుష్కరిణి. ముదలాళ్వార్లలో చివరివారైన పేయాళ్వార్లు అవతరించిన స్థలము. వీరు ఈసన్నిధిలోని మణికైరవమనెడి బావియందు అవతరించిరి. కేశవప్పెరుమాళ్సన్నిధిలో సుదర్శనాళ్వార్ సన్నిధి కలదు. వీరుమిక్కిలి ప్రభావసంపన్నులు. ఈ సన్నిధి సమీపమునందే శ్రీనివాస పెరుమాళ్ సన్నిధి కలదు. ఇచట హయగ్రీవర్, నరసింహస్వామి వేంచేసియున్నారు. పెరుమాళ్లు సౌందర్యాతి శయముతో వేంచేసియుందురు.

శింగరి కోయిల్ -11

ఇచట నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించురీతిని వేంచేసియుందురు. మిక్కిలి ప్రభావముగల సన్నిధి.

మార్గము: తిరువహీంద్ర పురమును సేవించునపుడు పోయి సేవింపవచ్చును. కడలూర్‌కు 25 కి.మీ.



శింగర్ కోయిల్

SINGER COIL

తిరుమళ్ళిశై -12

జగన్నాథపెరుమాళ్ - తిరుమంగవల్లి త్తాయార్ - తూర్పుముఖము - నిలచున్నసేవ. తిరుమళ్ళిశై ఆళ్వార్ అవతారస్థలం.


మార్గం:- మద్రాసు - పూన్దమల్లి - తిరువళ్లూరు మార్గంలో పూన్దమల్లికి సమీపంలో కలదు.

హంపి -13

సీతారాముల సన్నిధి, నరసింహస్వామి సన్నిధి కలవు - ఋష్యమూక పర్వతము - పంపాసరోవరము - శబరి ఆశ్రమము సేవింపదగినవి. శ్రీరామచంద్రుడు ఇచటనే సుగ్రీవుని ద్వారా వానరసైన్యమును సీతాన్వేషణకై సమావేశపరచినాడు.


మార్గము: బెంగుళూరు నుండి హుబ్లీ పోవు మార్గములో హొస్పేట స్టేషన్ నుండి 12 కి.మీ.






10. వరాహలక్ష్మి నరసింహర్ - సింహాచలం

Varahalakshmi Narasimhar - Simhachalam



11.ஸ்ரீகூர்மநாதன் - ஸ்ரீகூர்மம்

Srikurmanadhan -srikurmam



12.ஆதிகேசவர் - நரசாபுரம்

Adikesavar - Narasapuram (W.G.Dt.)

శ్రీ రంగపట్టము –14

శ్రీరంగనాథస్వామి – శ్రీరంగనాయకి – శయనించినసేవ – కావేరినది. ఈ క్షేత్రము శ్రీరంగమువలె కావేరీ మధ్య భాగమునందు కలదు. మధ్యరంగమనిపేరు. ఆదిరంగం – శ్రీరంగం – మధ్యరంగం – శ్రీరంగపట్టణం – అంత్యరంగం – పినాకినీ తీరమున గల తల్పగిరి శ్రీరంగనాథులు (నెల్లూరు)

మార్గము:– మైసూరునుండి 15 కి.మీ.

శింజన్‌కోట –15

శ్రీరామచంద్రులు – సీతాదేవి – సీతాదేవి స్నాన ఘట్టము. శ్రీరంగపట్టణం నుండి 40 కి.మీ (ఇలివాలా మార్గంలో)

మిథున సాలగ్రామం –16

నరసింహస్వామి సన్నిధి కలదు. భగవద్రామానుజుల శ్రీపాద తీర్థము గల నడబావిని భక్తులు తప్పక సేవింపవలెను.

మార్గము: ఎడత్తురై నుండి 12 కి.మీ

ఢేంకిణికోట –17

శ్లో॥ శ్రీ శైలాద్రివరా త్సమేత్య మునినా కణ్వేన సంప్రార్థితః
జిత్వా తత్పరిపంథినం మునికృతం నిర్వర్తయన్ సంయమం
ఆస్తే ఢేంకిణి నామకే పురవరే పశ్చాద్ధనుర్భూభృతః
దేవోనశ్శుభ మాతనోతు నితరాం శ్రీ బేటనాథో హరిః

వివః బేటరాయస్వామి – సౌందర్యవల్లిత్తాయార్ – ఆనందయోగ విమానము – చక్రతీర్థము – నృసింహగిరి – కణ్వమహర్షికి ప్రత్యక్షము. తిరునారాయణపురం ఆయి అని ప్రసిద్ధులైన జనన్యాచార్యుల వారి మంగళాశాసనం గల దివ్యస్థలము. ఇచట శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధి కూడా కలదు.

మార్గము: ధర్మపురి జిల్లా హోసూరుకు సమీపమున గలదు.

మంచిమాట

శ్రీరంగనాథుని ఆపాదచూడము సేవించుచు ఆయన చరణారవిందముల యందు వీణాపాణియై నోరార కీర్తించుచుండు తిరుప్పాణి ఆళ్వారులను సేవించుచు జీవితమును ధన్యమును చేసికొనుడు.

తొండనూరు –18

నంబినారాయణ్ పెరుమాళ్ - పార్థసారధి - అరవిందవల్లి త్తాయార్ రుక్మిణీదేవి తూర్పుముఖము - నిలచున్నసేవ. భాష్యకారర్‌నది మిట్టపై నరసింహ స్వామి సన్నిధి కలదు.

విష్ణువర్ధన మహారాజు కుమార్తెకు పట్టిన బ్రహ్మరక్షస్సును భగవద్రామానుజులు పోగొట్టిన స్థలము.

మార్గము: ఫ్రెంచి రాక్స్ నుండి 6 కి.మీ. మేల్కోట్టై నుండి 30 కి.మీ.

సింహాచలము –19

శ్లో॥ త్రాహీతి వ్యాహరంతం త్రిదశరిపు సుతం త్రాతుకామోరహస్యే
విస్రస్తం పీతవస్త్రం నిజకటియుగళే సవ్యహస్తేన గృహ్ణన్
వేగశ్రాంతం నితాంతం ఖగపతిమమృతం పాయయన్నన్యపాణౌ
సింహాద్రౌ శ్రీ ఘపాత క్షితిపిహితపదః పాతుమాం నారసింహః ॥

వరాహ లక్ష్మీ నరసింహస్వామి, వక్షస్థలమున లక్ష్మి - లక్ష్మీతీర్థం - నృసింహధార - తార్క్ష్యాద్రి విమానము - ప్రహ్లాదునకు, పురూరవ చక్రవర్తికి, దేవతలకు, సనకాదులకు ప్రత్యక్షము.

ప్రతి సంవత్సరం వైశాఖశుద్ధ తదియనాడు జరుగు చందనోత్సవము సేవింపవలెను. ఆరోజున స్వామి నిజరూపముతో దర్శనమిత్తురు. మిగిలిన దినములలో స్వామి చందనక్కాప్పుతో వేంచేసియుందురు. ఇచట కృష్ణమాచార్యులు అనుభక్తులు స్వామికి అంతరంగికులుగా నుండెడివారు.

భగవద్రామానుజులు ఈక్షేత్రమునకు వేంచేసి మంగళా శాసనం కృపచేసిరి.

మార్గం: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణానికి 10 కి.మీ

శ్రీ కూర్మము –20

కూర్మనాథస్వామి, కూర్మనాయకి, కూర్మవిమానము, తూర్పుముఖము నిలచున్నసేవ - చక్రతీర్థం - లాంగల తీర్థం, వంశధారానది. శ్వేతమహారాజునకు తిలోత్తమ, వక్రాంక మహర్షులకు ప్రత్యక్షము. శ్వేతభూమి. భగవద్రామానుజులు ఇచటకు వేంచేసి శ్వేత మృత్తికను స్వీకరించినారు.

మార్గము: శ్రీకాకుళం స్టేషన్ రోడ్డు నుండి 25 కి.మీ. శ్రీకాకుళం నుండి బస్ వసతి గలదు.

అభినవ భూతపురి (నరసాపురము) -21

శ్లో॥ శ్రీ కేశవం కరతలోద్ధృత రమ్య పద్మం
చంద్రప్రభా విశద నిర్మల పాంచజన్యం
మార్తాండకోటి రుచిరోజ్జ్వల చక్రరాజం
వందే గదాధర మహం సురబృందవంద్యమ్ .
శ్రీమతేఽవాప్త కామాయ కల్యాణగుణ సింధవే
బంధవే సర్వలోకానాం కేశవాయ నమో నమః .

ఆదికేశవప్పెరుమాళ్ - యతిరాజనాథవల్లి త్తాయార్ - అనంతపుష్కరిణి అనంతవిమానము - నిలచున్నసేవ - తూర్పుముఖము - వసిష్ఠగోదావరి. భగవద్రామానుజుల సౌందర్యము వర్ణనాతీతము. వీరు శ్రీపెరుంబూదూరులో ప్రతిష్ఠింపబడి అచటస్వామితో ఏకాసనాసీనులై ఆరుమాసములు అర్చనాదులు స్వీకరించి అచటనుండి నరసాపురము వేంచేసిరి. అట్లు వేంచేయునపుడు స్వామితోపాటు అచటవేంచేసియున్న ముదలియాండాన్ (పాదుకలు) కూడా ఇచటకు వేంచేసిరి.

ఇచటగల సన్నిధి పెరుమాళ్ల ఉత్సవాదులు అన్నియు శ్రీపెరుంబుదూరు సన్నిధిని పోలియుండుటచే దీనికి "అభినవభూతపురి" యనిపేరు వచ్చెను. మేషమాసములో శ్రవణం తీర్థోత్సవముగా తొమ్మిది దినములు బ్రహ్మోత్సవము; మేషం ఆర్ద్రానక్షత్రం తిరునక్షత్రోత్సవంగా పదిదినములు ఉడయవరుల తిరునక్షత్రోత్సవములు అతివైభవముగా జరుగును. ఈ సమయములో వచ్చు భక్తులకు తదీయారాధన సౌకర్యము కూడకలదు.

నూరుసంవత్సరములకు పూర్వము నూజివీడు సంస్థాన ఆస్థాన మహా విద్వాన్ ఉ.వే. శ్రీమాన్ కిడాంబి గోపాలకృష్ణమాచార్యస్వామి వారు ఈసన్నిధి వైభవమును ఉత్సవములను కావ్యముగా రచించుటయేగాక ఉత్సవములను వైభవముగా జరిపించి తదీయారాధనాదుల నేర్పాటుచేసిరి. అదినేటికిని జరుగుచుండుట ముదావహము. ఇచట నుండి పోయి అంతర్వేదిసేవింపవచ్చును.

మార్గము:- ఇది పశ్చిమగోదావరి జిల్లాలో కలదు. విజయవాడ, రాజమండ్రి మొదలగు చోటనుండి బస్ రైలు వసతులు కలవు.

పా॥ **కేశవన్ తమర్ కీழ் మేలెమ రేழ்ழ்பிஉப்பும்**
మాశదిరు పెత్త్రు నమ్ముడైయ వాழ்వు వాయ్క్కిన్టవా
ఈశనెన్ కరుమాణిక్క మెన్ శెజ్కోలక్కణ్ణన్ విణ్ణోర్
నాయకన్ ఎమ్బిరానెమ్మాన్ నారాయణనాలే.

నమ్మాழ்వారు తిరువాయిమొழி 2-7-1

పూరీ జగన్నాథము -22


నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే

సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళమ్ ॥

జగన్నాథస్వామి - సుభద్రాదేవి - బలరాముడు-నిలచున్నసేవ తూర్పుముఖము - ఇంద్రవిమానము; స్థలవృక్షము మర్రిచెట్టు, మార్కండేయ, వరుణ, రోహిణులకు, ఇంద్రద్యుమ్న మహారాజునకు ప్రత్యక్షము. ప్రసాదపావనమూర్తి. ఇచట ప్రసాదమును స్పర్శ దోషము పాటింపక అతిపావనముగా భావించి స్వీకరింతురు. దానిని బట్టియే సర్వం జగన్నాథం అనుసామెత పుట్టినది. ఆషాడ శుద్ధ పాడ్యమినాడు జరుగు రథోత్సవము జగత్ప్రసిద్ధము. ఈస్వామి భారతదేశము యొక్క తూర్పుతీరమున వేంచేసి సర్వులను రక్షించుచున్నాడు. ఈ క్షేత్రమునకు నీలాచలమనిపేరు.

ప్రాచ్యాం దేవం జగన్నాథం భుక్తిముక్తి ప్రదాయకం

మార్గము: ఇది ఒరిస్సా రాష్ట్రములోనిది.



పూరీ జగన్నాధ స్వామి

POORI JAGANNADHA SWAMY

పురుషోత్తమము -23

సప్త సప్తసు లోకేషు లోకాఽలోకేచరా చరే ।


నాస్తి నాస్తి సమంక్షేత్రం ఉత్తమం పురుషోత్తమం

పురుషోత్తమన్ - శ్రీకృష్ణ బలరాములు - మార్కండేయ మహర్షికి ప్రత్యక్షము . వరుణునిచే ప్రతిష్ఠింపబడిన దివ్యస్థలము. నాథమునులు భగవద్రామానుజులు. ఈ క్షేత్రమునకు వేంచేసి మంగళాశాసనం కృపచేసిరి.

మార్గము: పూరీ జగన్నాధ క్షేత్రమునకు మిక్కిలి సమీపములో కలదు.



14.వేణుగోపాలన్ - మంగళంపాడు
Venugopalan Mangalampadu




13. రంగనాధన్ - నెల్లూరు
Ranganadhan -Nellore

పెంచలకోన –27

నరసింహస్వామి – ఆదిలక్ష్మి తాయార్– కూర్చున్నసేవ – తూర్పుముఖము.

వివ:– ఈక్షేత్రమునకు చత్రవటియనిపేరు. ప్రహ్లాదవరదుడగు నృసింహస్వామి వేంచేసియున్నాడు. నవనారసింహములలో పెంచలకోన యొకటి. ఇదినెల్లూరుకు 80 కి.మీ. దూరమున రాపూరుమండలమున కలదు.



పెంచల కోన

PENCHALA CONA

శ్రీమన్నృసింహ విభవే గరుడ ధ్వజాయ
తాపత్రయోప శమనాయ భవేషధాయ
తృష్ణారి వృశ్చిక జలాగ్ని భుజంగ రోగ
క్లేశవ్యయాయ హరయే గురవే నమోస్తు.

పెంటపాడు -28

బాలవేంకటేశ్వరస్వామి - ఆనందవిమానము - స్వామిపుష్కరిణి - తూర్పుముఖము - నిలచున్నసేవ.

వివః— ఈస్వామివరప్రదుడు. ఈఅగ్రహారము ఒకప్పుడు శ్రీవైష్ణవమత ప్రచారమునకు ప్రముఖస్థానమై విరాజిల్లినది. ఈస్వామి సన్నిధానములో జరిగిన ఉభయ వేదాంత సభలలో ప్రసిద్ధులైన పండితులు పలువురు పాల్గొనెడివారు. శ్రీవైష్ణవపత్రిక ఇచటి నుండియే వెలువడుచుండినది. ఇటీవల "శ్రీమత్పరమహం సేత్యాది" శ్రీశ్రీత్రిదండి చినశ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళా శాసనములతో "ఉభయవేదాన్త సభ' స్థాపింపబడి "ఉభయవేదాన్త సభలను నిర్వహించుచు, "భక్తామృతమను" పత్రికను సంప్రదాయమునకు సంబంధించిన పుస్తక ప్రచురణమును చేపట్టినది. ఆకృషి ఫలితమే ఈదివ్యదేశ వైభవ ప్రకాశిక.

మార్గముః మద్రాసు - కలకత్తా రైలుమార్గములో తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్‌కు (పశ్చిమగోదావరిజిల్లా) 4 కి.మీ.



పెంటపాడు సభలు

PENTAPADU SABHALU

పండరీపుర క్షేత్రం -29

ఇది ప్రసిద్ధ పుణ్యక్షేత్రము - ఇచట స్వామిపేరు పాండురంగ విఠలుడు రుక్మిణీదేవి - చంద్రభాగానది - భీమతీర్థం - శ్రీకృష్ణతీర్థం - జ్ఞానానంద విమానం - నిలచున్నసేవ - తూర్పుముఖము - పుండరీక మహర్షికి ప్రత్యక్షము.

ఇచట స్వామి ఒక యిటుక రాతిమీద వేంచేసియుందురు. భక్తులు శ్రీస్వామివారి పాదములను స్పృశించి సేవింపవచ్చును. సన్నిధి చంద్రభాగానది యొడ్డున కలదు. నదియొడ్డున గల "రామ్‌బాగ్" వసతిగృహము వసతికి అనుకూలముగా నుండును.

మార్గము: ఇది మహారాష్ట్రలోనిది - షోలాపూర్ నుండి బస్‌లో వెళ్లవచ్చును.



పాండు రంగ స్వామి
PANDURANGA SWAMY

నాసిక్ - పంచవటి -30

శ్రీరాములవారి సన్నిధి - సీతాదేవి - గోదావరినది.

లక్ష్మణస్వామి శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోసిన ప్రదేశము శ్రీరామచంద్రుడు సీతాదేవితో విహరించిన పుణ్యస్థలము - మారీచవధ ఇక్కడనే జరిగినది. ఇచటగల శంకరమఠము వసతికి అనుకూలము. ఐదుమఱ్ఱిచెట్లు గుంపుగా నుండుటచే పంచవటియనిపేరు. వీని మధ్య సారంగము కలదు. ఖరదూషణ వధ సమయమున శ్రీరాముడు సీతను ఈసారంగములో నుంచెనట.

మార్గం:- ఇది మహారాష్ట్రలోనిది. బొంబాయినుండి - నాసిక్‌రోడ్ స్టేషన్‌దిగి అచట నుండి 10 కి.మీ. బస్‌లో వెళ్లి ఈక్షేత్రమును చేరవచ్చును.

గయాక్షేత్రము –31


ఇది సుప్రసిద్ధ పుణ్యక్షేత్రము – ఇచట వేంచేసియున్న స్వామిపేరు గదాధరుడు, వైకుంఠ విమానము – నిలచున్నసేవ – ఉత్తరముఖము; ఫల్గునీనది – గయాసురునకు ప్రత్యక్షము. విష్ణుపాదము – స్థలవృక్షము అక్షయ వటము.

ఇటగల శ్రీవిష్ణుపాదము; అక్షయవటము ప్రతిభారతీయునకు తప్పకసేవింపదగినవి.

శ్లో॥ జీవతో ర్వాక్యకరణాత్ ప్రత్యబ్దం భూరి భోజనాత్
గయాయాం పిండదానాచ్చ త్రిభిః పుత్రస్యపుత్రతా ॥

అనిచెప్పినట్లు పుత్రకృత్యములలో గయా శ్రాద్ధమొకటి. ఈ గయా శ్రాద్ధమును అవశ్యకర్తవ్యంగా ధర్మశాస్త్రం బోధించింది. అంతేకాక మనగృహాదులలో శ్రాద్ధక్రియలు నిర్వహించేటప్పుడు ఈ గయా క్షేత్రాన్ని, ఇచటి అక్షయవటాన్ని స్మరించడం సంప్రదాయం. ఇట్టి ఈక్షేత్రాన్ని ప్రతిభారతీయుడు తప్పక సేవించాలి. దీనికి 10 కి.మీ. దూరంలో చంపకరాణ్యాం కలదు.

మార్గం:– కాశీనుండి 320 కి.మీ. గయారైల్వేస్టేషన్.



గయాయాం ఫల్గునీ తీరే
పితౄణాం ముక్తిదాయకమ్
వందేఽక్షయ వటచ్ఛాయా
మాస్థితం శ్రీగదాధరమ్

గదా ధరుడు
GADA DHARUDU

వారణాసి (కాశీ)-32

మోక్షప్రద నగరము లేడింటలో కాశీయొకటి. ఇచటవేంచేసియున్న బిందుమాధవ స్వామి మోక్షప్రదాత. ఇచట శ్రీకేశవస్వామి ఆలయము ప్రాచీనమైనది. లక్ష్మీదేవి తాయార్ - నిలచున్నసేవ - తూర్పుముఖము - చక్రతీర్థము - గంగానది అవిముక్త విమానము పరమశివునకు ప్రత్యక్షము. ఇది ప్రసిద్ధ శివక్షేత్రము. అయినను విష్ణుమహిమలకు కొదువలేదు. ఈక్షేత్రమున చనిపోయినవారి చెవిలో పరమశివుడు రామతారక మంత్రమునుపదేశించునట ఆమంత్ర ప్రభావము వలన మోక్షము లభించును. కావుననే ఇచట శవవాహకులు. "రామనామ్‌సత్యహై" అని ఎలుగెత్తి చాటుతారు. ఇచటి గంగానది ప్రతిభారతీయులకు తప్పక సేవింపదగినది. "కజ్జై కజ్జైయెన్ను" గంగ గంగ అనుటతోడనే మన కల్మషములన్నియు తొలగిపోవును.
మార్గము: ప్రధాన నగరముల నుండి రైలు వసతి కలదు.

పుష్కరక్షేత్రము -33

పరమ పురషన్ - పుండరీక వల్లి తాయార్ - మంగళవిమానము - పద్మ సరస్సు - నిలచున్నసేవ - తూర్పుముఖము - నృసింహ ఘట్టం - చతుర్ముఖ బ్రహ్మకు ప్రత్యక్షము.

ఇది అష్టస్వయం వ్యక్త క్షేత్రములలో నొకటి. స్వామి నైమిశారణ్యములో వనరూపిగా నున్న విధమున, ఇచట తీర్థరూపముగా నున్నాడు. ఇచట తీర్థమాడుటయే (స్నానము చేయుట) ప్రధానము ఇచట లక్ష్మీనరసింహస్వామి సన్నిధియు కలదు. ఉ.వే. శ్రీమాన్ ప్రతివాది భయంకరం ఆద్య అనంతాచార్యస్వామి వారి రంగాజీ మందిరం వసతికి అనుకూలము.
మార్గము: ఈ క్షేత్రము అజ్మీర్‌కు 10 కి.మీ దూరమున గలదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రములోనిది.

గోవర్ధనము -34

గోకులనాథుడు - శ్రీహరినాథన్ - రాధాదేవి, పర్వత విమానము - మానసగంగ, బ్రహ్మతీర్థము - రాధాతీర్థము - కాళింది మడుగు - నిలచున్నసేవ - తూర్పుముఖము - బ్రహ్మకు, కాళీయునకు ప్రత్యక్షము. ఈగోవర్ధన పర్వతమునే శ్రీకృష్ణుడు చిటికెన వ్రేలితో పైకి ఎత్తెను.
మార్గము: ఈక్షేత్రము బృందావనమునకు సమీపమున గలదు.

పళ్ళికొండ -35

రంగనాథస్వామి - శ్రీరంగనాయకి - వ్యాస పుష్కరిణి - శేషశయనం; శయనించిన మూర్తి; అంబరీష మహారాజుకు ప్రత్యక్షం.

మార్గము: తమిళనాడులో గుడియాత్తం స్టేషన్ నుండి 3 కి.మీ.

మీంజూర్ -36

వరదరాజస్వామి - పెరుందేవిత్తాయార్ - అనంత సరస్సు - రోమపాద మహర్షికి ప్రత్యక్షము.

మార్గం: మద్రాసుకు 30 కి.మీ.

పొన్నేరి -37

హరికృష్ణ పెరుమాళ్ - సుందరవల్లి త్తాయార్ - సుందరపుష్కరిణి సుందరవిమానము - అరణినది - భరద్వాజ మహర్షికి ప్రత్యక్షము.

మార్గం:- పొన్నేరి స్టేషన్ నుండి 3.కి.మీ.

నాగలాపురం -38

వేదనారాయణస్వామి - వేదవల్లిత్తాయార్, వేద విమానము, మత్స్య తీర్థము.

విశే: ఫాల్గుణమాసములో మూడు దినములు సూర్యరశ్మి పెరుమాళ్లపై ప్రసరించును. మిగతాదినములలో ఈవిధముగా ప్రసరించదు.

మార్గము:- తిరువళ్లూరు నుండి 25 కి.మీ.

పుష్పగిరి -39

చెన్నకేశవస్వామి - రాఘవస్వామి - పెన్నానది.

విశే: ఇది పెన్నానదీ తీరమునగల పుణ్యక్షేత్రము. ఆది శంకరాచార్యుల మఠము కలదు.

మార్గం:- కడపకు 15 కి.మీ

కదిరి -40

నరసింహస్వామి - లక్ష్మీత్తాయార్ - కదిరివృక్షము.

విశే: ఇది మిక్కిలి ప్రాచీనమైన క్షేత్రము. పదకవితా పితామహుడగు అన్నమాచార్యుల వారు కీర్తించిన క్షేత్రరాజము.

మార్గం:- ధర్మవరం - పాకాలలైనులో కదిరిస్టేషన్.

గూడూరు -41

అళగనాథస్వామి - రాజ్యలక్ష్మి తాయార్.

విశే:మిక్కిలి ప్రాచీనమైన సన్నిధి పెరుమాళ్లు తిరుమాలిరుంశోలై పెరుమాళ్ల వలె వేంచేసియుందురు.

మార్గం:- మద్రాసు - విజయవ్వాడ మార్గములో గూడూరు స్టేషన్.

సింగరాయకొండ -42


విజయవాడ - గూడూరు రైల్వేలైనులో సింగరాయకొండ రైల్వేస్టేషన్. స్టేషన్ నుండి 1 మైలు దూరములో కొండగలదు. ఈకొండమీద వరాహలక్ష్మీ నరసింహస్వామి వేంచేసియున్నారు. చాలా ప్రాచీనమైన సన్నిధి. స్వామి వరప్రదుడు.

కావలి -43

ఇది మద్రాసు - విజయవాడ మార్గములో నెల్లూరు తర్వాత స్టేషన్. మిక్కిలి ప్రాచీనమైన లక్ష్మీకాంతస్వామి సన్నిధి గలదు. ఈ సన్నిధిలో వేంచేసియున్న పెరుమాళ్ళు, ఉడయవరులు భక్తుల హృదయములను దోచుకొందురనుటలో అతిశయోక్తిలేదు.

ఒంగోలు -44

ఇదిప్రకాశం జిల్లా ముఖ్య పట్టణము. రంగమన్నార్ - ఆండాళ్ సన్నిధి చక్రవర్తి తిరుమగన్ సన్నిధి కలదు. శ్రీవైష్ణ సంప్రదాయమునకు నిలయమై విరాజిల్లుచున్నది.




రంగమన్నార్ ఆండాళ్ (శ్రీవిల్లిపుత్తూర్)
RANGAMANNAR ANDAL (SRI VILLIPUTTUR)

నడిగడ్డపాలెం -45

సీతారామస్వామిసన్నిధి - శ్రీమత్పరమహంసేత్యాది శ్రీ శ్రీ శ్రీత్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామివారి సన్నిధి కలవు.

విశే:– శ్రీమద్రామాయణ మందరమును రచించిన పరమ భక్తాగ్రేసరులగు శ్రీవాసుదాస స్వామివారు నిర్మించుకొన్న ఆశ్రమం. ఇది శ్రీమత్పరమహంసేత్యాది శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారికి సమర్పింపబడినది. వారిని తిరుప్పళ్లిచేర్చి అర్చారూపముగా వేంచేపు చేయుటచేత పవిత్రమైన స్థలము. ఆంధ్ర దేశమున శ్రీవైష్ణవ ప్రచారమునకై యావజ్జీవితము శ్రమించి అసంఖ్యాకులకు ఆచార్యులై శతాధిక గ్రంథకర్తలైన కులపతులు ఉ.వే. శ్రీమాన్ తె.కం. గోపాలచార్యస్వామి వారు ఇటీవల వరకు నిర్వహించిన క్షేత్రరాజము.

మార్గం:– గుంటూరుజిల్లా చుండూరు స్టేషన్‌కు 5 కి.మీ.



శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జియ్యరు స్వామి


SRI SRI SRI THRITHANDI SRIMAN NARAYANA RAMANUJA JEEYAR SWAMI

మంగళగిరి -46

పానకాల నరసింహస్వామి - మహాలక్ష్మి త్తాయార్ - కల్యాణ తీర్థము.

విశే: ఇచట కొండపై నరసింహస్వామి సన్నిధి కలదు. వీరు పానకమును విశేషముగా ఆరగింతురు. భక్తులు సమర్పించిన పానకమును స్వామి సగము మాత్రము స్వీకరించి మిగిలిన దానిని భక్తులకు అనుగ్రహింతురు. కొండదిగువ సన్నిధిలో ఉత్సవమూర్తి వేంచేసియుందురు. ఇది మిక్కిలి ప్రాచీనమైన క్షేత్రము.

మార్గం- విజయవాడ - గుంటూరు మధ్యగలదు.




పానకాల నృసింహస్వామి (మంగళగిరి)

PANAKALA NRISIMHA SWAMY (MANGALAGIRI)

సీతానగరం - 47

ఇది జగత్ ప్రసిద్ధులైన శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చినశ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామివారి ప్రధాన ఆశ్రమము. శ్రీస్వామివారి తిరువారాధన చక్రవర్తి తిరుమగన్ వేంచేసిన పుణ్యస్థలము. "యం యం స్పృశ్యతి పాణిభ్యాం యం యం పశ్యతి చక్షుషా స్థావరాణ్యాపి ముచ్యంతే" అనువిధమున తమ శ్రీపాదస్పర్శచేతను; హస్తస్పర్శచేతను, దివ్యమందహాసాంచిత కృపాకటాక్షముచేతను స్థావర జంగమాది భేదము లేక సర్వులను అనుగ్రహించి భగవత్కృపా పాత్రులను చేయు పరమోదారులు, అభినవ భగవద్రామానుజులైన శ్రీ శ్రీ శ్రీ జీయర్ స్వామివారి ఆశ్రమమును సేవించి ధన్యులగుట ప్రతి భక్తునకు అవశ్యకర్తవ్యము.

మార్గము: విజయవాడకు 5 కి.మీ.




సీతా రామచంద్రస్వామి

SEETHANAGARAM

భద్రాచలం -48

ఆంధ్రదేశమునగల సుప్రసిద్ధ క్షేత్రము. సీతారాముల సన్నిధి - గోదావరినది. భక్తరామదాసుచే అనేక విధముల అభివృద్ధి చేయబడినది. రామదాసు కీర్తనలచే స్తుతింపబడినది. ఇచట ప్రతి సంవత్సరము చైత్రశుద్ధ నవమి నాడు జరుగు శ్రీసీతారామ కల్యాణము జగద్విఖ్యాతమైనది. ఈ క్షేత్రమును తిరుమంగై ఆళ్వార్లు సేవించినట్లు పెద్దలు చెప్పుదురు.

మార్గము: ఇది ఆంధ్రప్రదేశ్ ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం పట్టణానికి 40 కి.మీ.



సీతారామ చంద్ర స్వామి (భద్రాచలం)

SEETHARAMCHANDRA SWAMY (BHADRA CHALAM)


విజయవాడ -49

ఇది ప్రసిద్ధ నగరము. కొత్తగుళ్ళు అనేపేరుతో ప్రసిద్ధమైన శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధి సేవింపవలెను. ఇచట కృష్ణానదీ స్నానము విశేషము. పండ్రెండు సంవత్సరములకు ఒకసారి గురువు కన్యారాశిలో ప్రవేశించినపుడువచ్చు కృష్ణాపుష్కర సంరంభము తప్పక సేవింపవలెను.

మార్గము: మద్రాసు - విశాఖ రైలుమార్గములో విజయవాడ ప్రముఖ స్టేషన్.

పెదముత్తేవి -50

ఇది కృష్ణాజిల్లాలోనిదే. విజయవాడ నుండి పోవచ్చును. సుప్రసిద్ధులైన శ్రీ శ్రీ శ్రీ సీతారామ యతీంద్రులు వారి అంతే వాసులు శ్రీ శ్రీ లక్షణయతీంద్రులు నివసించిన ప్రదేశము - వారి ఆశ్రమము లక్ష్మీనారాయణుల సన్నిధి కలవు.



వ్యాఘ్ర నృసింహస్వామి (ఆగిరిపల్లి)


VYAGRA NRISIMHA SWAMY (AGIRIPALLI)

శోభనాచలము (ఆగిరిపల్లి) -51

వ్యాఘ్ర నరసింహస్వామి - రాజ్యలక్ష్మి త్తాయార్.

విశే:- కొండమీద స్వామి సన్నిధి గలదు. స్వామి మిక్కిలి ప్రభావ సంపన్నులు. నూజివీడు ఆస్థాన మహావిద్వాన్ ఉ.వే. శ్రీమాన్ కిడాంబి గోపాల కృష్ణమాచార్యుల వారు ఈస్వామిని ఉద్దేశించి "శోభనాద్రీశ వైభవము" అను బృహత్తర చంపూప్రబంధమును (సంస్కృతభాషలో) అనుగ్రహించినారు. ఇందు రామాయణ భారత భాగవతాదులతోపాటు బ్రిటిష్‌పరిపాలన వరకు గల భారతదేశ చరిత్ర సమీక్షింపబడినది.

మార్గము: కృష్ణా జిల్లా నూజవీడుకు సమీపము.



శోభనాద్రీశ్వర స్వామి (ఆగిరిపల్లి)


SOBHANADRISWARA SWAMY (AGIRIPALLI)

ద్వారకా తిరుమల -52

శ్రీవేంకటేశ్వరస్వామి - సుదర్శన తీర్థము - నిలచున్నసేవ - తూర్పుముఖము - ద్వారక మహర్షికి ప్రత్యక్షము.

విశే: ద్వారక మహర్షి కోరికపై స్వామి కొండపై వెలసినాడు. మిక్కిలి ప్రాచీనమైన సన్నిధి. తిరుపతి క్షేత్రమును సేవింపలేనివారు ఈ స్వామిని సేవించి కానుకలర్పింతురు. ప్రసిద్ధ ప్రార్థనా స్థలము - ఈస్వామి భక్తులపాలిటి కొంగుబంగారము.

మార్గము: విజయవాడ - రాజమండ్రి స్టేషనుల మధ్య భీమడోలు స్టేషన్ నుండి 20 కి.మీ. ఏలూరు, తాడేపల్లిగూడెం, విజయవాడ నుండి బస్‌వసతి కలదు.



వేంకటేశ్వరస్వామి (ద్వారకాతిరుమల)

VENKATESWARA SWAMY (DWARAKATIRUMALA)

అంతర్వేది -53

లక్ష్మీనరసింహస్వామి - రాజ్యలక్ష్మీత్తాయర్ - కూర్చున్నసేవ - తూర్పుముఖము సాగర సంగమము. వసిష్ఠమహర్షికి ప్రత్యక్షము.

విశే: ఇది నరసాపురం పట్టణమునకు 10 కి.మీ దూరములో సముద్రతీరమున గల పుణ్యక్షేత్రము. సముద్రస్నానము విశేషము. మాఘశుద్ధ దశమినాడు జరుగు కల్యాణము ఏకాదశినాటి రథోత్సవమును సేవించుటకు లక్షలాదిగా భక్తులు వత్తురు. ఈ స్వామి సన్నిధిలో సుదర్శనాళ్వాన్ వేంచేసియున్నారు. ప్రముఖ ప్రార్థనా స్థలము. ప్రసిద్ధ నృసింహక్షేత్రములలో ప్రధానమైనది అంతర్వేది.

మార్గము: నరసాపురం నుండి లాంచీమీదను, గోదావరి దాటి బస్ మీదను చేరవచ్చును.



నృసింహస్వామి (అంతర్వేది)


NRISIMHA SWAMY (ANTARVEDI)

ర్యాలి -54

ఇది అతి పురాతనమైన సన్నిధి. స్వామి జగన్మోహినీ కేశవస్వామి. పరమశివునకు ప్రత్యక్షము.

విశేః మోహినీ అవతారమును చూచి మోహించిన పరమశివునకు తన నిజస్వరూపమును ప్రదర్శించిన స్థలము. కావుననే స్వామి ముందుభాగము కేశవుడుగా, వెనుక భాగము జగన్మోహినిగా వేంచేసియుందురు. ఈదృశ్యము అతిమనోహరమైనది. స్వామి శ్రీపాదముల నుండి సదా గంగా ప్రవహించుచునేయుండును. మకరతోరణముపై దశావతారములు కలవు.

మార్గముః తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు 10 కి.మీ దూరము.



జగన్మోహినీ కేశవ స్వామి (ర్యాలి)

JAGANMOHINI KESAVA SWAMY (RYALY)

పాలకొల్లు –55

అష్టభుజస్వామి సన్నిధి కలదు. సన్నిధి ప్రాచీనమైనది. స్వామి అష్టభుజములతో వేంచేసియున్న కారణమున అష్టభుజస్వామియని పేరువచ్చెను. కాంచీపురములోని అష్టభుజస్వామి తరువాత ఆ రీతిలో వేంచేసియున్న దివ్యస్థలము. ఇది సుప్రసిద్ధ వ్యాపారకేంద్రము. ఇచట ప్రతి వత్సరము ఉభయవేదాంత సభలు జరుగుచున్నవి. దీనికి 10 కి.మీ. అభినవభూతపురి (నరసాపురము) కలదు.

మార్గము: భీమవరం – నరసాపురం రైల్వే మార్గంలో పాలకొల్లు స్టేషన్.

కొరాలపల్లు –56

ఆదికేశవ ప్పెరుమాళ్లు – యతిరాజవల్లి త్తాయార్ – అనంత విమానము – తూర్పుముఖము – నిలచున్నసేవ.

విశే: ఇదియు ప్రాచీనమైన సన్నిధి – సన్నిధిలో నరసాపురం సన్నిధిలోవలె కైంకర్యములు జరుగును. ఇచట శ్రీవైష్ణవ గోష్ఠి అతిశయముగా కలదు. స్వామి వరప్రదుడు.

మార్గము: పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుగొండనుండి 5 కి.మీ.

రాజమహేంద్రవరము –57

ఇది అతిప్రాచీనమైన నగరము. ఆదికవినన్నయ మహాభారతము నాంధ్రీకరించిన ప్రదేశము. గోదావరీ నదీ తరంగాలతో సుశీతలమైన నగరము. గురుడు సింహరాశిలో ప్రవేశించునపుడు జరుగు పుష్కర సంరంభములు జగద్విఖ్యాతములు. ఇచట గోదావరీ స్నానము విశేషము. గోదావరి సమీపముననే ప్రాచీనమైన వేణుగోపాలస్వామి దేవాలయము కలదు. నగరములోని తులసీ రామానుజకూటము భక్తులకు వాసయోగ్యము.

మార్గము: విజయవాడ – విశాఖ రైలు మార్గములో రాజమండ్రి స్టేషన్. అన్ని ప్రధాన నగరముల నుండి బస్సు వసతి కలదు.

కోరుకొండ –58

ఇచటకొండమీద ప్రాచీనమైన నరసింహస్వామి సన్నిధి గలదు. శ్రీరంగం పరాశర సుదర్శన్ భట్టర్ వంశీకులైన భట్టర్‌స్వామివారి నిర్వాహములోగల క్షేత్రము. స్వామి వరప్రదుడు – ప్రతి సంవత్సరము ఉభయ వేదాంత సభలు వైభవముగా జరుగుచుండును.

మార్గము: రాజమహేంద్రవరమునకు 20 కి.మీ

పిఠాపురం -59


ఇది ప్రాచీనమైన నగరము. పీఠికాపురియనిపేరు. ఇచట కుంతీ మాధవ స్వామి సన్నిధికలదు. దీనిని మణవాళమహామునులు ప్రతిష్ఠించినట్లు చెప్పుదురు.

పద్మనాభం, రామతీర్థం -60

ఈ రెండును విజయనగరం సమీపములోనివి. పద్మనాభస్వామి, కోదండరామ స్వాముల సన్నిధులు కలవు. ప్రాచీనమైనవి. ఇచట శ్రీవైష్ణవ గోష్ఠి మిక్కుటముగా గలదు.

కాకినాడ -61

ఇది ప్రసిద్ధ నగరము. తూర్పుగోదావరి జిల్లా ముఖ్యపట్టణము. ఈనగరమునకు 10 కి.మీ దూరములో జి.వేమవరం అనే గ్రామంలో అష్టాక్షరీ క్షేత్రము కలదు. ఇచట వేంచేసియున్న వైకుంఠనారాయణ పెరుమాళ్ అతిశయమైన సౌందర్యముతో భక్తుల హృదయాలను దోచుకొందురు. ఇచట ప్రతి నిత్యము అష్టాక్షరీ జప తర్పణ హోమాదులు జరుగును. దీని నిర్వాహకులు ఉపనిషత్ సిద్ధాంతాచార్య పీఠాధిపతులు శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీరంగరామానుజ జీయర్ స్వామివారు.



శ్రీ వైకుంఠ నారాయణులు
SRI VYKUNTA NARAYANULU

ధర్మపురి -62

ఇది కరీంనగర్ జిల్లాలోనిది. నరసింహస్వామి సన్నిధి గోదావరీ నదీతీరమున గలదు. ప్రాచీన దేవాలయములలో ధర్మపురి యొకటి. ఈ క్షేత్రస్వామి విషయమై శేషప్పకవి నృసింహ శతకమును రచించెను. తురుష్కులవలన బాధలుపడిన శేషప్పకవి స్వామిని నిందాస్తుతి గర్భముగ స్తుతించెను.

నల్గొండ -63

ఇదిజిల్లా కేంద్రము. ఇచటరామగిరిలో శ్రీసీతారామస్వామి సన్నిధి ఆండాళ్ సన్నిధి కలదు. శ్రీరామనవమి, ధనుర్మాసము మిక్కిలి వైభవముగా జరుగును. పలు ప్రాంతముల నుండి భక్తులు వచ్చి దర్శింతురు.

యాదగిరిగుట్ట -64

లక్ష్మీనరసింహస్వామి సన్నిధి కొండమీద గలదు. భక్తులకు వరప్రసాది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రము. పలుప్రాంతముల నుండి భక్తులు వచ్చి సేవింతురు.
మార్గము: విజయవాడ రైలు మార్గంలో రాయగిరి స్టేషన్‌కు 10 కి.మీ.



నరసింహస్వామి

(యాదగిరి గుట్ట)

NARASIMHA SWAMY (YADAGIRIGUTTA)

సికిందరాబాద్ – హైదరాబాద్ –65

ఇది ప్రసిద్ధనగరము. ఇచట గల లక్ష్మీనారాయణ మందిరము, శ్రీరంగనాథ స్వామి సన్నిధి సేవింపవలెను. ధనుర్మాసము మిక్కిలి వైభవముగా జరుగును. ఈనగరములోనే గల సీతారాంబాగ్‌లోను ప్రాచీనమైన లక్ష్మీనారాయణుల సన్నిధి వరదరాజస్వామి సన్నిధి కలదు. ఎందరో మహనీయులు ఇచటకు వేంచేసి మంగళా శాసనం కృపచేసిన స్థలము. బిర్లాసంస్థ నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధి మనోహరమైనది.

ఈనగరములోనే మరియొక సన్నిధి శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధి. ఇది అల్వాలలో కలదు. (సికిందరాబాద్ – బొలారం మార్గము) దీనికి దేవుని అల్వాల అనియేపేరు. వందల సంవత్సరముల నాటి సన్నిధి శిధిలముకాగా దానిని ప్రస్తుతం పునర్నిర్మించుచున్నారు.

స్తంభాద్రి –66

ఇది ఖమ్మం మెట్టకు 2 కి.మీ దూరంలో గలదు. ఇచటగల నరసింహస్వామి సన్నిధి ప్రాచీనమైనది. ఈస్వామి భక్తుల పాలిటి కల్పవృక్షము.

వేదాద్రి –67

ఆంధ్రదేశమున సుప్రసిద్ధమైన నృసింహ క్షేత్రములలో వేదాద్రియొకటి. ఇచట ఒక చిన్నపర్వతముపై స్వామివేంచేసియున్నాడు. చతుర్ముఖబ్రహ్మ నారదాదులకు ఈ పర్వతము మీదనే వేదపురాణాదులను ఉపదేశించెననియు వారి ప్రార్ధనపై స్వామి అర్చారూపముగా ఇచటవేంచేసెనని చెప్పుదురు. కావుననే ఈపర్వతమునకు వేదాద్రియని పేరువచ్చినది.

మార్గము: హైదరాబాద్ విజయవాడ బస్సు మార్గములో జగ్గయ్యపేటకు సమీపములో కలదు.

బుచ్చిరెడ్డి పాలెం –68

కోదండరామస్వామి – సీతాదేవి – లక్ష్మీ నృసింహస్వామి – ప్రాచీనమైన దివ్యస్థలము. శ్రీరామనవమికి బ్రహ్మోత్సవము అతివైభవముగా జరుగును.


మార్గము: నెల్లూరుకు 15 కి.మీ దూరములో కలదు.

శ్రీకాకుళం –69

శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు. ఇది కృష్ణాతీరమునగల ప్రాచీన దేవాలయము. ఈస్వామి శ్రీకృష్ణదేవరాయలకు స్వప్నమున సాక్షాత్కరించి ఆముక్త మాల్యదను రచింపుమని ఆదేశించినట్లు రాయలు తన ఆముక్తమాల్యద పీఠికలో తెలియజేసెను.
మార్గముః కృష్ణాజిల్లా చల్లపల్లికి సమీపములో గలదు.

భీమవరం –70

శ్రీరామకోటి క్షేత్రము. ఇది శ్రీమత్పరమహంసేత్యాది శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వాముల వారి శ్రీహస్తములచే ప్రతిష్ఠింపబడిన రామకోటిక్షేత్రము. దీనిని భగవద్రామానుజ దర్శన కైంకర్య సమితివారు నిర్వహించుచున్నారు. నిత్య కల్యాణము, నిత్య తదీయారాధనము జరుగుచున్నవి. ఉభయవేదాన్త సభలను నిర్వహించుచున్నారు.
మార్గముః ఇది పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రధాన నగరములలో ఒకటి.



శ్రీ రామకోటి క్షేత్రము,
భీమవరం
SRI RAMAKOTI
KSHETRAM,
BHIMAVARAM.

గుమ్మడదల –71

ఇది ప్రాచీనమైన క్షేత్రము.కళ్యాణ రామచంద్ర స్వామి దేవస్థానము కలదు. ఈ సన్నిధిలో జరుగు అధ్యయనోత్సవమును శ్రీ ఘంటంభట్ట వేంకట భుజంగరాయశర్మ గారు మనోహర కావ్యముగా రూపొందించినారు.
మార్గముః మెదక్ జిల్లా నరాసాపూర్‌కు సమీపములో కలదు.

శ్రీరస్తు

శ్రీమతే రామానుజాయనమః

ఆళ్వార్ల వైభవము

1. పొయ్‌గై యాళ్వార్

తిరునక్షత్ర తనియన్ :-

తులాయాం శ్రవణేజాతం కాంచ్యాం కాంచన వారిజాత్
ద్వాపరే పాంచజన్యాంశం సరోయోగిన మాశ్రయే ॥

నిత్య తనియన్:-

కాంచ్యాం సరసి హేమాబ్జే జాతం కాసారయోగినమ్ ।
కలయే యశ్శ్రియః పత్యూ రవిన్దీప మకల్పయత్ ॥

వీరు ద్వాపర యుగాది 8,60,900 సంవత్సరమైన సిద్ధార్థి నామ సంవత్సర అల్పిశి (తుల) నెల శుద్ధ అష్టమీ జయవారం (మంగళ) శ్రవణా నక్షత్రమందు కాంచీపురం యథోక్తకారి సన్నిధి యందుగల పుష్కరిణిలో స్వర్ణమయమైన తామర పుష్పమునందు అయోనిజులై అవతరించిరి. వీరికి సరోయోగి యనియు, కాసారయోగి యనియు నామాంతరములు. ఆచార్యులు సేనముతలియార్.

వీరు పాంచజన్యాంశ సంభూతులు. వీరు నిస్పృహులై గ్రామైక రాత్రముగా తిరుగుచు భగవద్గుణానుభవమే ధారక పోషక భోగ్యములు కాగా వేంచేసియుండిరి. ఒకనాడు 'తిరుక్కోవలూర్' అను దివ్యదేశము వేంచేసి పెరుమాళ్లకు మంగళాశాసనముచేసి ఒక తిన్నెమీద వేంచేసి యుండగా భూదత్తాళ్వార్ వేంచేసినారు. అపుడు ఇద్దరును కూర్చుండిరి. కొంతసేపటికి పేయాళ్వార్లు అక్కడకు వేంచేసిరి. ముగ్గురకు కూర్చుండుటకు స్థలము లేకుండుటచే నిలుచుండిరి. వీరి సంశ్లేషమును గోరిన సర్వేశ్వరుడు వీరిమధ్య ప్రవేశించెను.

నిలిచియుండుటకును స్థలము చాలనందున వారు అందుకు కారణమేమా! యని యోగ దృష్టిచే చూడగా శ్రియః పతి సాక్షాత్కరించెను. అపుడు వారి అనుభవ పరీవాహరూపముగా అవతరించిన దివ్య ప్రబన్ధములే ముదల్ తిరువన్దాది, ఇరండాం తిరువన్దాది, మూన్ఱాం తిరువందాదులు. ప్రతిపాశురాంతపదము పాశురాది యందు వచ్చుటచే ఈ ప్రబంధములకు అన్దాది యని పేరు కలిగెను.

ఆళ్వార్ - పొయిగై యాళ్వార్. తిరునక్షత్రం: తుల - శ్రవణం

తిరువవతారస్థలం: కాంచీ తిరువెఃకా (యథోక్తకారి సన్నిధి) పొయ్‌గై పుష్కరిణి యందలి స్వర్ణ కమలము.

ఆచార్యులు:- సేనముదలి యాళ్వార్
అనుగ్రహించిన ప్రబంధము: ముదల్ తిరువందాది 100 పాశురములు.
మంగళాశాసన దివ్యదేశములు: 6

నాళ్‌పాట్టు

ఐప్పశియల్ ఓణం; అవిట్టం శదయమివై ;
ఒప్పిలవానాళ్‌గళ్; ఉలగత్తీర్ - ఎప్పువియుమ్
పేశుపుగళ్ పొయ్‌గై యార్ పూదత్తార్; పేయాళ్వార్;
తేశుడనే; తోన్ఱు శిరప్పాల్.

వాళితిరునామజ్గళ్

శెయ్య తులా వోణత్తిల్ శగత్తు దిత్తాన్ వాళియే
తిరుక్కచ్చి మానగరుమ్ శెళిక్క వందోన్ వాళియే
వైయన్దగళి నూఱుమ్ వగుత్తురైత్తాన్ వాళియే
వనశమలర్ క్కరువదనిల్ వన్దమైన్దాన్ వాళియే
వెయ్య కదిరోన్ దన్నై విళక్కిట్టాన్ వాళియే
వేఙ్గడవర్ తిరుమలైయై విరుమ్బుమవన్ వాళియే
పొయ్‌గై ముని వడివళగుమ్ పొఱ్పదముమ్ వాళియే
పొన్ ముడియుమ్ తిరుముగముమ్ పూతలత్తిల్ వాళియే.



ముదలాళ్వార్లు

MUDALARVARLU

2. పూదత్తాళ్వార్

తిరునక్షత్ర తనియన్:

తులా ధనిష్ఠా సంభూతం భూతం కల్లోల మాలినః ।
తీరేపుల్లోత్పలే మల్లాపుర్యామీడే గదాంశజమ్ ॥

నిత్యతనియన్:

మల్లావర పురాధీశం మాధవీ కుసుమోద్భవమ్ ।
భూతం నమామి యోవిష్ణోః జ్ఞానదీప మకల్పయత్ ॥

వీరు పొయిగై యాళ్వార్ అవతరించిన మరునాడు అనగా సిద్ధార్థి నామ సంవత్సర తులామాసం శుద్ధ నవమీ బుధవారం ధనిష్ఠా నక్షత్రమున తిరుక్కడల్ మల్లై (మహాబలిపురం) దివ్యదేశమందు మాధవీ పుష్పమునందు అయోనిజులై యవతరించిరి. పూతమ్ అనగా ఆత్మ. సర్వేశ్వరునకు ఆత్మగా నుండుట వలన వీరికి పూదత్తాళ్వార్ అనుపేరు వచ్చెను. వీరు గదాంశులు.మిగిలిన వివరము పొయ్గై ఆళ్వార్ చరిత్రలో చూడవచ్చును.

ఆళ్వార్: పూదత్తాళ్వార్, తిరునక్షత్రం:- తుల, ధనిష్ఠ
అవతార స్థలం:- "తిరుక్కడల్మల్లై", ఆచార్యులు: - సేనముదలియాళ్వార్
అనుగ్రహించిన ప్రబంధము:- ఇరణ్డాన్దిరువన్దాది 100 పా ॥
మంగళాశాసన దివ్యదేశములు: 13

నాళ్పాట్టు

ఐప్పశియల్ ఓణం; అవిట్టం శదయమివై ;
ఓప్పిలవానాళ్గళ్; ఉలగత్తీర్ - ఎప్పువియుమ్
పేశుపుగళ్ ప్పొయ్గై యార్ పూదత్తార్; పేయాళ్వార్;
తేశుడనే; తోన్ఱు శిరప్పాల్.

వాళ్తిరునామజ్గళ్

అన్బేదగళినూఱు మరుళినాన్ వాళియే
ఐప్పశియల్ అవిట్టత్తిల్ అవదరిత్తాన్ వాళియే
నన్పుకళ్ శేర్ కురుక్కత్తి నాణ్మలరోన్ వాళియే
నల్ల తిరుక్కడల్ మల్లై నాదనార్ వాళియే
ఇన్పురుగు శిన్దై తిరియిట్ట పిరాన్ వాళియే
ఎళిల్ ఞానచ్చుడర్ విళక్కేఱ్ఱినాన్ వాళియే
పొన్పురై యుమ్ తిరువరజ్గర్ పుగళురై ప్పోన్ వాళియే
పూదత్తార్ తాళిణై ఇప్పూదలత్తిల్ వాళియే.

3. పేయాళ్వార్

తిరునక్షత్ర తనియన్:-

తులా శతభిషగ్జాతం మయూర పురి కైరవాత్
మహాన్తం మహదాఖ్యాతం వన్దే శ్రీ నన్దకాంశజమ్ ॥

నిత్య తనియన్:-

దృష్ట్వాని తుష్టావ యో విష్ణుం రమయా మయిలాధిపమ్
కూపే రక్తోత్పలే జాతం మహదాహ్వాయ మాశ్రయే ॥

వీరు ముదలాళ్వార్లు ముగ్గురిలో మూడవవారు. మదరాసులోని మయూరపురి (మైలాపూర్) యందు మణికైరవమనెడి బావియందవతరించిరి. వీరు మహాయోగులై లోకరీతిని వ్యవహరింపక సదా సర్వేశ్వరునే ధ్యానించుచు ఉన్మత్తుల వలె నుండుటచే పేయాళ్వార్ అని ప్రసిద్ధులైరి. వీరు ద్వాపరయుగాది 8,60,900 సంవత్సరమున సిద్ధార్థినామ సంవత్సరమున తులా మాసం శుద్ధ దశమీ గురువారం శతభిషానక్షత్రము నందవతరించిరి. మిగిలిన చరిత్ర పొయిగై యాళ్వార్ చరిత్రలో చూడనగును. వీరునందకాంశజులు.

ఆళ్వార్లు: పూదత్తాళ్వార్. తిరునక్షత్రం: తుల - శతభిషమ్ అవతారస్థలం:- మయూరపురి. ఆచార్యులు:- సేనముదలియాళ్వార్:- తిరువారాధన: ఆళ్వార్కళ్నై నార్ ప్రబంధము: మూన్ఱాం తిరువన్దాది. 100 పా; మంగళాశాసన దివ్యదేశములు: 15

నాళ్పాట్టు

ఐప్పశియల్ ఓణం; అవిట్టం శదయమివై ;
ఒప్పిలవానాళ్గళ్; ఉలగత్తీర్ - ఎప్పువియుమ్
పేశుపుగళ్ ప్పొయ్గై యార్ పూదత్తార్; పేయాళ్వార్;
తేశుడనే; తోన్ఱు శిరప్పాల్.

వాళితిరునామజ్గళ్

తిరుక్కణ్డేనెననూఱుమ్ శెప్పినాన్ వాళియే
శీఱన్ద ఐప్పశియిల్ శదయమ్ శెనిత్త వళ్ళల్ వాళియే
మరుక్కమళుమ్ మయిలై నగర్ వాళవన్దోన్ వాళియే
మలర్క్కరియ నెయ్దన్ తనిల్ వన్దుదిత్తాన్ వాళియే
నెరుక్కిడవే యిడైకళియిల్ నిన్ఱ శెల్వన్ వాళియే
నేమి శజ్గం వడివళగై నెఞ్జిల్వై ప్పోన్ వాళియే
పెరుక్కముడన్ తిరుమళిశై ప్పిరాన్ తొళువోన్ వాళియే
పేయాళ్వార్ తాళిణై యెప్పొరు నిలత్తిల్ వాళియే.

4. తిరుమழிశై యాழ்వార్

తిరునక్షత్రతనియన్:-

మఖాయాం మకరేమాసి చక్రాంశం భార్గవోద్భవమ్
మహీసార పురాధీశం భక్తిసార మహం భజే।

నిత్యతనియన్:-

శక్తి పఞ్చమయ విగ్రహాత్మనే, శుక్తిహారజిత చిత్తహారిణే
ముక్తిదాయక మురారి పాదయోః భక్తిసారమునయే నమోనమః ॥

వీరు తొణ్డమణ్డలములో చేరిన "తిరుమழிశై" అను క్షేత్రమునందు ద్వాపరాంతమున విభవనామ సంవత్సర మకరమాసమున కృష్ణదశమీ గురువారం మఖా నక్షత్రమునందవతిరించిరి. వీరుభార్గవమహర్షికి కనకాంగి యను అప్సర స్త్రీవలన జన్మించిరి. తిరుమழிశై యను క్షేత్రము నందవతరించుటచే తిరుమழிశై యాళ్వార్ అనిప్రసిద్ధినొందిరి. వీరు చక్రాంశజులు.

వీరుమొదట శైవ సిద్ధాన్తమునందు ప్రవేశించిరి. వీరి వృత్తాన్తమును తెలిసిన పేయాழ்వార్లు వీరున్నచోటునకుపోయి వారికి శ్రీవైష్ణవ సిద్ధాన్తము నందు రుచి కలుగజేసి పంచ సంస్కారములననుగ్రహించిరి. వీరిప్రభావము అమితమైనది. దానిని గురుపరంపరాప్రభావాది గ్రంథములలో చూడనగును.

ఆழ்వార్లు: తిరుమழிశై ఆழ்వార్, భక్తిసారులు. తిరునక్షత్రం: మకరమాసం – మఖానక్షత్రం
ఆచార్యులు: పేయాழ்వార్; అవతారస్థలం: తిరుమழிశై : పరమపదము: తిరుక్కుడన్దై.
ప్రబంధము: నాన్ముగన్ తిరువన్దాది 96 పా; తిరుచ్చన్దవిరుత్తము 120 పా
మంగళాశాసన దివ్యదేశములు – 16

నాళ్‌పాట్టు

తైయిల్ మకం ఇన్ఱు; తారణియీర్! ఏత్తం – ఇన్ద
త్తైయిల్ మగత్తుక్కు; చాత్తు గిన్ఱేన్ – తుయ్యమది
పెత్త మழிశై ప్పిరాన్; పిఱన్ద నాళెన్ఱు;
నల్తవరగళ్; కొణ్డాడుం నాళ్

వాழி తిరునామమ్

అన్బుడ నన్దాది తొణ్ణూత్తాఱురైత్తాన్ వాழிయే
అழగారుం తిరుమழிశై యమర్న్ద శెల్వన్ వాழிయే
ఇన్బమిగు తైయిల్ మగత్తిజ్జువన్దాన్ వాழிయే
ఎழిల్ చన్ద విరుత్తం నూత్తిరుపత్తీన్దాన్ వాழிయే
మున్బుగత్తిల్ వన్దుతిత్త మునివనార్ వాழிయే
ముழுప్పెరుక్కిన్ పొన్నియెదిర్ మిదన్ద శొల్లోన్ వాழிయే
నన్బువియల్ నాలాయిరత్తెழு నూత్తాన్ వాழிయే
నజ్గళ్ పత్తిశారర్ ఇఱునఱ్పదజ్గళ్ వాழிయే.

నమ్మాళ్వార్

తిరునక్షత్ర తనియన్:-

వృషభేతు విశాఖాయాం కురికాపురి కారిజమ్

పాండ్యదేశే కలేరాదౌ శఠారిం సైన్యపం భజే ॥

నిత్యతనియన్:-

మాతాపితా యువతయ స్తనయా విభూతి

స్సర్వం యదేవ నియమేన మదన్వయానామ్ ।

ఆద్యస్యనః కులపతే ర్వకుళాభి రామం

శ్రీ మత్తదంఘ్రి యుగళం ప్రణమామి మూర్ధ్నా ॥

ప్రపన్న జనకూటస్థులగు నమ్మాళ్వార్లు కలియుగాది 43వ దినమగు ప్రమాది నామ సం॥ర వైశాఖ శుక్ల చతుర్దశీ శుక్రవారం విశాఖా నక్షత్రయుక్త కర్కాటక లగ్నమున ఉడై యనంగై యార్(నాథనాయకి) కారియార్ అను దంపతులకు పుత్రులుగా తిరుక్కురుగూర్ నందవతిరించిరి. వీరు విష్వక్సేనుల యవతారము.

వీరు జన్మించిన దాదిగా స్తన్యపానము చేయక భగవద్గుణానుభవముతో కాలము గడుపుచుండగా తల్లిదండ్రులాశ్చర్యపడి వీరిని "పొలిన్ద నిన్లపిరాన్" అను పెరుమాళ్ల సన్నిధికి తీసికొనిపోయిరి. వీరును నేత్రములు తెఱచి పెరుమాళ్లను సేవించి శేషాంశము నందవతరించిన "తిరుప్పుళియాళ్వార్లో" (నిద్రపోని చింతమాను) క్రింద యోగనిష్ఠులై వేంచేసిరి. వీరికి శఠగోపులనియు, వకుళాభరణులు అనియు, పరాంకుశులు అనియు తిరునామములు కలవు.

మధుర కవి యాళ్వార్లు ఉత్తరదేశయాత్ర చేయుచు అయోధ్యలో నుండగా నొకనాటి రాత్రి దక్షిణదేశమునుండి ఒక కాంతిపుంజము కనుపింపగా దానిననుసరించి తిరుక్కురుగూర్ చేరి ఆళ్వార్లను సేవించిరి. వారు యోగనిష్ఠలో నుండుటచే వారిని మేల్కొలుపుటకై పెద్దరాతిని పడవేసి శబ్దముచేసిరి. అంతట కనులు తెఱచి చూచిన ఆళ్వార్లను, స్వామీ! ప్రకృతిలో జన్మించిన జీవుడు దేనిని తిని యెచట పరుండునని ప్రశ్నింపగా ఆళ్వార్లు దానినే తిని అచటనే పడియుండునని సమాధానము చెప్పిరి. మధుర కవులు సంతసించి ఆళ్వార్లకు శిష్యులైరి. వీరి వైభవము వాచామ గోచరము. గురుపరంపరా ప్రభావాదులలో సేవింప వచ్చును.

అవతారస్థలం: తిరుక్కురుగూర్(ఆళ్వార్ తిరునగరి); తిరునక్షత్రం: వృషభం, విశాఖ ఆచార్యులు:-సేనముతలియార్; ప్రబంధము: తిరువిరుత్తం 100, తిరువాశరియం7,

పెరియతిరువన్దాది, 87 తిరువాయి మొళ్ళి 1102.

మంగళాశాసన దివ్యదేశములుః 38

నాళ్పాట్టు

పా॥ ఏరార్ వైగాశి విశాగత్తి నేఱ్ఱత్తె
పారోరఱియ ప్పగర్గిన్ఱేన్ - శీరారుమ్
వేదం తమిళ్ళ శెయ్ద మెయ్యాన్ ఎళిల్కుర్గై
నాదన్ అవదరిత్త నాళ్.

పా॥ ఉణ్డో వైగాశి విశాగత్తుక్కు ఒప్పొరునాళ్?
ఉణ్డో శడగోపర్కు ఒప్పొరువర్ - ఉణ్డో
తిరువాయిమొళ్ళిక్కొప్పు? తెన్కుర్గైక్కు ఉణ్డో
ఒరుపార్ దన్ని లొక్కుమూర్?

వాళ్ళి తిరునామజ్గళ్

తిరుక్కుర్గై ప్పెరుమాళ్ తన్ తిరుత్తాళ్కళ్ వాళ్ళియే,
తిరువాన తిరుముకత్తు చ్చెవియెన్జుమ్ వాళ్ళియే,
ఇరుక్కుమొళ్ళి యెన్నెఞ్జిల్ తేక్కినాన్ వాళ్ళియే,
ఎన్దై యెతిరాశర్ క్కిఱైయవనార్ వాళ్ళియే,
కరుక్కుళ్ళియిల్ పుకావణ్ణమ్ కాత్తరుళ్వోన్ వాళ్ళియే,
కాశినియిల్ ఆరియనాయ్ క్కాట్టినాన్ వాళ్ళియే,
వరుత్త మఱవెన్దన్నై వాళ్ళవిత్తాన్ వాళ్ళియే
మతురకవి తమ్బిరాన్ వాళ్ళి వాళ్ళి వాళ్ళియే

ఆన తిరువిరుత్తం నూఱు మఱుళినాన్ వాళ్ళియే
ఆశిరియ మేళ్ళపాట్టు అళిత్త పిరాన్ వాళ్ళియే
ఈనమఱ వన్దాది యెణ్బత్తేళ్ళిన్దాన్ వాళ్ళియే
ఇలగు తిరువాయిమొళ్ళి యాయిరత్తొరు నూత్తిరణ్డురైత్తాన్ వాళ్ళియే
వానణియుమ్ మామాడక్కుర్గై మన్నన్ వాళ్ళియే
వైగాశి విశాగత్తిల్ వన్దుదిత్తాన్ వాళ్ళియే
శేనై యర్కో నవతారం శెయ్ద వళ్ళల్ వాళ్ళియే
తిరుక్కుర్గై చ్చడగోపర్ తిరువడిగళ్ వాళ్ళియే

మేదినియిల్ వైయాశి విశాగత్తోన్ వాళ్ళియే
వేదత్తై శెన్దమిళాయ్ విరిత్తురైత్తాన్ వాళ్ళియే
ఆదిగురువాయ్ ప్పువియిల్ అవదరిత్తాన్ వాళ్ళియే
అనవరతమ్ శేనైయర్కోన్ అడితొళ్ళువోన్ వాళ్ళియే
నాదనుక్కు నాలాయిరం ఉరైత్తాన్ వాళ్ళియే
నన్ మదురకవి వణఙ్గుమ్ నావీరన్ వాళ్ళియే
మాదవన్ పాఱ్వాదుకైయాయ్ వళర్న్దరుళ్వోన్ వాళ్ళియే
మగిళ్మాఱన్ శడగోపన్ వైయగత్తిల్ వాళ్ళియే



నమ్మాళ్వార్

NAMMALVAR

ఋషిం జుషామహే కృష్ణ తృష్ణా తత్త్వ మివోదితమ్
సహస్ర శాఖాం యోఽద్రాక్షీత్ ద్రావిడీం బ్రహ్మ సంహితామ్.

మధుర కవియాళ్వార్

తిరునక్షత్ర తనియన్:—

మేషే చిత్రా సముద్భూతం పాండ్య దేశే గణాంశకమ్

శ్రీ పరాంకుశ సద్భక్తం మధురం కవి మాశ్రయే ॥

హస్త స్థ తాళద్వితయం ప్రపద్యే శఠారి వా గ్వ్యాసముదారకీర్తిమ్।

మాధుర్య సంశ్లిష్ట కవిత్వయుక్తం మహత్వ సమ్భావిత బుద్ధి తత్త్వమ్ ।

నిత్యతనియన్:—

అవిదిత విషయాంతర శఠారేః

ఉపనిషదాముపగానమాత్మభోగః

అపిచగుణవశాత్తదైక శేషీ

మధురకవిః హృదయే మమావిరస్తు

వీరు పాండ్య దేశమందలి తిరుక్కోళూరు అను దివ్య దేశమున కుముద గణేశాంశమున వకుళభూషణ భాస్కరోదయమునకు ముందు (నమ్మాళ్వార్ల అవతారమునకు) అరుణోదయమువలె మేషమాసమున చిత్తా నక్షత్రమునందవతరించిరి.

వీరు ఉత్తర దివ్యదేశయాత్ర చేయుచు ఒకనాడు అయోధ్యలో వేంచేసియుండగా నాటిరాత్రి దక్షిణ దిశనుండి అప్రాకృత దివ్యతేజః పుంజమును చూచి ఆశ్చర్యచకితులై రాత్రి భాగమునందు దాని ననుసరించుచు పోయి క్రమముగా ఆళ్వార్ తిరునగరి చేరిరి. అచట తింత్రిణీ మూలమున పద్మాసనోపవిష్ణులై వేంచేసియున్న నమ్మాళ్వార్లను సేవించిరి.

వారు ముకుళితనేత్రులై యుండుటచే వారి శ్రవణేంద్రియ పాటవమును పరికింప నొకరాతినియెత్తి పడవైచిరి. ఆశబ్దమునువిని ఆళ్వార్లు కనులు విప్పిజూడగా 'ప్రకృతి సంబంధముగల జీవుడు దేనిని తిని యెచట పడియుండు'' నని ప్రశ్నింపగా ఆళ్వార్లు "దానినే తిని యచటనే పడియుండునని" సమాధానమిచ్చిరి.

ఆ సమాధానమును వినిన మధురకవులు ఆళ్వార్ల జ్ఞాన విశేషమున కాశ్చర్యపడి వారిని ఆచార్యులుగా వరించిరి. ఆళ్వార్లును వీరినభిమానించి తామనుగ్రహించిన దివ్య ప్రబంధమును వీరికినుపదేశించిరి. మధురకవులును తమయాచార్యుల యందలి ప్రావణ్యముచే "కణ్ణినుణ్ శిరుత్తాంబు" అనుదివ్య ప్రబంధము ననుగ్రహించిరి.

ఆళ్వార్లు: మధురకవియాళ్వార్. తిరునక్షత్రం: మేషం - చిత్త.

అవతారస్థలం: తిరుక్కోళూరు

ఆచార్యులు: నమ్మాళ్వార్

అనుగ్రహించిన ప్రబంధము: కణ్ణినుణ్ శిరుత్తాంబు. 11 పాశురములు.

నాళ్‌పాట్టు

ఏరార్ మధురకవి; ఇవ్వులగిల్ వన్దుదిత్త,
శీరారుం శిత్తిరై యిల్ శిత్తిరై నాళ్ - పారులగిల్
మత్తుళ్ల ఆళ్వార్గళ్; వన్దుదిత్తనాళ్ గళిలుమ్
ఉత్తదమక్కెన్ఱు నెఞ్జే ! ఓర్.

వాళితిరునామఙ్గళ్

శిత్తిరయిల్ శిత్తిరై నాళ్ శిఱక్క వందోన్ వాళియే
తిరుక్కోళూరవదరిత్త శెల్వనార్ వాళియే
ఉత్తర కఙ్గాతీరత్తుయర్ తవత్తోన్ వాళియే
ఒళి కదిరోన్ తెఱ్కు తిక్క వుగన్దు వన్దాన్ వాళియే
పత్తి యొడు పదినొన్ఱుమ్ పాడినాన్ వాళియే
పరాంకుశనే పరనెన్ఱుపత్తి నాన్ వాళియే
మత్తిమమాం పదప్పొరుళై వాళ విత్తాన్ వాళియే
మదురకవి తిరువడిగళ్ వాళి వాళి వాళియే.



మధురకవి ఆళ్వార్
MADHURA KAVI

తిరునక్షత్రతనియన్:-

కుంభే పునర్వసౌ జాతం కేరళే చోళ పట్టణే

కౌస్తుభాంశం ధరాధీశం కులశేఖర మాశ్రయే ।

నిత్యతనియన్:-

ఘుష్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే

తమహం శిరసా వందే రాజానం కులశేఖరమ్ ।

వీరు చేరదేశమున (కేరళ) తిరువంజిక్కళం (కోళ్ళి)యను దివ్యదేశమున క్షత్రియ వర్ణమున కలియుగాది ఇరువది యెనిమిదవ సంవత్సరమగు పరాభవనామ సంవత్సర **కుంభ (మాఘ)** మాసము శుద్ధ ఏకాదశీ గురువాసరము పునర్వసు **నక్షత్రమున కౌ**స్తుభాంశమున అవతరించిరి.

[illegible] కూరార్న్ద వేల్ వలవన్ కోళ్ళియర్కోన్ కుడైక్కులశేకరన్ **(వాడియైన** వేల్ అను ఆయుధ ప్రయోగమున దక్షులును, కోళ్ళి నగర ప్రభువులును, ఛత్రధారులును అగు కులశేఖరాళ్వార్లు) అనునట్లు క్షత్రియోచితముగ రాజ్యపాలన చేసెడివారు.

పిమ్మట సర్వేశ్వరుని నిర్హేతుక జాయమాన కటాక్షలబ్ధ దివ్యజ్ఞాన సంపన్నులై "ఇన్బమరుమ్ శెల్వముమ్ ఇవ్వరశుమ్ యాన్ వేణ్డేన్" (భోగ సమృద్ధమైన యీ సంపద, రాజ్యము నాకు వలదని విరక్తులై శ్రీరంగనాథులను సేవింపవలెనను ఆశచే ప్రతినిత్యము శ్రీరంగయాత్రా ప్రయత్నము చేయుచుండెడివారు.

వీరికి శ్రీరామచంద్రుల యందు ప్రేమాతిశయమధికము. ఒక పర్యాయము వీరు శ్రీరామాయణ కాలక్షేపమున "జన స్థానమునగల పదునాల్గు వేల రాక్షస పరివార సహితులగు ఖరదూషణ త్రిశిరులను శ్రీరామచంద్రుడెదుర్కొనె"నను ఘట్టమునువిని తన్మయులై సర్వేశ్వరుని యందుగల ప్రేమాతిశయమున శ్రీరామచంద్రులకు సహాయపడుటకై పరివార సమేతముగా బయల్వెడలిరి. ఇదిగాంచిన మంత్రులు పౌరాణికులచే శ్రీరామచంద్రుల విజయమును వినిపింపగా సంతృప్తులై వెనుదిరిగిరి.

శ్రీవైష్ణవ సంప్రదాయమున శ్రీరామచంద్రునకు "పెరుమాళ్" అని తిరునామము. వారియందు అత్యంత ప్రీతి కలిగి వారి నక్షత్రము నందవతరించిన ఈ ఆళ్వార్లకును పెరుమాళ్ అనుతిరు నామమేర్పడినది. వీరనుగ్రహించిన దివ్య ప్రబంధము

పెరుమాళ్ తిరుమొழி. వీరి వైభవమును గురుపరంపరా ప్రభావమున సేవింపవచ్చును.

అవతార స్థలం: కేరళదేశమున కోழியను నగరము

తిరునక్షత్రం: కుంభం, పునర్వసు

ప్రబంధము: పెరుమాళ్ తిరుమొழி (105 పా)

మంగళాశాసన దివ్యదేశములు - 10

నాళ్‌పాట్టు

మాశిప్పునర్ పూశం; కాణ్మిన్ ఇన్ఱు మణ్ణులగీర్ !

తేశిత్తివశత్తుక్కే దెన్నిల్ - పేశుగిన్ఱేన్

కొల్లినగర్‌కోన్; కులశేకరన్ పిఱప్పాల్

నల్లవర్గళ్; కొణ్డాడుం నాళ్

వాழிతిరునామజ్గళ్

అఞ్జన మామలై ప్పిఱవి యాదరిత్తోన్ వాழிయే

అణియరఙ్గర్ మణత్తూణై యడైన్దుయ్‌న్దోన్ వాழிయే

వఞ్జినగరన్దన్నిల్ వాழவన్దోన్ వాழிయే

మాశిదనిర్ పునర్పూశం వన్దుదిత్తాన్ వాழிయే

అఞ్జిలెన కుడప్పామ్బిలమ్ కైయిట్టాన్ వాழிయే

అనవరత మిరామకదై అరుళుమవన్ వాழிయే

శెఞ్జొల్ మొழி నూత్తఞ్జుమ్ శెప్పినాన్ వాழிయే

శేరలర్కోన్ శెఙ్గమల త్తిరువడిగళ్ వాழிయే.



కులశేఖరాళ్వార్

KULASEKHARALWAR

పెరియాళ్వార్లు

తిరునక్షత్ర తనియన్:-

మిధునే స్వాతిజం విష్ణోః రథాంశం ధన్వినః పురే ।
ప్రపద్యే శ్వశురం విష్ణోః విష్ణుచిత్తం పురశ్శిఖమ్ ॥
గురుముఖ మనధీత్య ప్రాహవేదానశేషాన్
నరపతి పరిక్లప్తం శుల్కమాదాతుకామః
శ్వశురమమర వంద్యం రంగనాథస్య సాక్షాత్
ద్విజకుల తిలకం తం విష్ణు చిత్తం నమామి

వీరు పాండ్యదేశమునందలి "శ్రీవిల్లిపుత్తూరు" అను దివ్యదేశమున కలియుగాది 47వ సంవత్సరమైన క్రోధన నామ సంవత్సర మిధున (ఆషాఢ) మాసము శుక్ల ఏకాదశీ భానువాసరమున స్వాతీ నక్షత్రమున పెరియ తిరువడి అంశమున (గరుత్మంతుల అంశ) శ్రీముకున్దాచార్యుల వారికి "పద్మెయార్" అను దేవియందు అవతరించిరి. వీరికి తండ్రిగారు పెట్టినపేరు రామాండార్. భట్టనాథులనియు; విష్ణుచిత్తులనియు నామాంతరములు. వీరు సకల శాస్త్ర పారంగతులు. వైదిక నిష్ఠాగరిష్ఠులు కావుననే వీరికి భట్టనాథులనియు, పట్టర్ పిరాన్ అనియు పేరువచ్చినది. "వేదప్పయన్ కొళ్ళవల్ల విట్టుశిత్తన్;" మున్నగు వాక్యములు వీరి వైదిక నిష్ఠను తెలియజేయుచున్నవి. "పీతకవాడ పిరానార్ పిరమ గురువాగివన్దు' (పీతాంబరుడే పరమాచార్యుడై వచ్చి) అనువీరి వాక్యము వలన సర్వేశ్వరునే ఆచార్యులుగా వరించి సమస్త శాస్త్రములను అధికరించిరని తెలియుచున్నది. మఱియు ఆపస్తంభ ధర్మసూత్రములకు ధూర్తస్వామి రచించిన వృత్తికి వీరు వ్యాఖ్యానము చేసినట్లు పెద్దలు చెప్పుదురు.

"ప్రహ్లాదో జన్మవైష్ణవః" అనునట్లు వీరు బాల్యము నుండి శ్రీమన్నారాయణుని పాద పద్మములందు ప్రావణ్యము కలిగియుండిరి. శ్రీవిల్లి పుత్తూరులో పెరుమాళ్లకు నిత్యము పుష్పకైంకర్యము నిర్వహించెడివారు.

పాండ్యదేశమును పరిపాలించు వల్లభదేవుని ఆస్థానమున జరిగిన విద్వద్గోష్ఠిలో శ్రీమన్నారాయణుడే పరతత్త్వమని సిద్ధాంతస్థాపన చేసి వల్లభదేవుని వైష్ణవోత్తమునిగా తీర్చిరి. తన భక్తుని కార్యమునకు మెచ్చిన సర్వేశ్వరుడు గరుడ వాహనారూఢుడై వేంచేయగా "సర్వేశ్వరుని దివ్యమంగళ విగ్రహమును సేవించిన ఆళ్వార్లు "అతిస్నేహః పాపశంకీ" అనునట్లు ప్రేమాతిశయముచే సర్వేశ్వరునకు ప్రాకృతుల వలన ఏమిచేటగునోయని భయపడి వారికి పల్లాండుపాడిరి. (మంగళా శాసనం చేసిరి) ఆకారణమున వీరిని పెరియాళ్వార్లు అని అందురు.

వీరికి శ్రీకృష్ణావతారమున ప్రావణ్యమధికవణజ్ఞుము. వీరనుగ్రహించిన

దివ్య ప్రబంధములు రెండు. మొదటిది తిరుప్పల్లాండు. వేదపారాయణకు ప్రారంభమున ప్రణవము వలె దివ్య ప్రబంధపారాయణకు తిరుప్పల్లాండు మొదటిది. రెండవ ప్రబంధము పెరియాళ్వార్ తిరుమొழி. వీరి కుమార్తె ఆండాళ్. ఆమెను శ్రీరంగనాథుల కిచ్చి వివాహము చేయుటచే వీరు శ్రీరంగనాథులకు మామగారైరి.

అవతార స్థలం: శ్రీవిల్లిపుత్తూర్; తిరునక్షత్రం: ఆని (మిథున) మాసం స్వాతి.

దివ్య ప్రబంధము: తిరుప్పల్లాండు - 12; పెరియాழ్వార్ తిరుమొழி 429 పాశురములు

మంగళాశాసన దివ్యదేశములు: 19

నాళ్‌పాట్టు

పా॥ ఇన్ఱై ప్పెరుమై అఱిన్దిలైయో ఏ ఴై నెంజే!
ఇన్ఱై క్కెన్నేత్ తమెనిల్ ఉరైక్కేన్ - నన్ఱిపునై
పల్లాణ్డు పాడియ నం పట్టర్ పిరాన్ వన్దుదిత్త
నాల్లానియిల్ శోదినాళ్.

పా॥ మానిలత్తిల్ మున్ నం పెరియాழ్వార్ వన్దుదిత్త
ఆనిదన్నిల్ శోది యెన్ఱాల్ ఆదరిక్కుం-ఞానియర్కు
ఒప్పోరిల్లై ఇవ్వులగుదనిల్ ఎన్ఱు నెంజే
ఎప్పోదుం శిన్దిత్తిరు.

పా॥ మఙ్గళా శాసనత్తిన్ మత్తుళ్ల ఆழ்వార్ కళ్
తఙ్గళార్వత్తళవు దానన్ఱి - పొఙ్గుమ్
పరివాలే విల్లిపుత్తూర్ పట్టర్ పిరాన్ పెత్తాన్
పెరియాழ்వారెన్ఱుం పెయర్.

వాழி తిరునామఙ్గళ్

నల్ల తిరుప్పల్లాణ్డు నాన్ మూన్ఱోన్ వాழியే
నానూత్తిఱుపత్తొన్ఱుమ్ నమక్కురైత్తాన్ వాழியే
శొల్లరియ వానిదనిఱ్సోది వన్దాన్ వాழியే
తొడై శూడిక్కొడుత్తాళ్ తొழுదప్పన్ వాழியే
శెల్వనమ్బిదనై పోల శిఱప్పుత్తాన్ వాழியే
శెన్ఱు కిళియఱుత్తుమాల్ తెయ్‌వమెన్ఱాన్ వాழியే
విల్లిపుత్తూర్ నగరత్తై విళక్కినాన్ వాழியే
వేదియర్కోన్ పట్టర్ పిరాన్ మేదినియిల్ వాழியే

తిరునక్షత్రతనియన్:-

కర్కాటే పూర్వ ఫల్గున్యాం తులసీ కాననోద్భవామ్
పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీ రఙ్గనాయకీమ్ ॥

నిత్యతనియన్:-

నీళాతుఙ్గ స్తన గిరి తటీ సుప్త ముద్బోధ్యకృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయన్తీ ।
స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుఙ్క్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయయేవాస్తు భూయః ॥

వీరు కలియుగాది తొంబది యెనిమిదవ సంవత్సరమగు నళనామ సంవత్సర కర్కాటక శుద్ధ (శ్రావణశుక్ల) చతుర్దశీ మంగళవారము పూర్వఫల్గునీ నక్షత్రమున జనకచక్రవర్తికి సీతాదేవివలె భూదేవి అంశమున పెరియాళ్వార్లకు కుమార్తెగా అయోనిజగా తులసీ వనమందవతరించిరి. తండ్రిగారు వీరి రూపలావణ్యాదులు చూచి "కోదై" యను తిరునామముంచిరి.

వీరు బాల్యమునుండి తండ్రిగారి యనుష్ఠానమును చూచి వారు వినిపించు శ్రీవిష్ణుపురాణ భాగవతాది కథలను విని శ్రీరంగనాథుని యందు మిక్కిలి ప్రావణ్యము కలవారై యుండిరి. తమ తండ్రిగారు పెరుమాళ్లకై కూర్చిన మాలికలను ముందు తాము ధరించి అద్దములో చూచుకొని తాను "శ్రీరంగనాథులకు తగియుంటినా లేదా" అని పరీక్షించుకొను చుండెను.

ఇట్లుండగా ఒకనాడు పెరియాళ్వార్లు ఈ దృశ్యముచూచి అపచారమని నాడు పెరుమాళ్లకు పుష్పకైంకర్యమును నిలిపివేసిరి. వటపత్రశాయి పెరియాళ్వార్లకు స్వప్నమున సాక్షాత్కరించి గోదాదేవి ప్రభావమును తెలిపి ఆమె ధరించిన పుష్పములే తనకు ప్రీతికరములనియు వానినే సమర్పింపుమనియు ఆనతిచ్చిరి.

గోదాదేవియు పరమపురుషుని భర్తగాగోరి ద్వాపరయుగమున గోపిక లాచరించిన కాత్యాయనీ వ్రతము నాదర్శముగా ధనుర్మాస వ్రతమాచరించి శ్రీరంగనాథుని వివాహము చేసికొనిరి. వీరనుగ్రహించిన దివ్యప్రబంధములు రెండు. 1 తిరుప్పావై 30 పా 2. నాచ్చియార్ తిరుమొழி. వీరి ప్రభావము గురుపరంపరా ప్రభావాదులలో చూడవచ్చును.

అవతారస్థలంః శ్రీవిల్లిపుత్తూరు

తిరునక్షత్రంః కర్కాటకం, పుబ్బ

ప్రబంధములుః తిరుప్పావై, నాచ్చియార్ తిరుమొழி 143 పాశురములు

మంగళాశాసన దివ్యదేవములుః 11

నాళ్‌పాట్టు

పా॥ ఇన్ఱో తిరువాడి ప్పూరమ్ - ఎమక్కాగ
వన్ఱో; ఇజ్గు ఆణ్డాళ్ అవదరిత్తాళ్ - కున్ఱాద
వాழ்వాన వైగున్దవాన్; పోగన్దనై ఇగழ்న్దు
ఆழ்వార్ తిరుమగళారాయ్.

పా॥ పెరియాழ்వార్ పెణ్బిళ్ళైయాయ్; ఆణ్డాళ్‌పిఱన్ద
తిరువాడి ప్పూరత్తిన్ శీరైమ్ - ఒరునాళైక్కు
ఉణ్డో మనమే! ఉణర్న్దుపార్ - ఆణ్డాళుక్కు
ఉణ్డాగిల్ ఒప్పు ఇదుక్కుం ఉణ్డు.

పా॥ అఞ్జుక్కుడిక్కు ఒరు శన్దదియాయ్ - ఆழ்వార్గళ్
తంశయలై; విఞ్జి నిఱ్కుం తన్మైయళాయ్ - పిఞ్జాయ్
ప్పழுత్తాళై యాణ్డాళై ప్పత్తియుడన్ నాళుమ్
వழுత్తాయ్ మనమే! మగిழ்న్దు

వాழி తిరునామజ్గళ్

తిరువాడి ప్పూరత్తిల్ శెగత్తుదిత్తాళ్ వాழியే
తిరుప్పావై ముప్పదుమ్ శెప్పినాళ్ వాழியే
పెరియాழ்వార్ పెత్తెడుత్త పెణ్పిళ్ళై వాழியే
పెరుమ్బూదూర్ మామునిక్కు ప్పిన్నానాళ్ వాழியే
ఒరునూత్తు నాఱ్పత్తు మూన్ఱురైత్తాళ్ వాழியే
ఉయర రజ్గర్కేకణ్ణి యుగన్దళిత్తాళ్ వాழியే
మరువారుం తిరుమల్లి వళనాడు వాழியే
వణ్ పుదువై నగర్ కోదై మలర్ పదజ్గళ్ వాழியే

శ్రీ విష్ణుచిత్త కులనందన కల్పవల్లీం
శ్రీ రంగ రాజహరిచన్దనయోగదృశ్యామ్ ।
సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం
గోదామనన్య శరణశ్శరణం ప్రపద్యే ॥

–తొండరడిప్పొడి ఆళ్వార్

తిరునక్షత్రతనియన్:–

కోదండే జ్యేష్ఠ నక్షత్రే మండంగుడి కులోద్భవమ్ ।
చోళోర్వ్యాం వనమాలాంశం భక్తపద్రేణు మాశ్రయే ॥

నిత్య తనియన్:–

తమేవ మత్వా పరవాసుదేవం రంగేశయం రాజవదర్హణీయమ్
ప్రాబోధకీం యోఽకృత సూక్తిమాలాం భక్తాంఘ్రిరేణుం భగవంత మీడే ॥

వీరు కుంభఘోణమునకు సమీపమునగల మండంగుడియను దివ్యదేశమున కలియుగాది రెండు వందల తొంబదియెనిమిది సంవత్సరమునకు సమమైన ప్రభవ నామ సంవత్సర ధనుర్మాసమున (మార్గశిరము) కృష్ణ పక్ష చతుర్దశీ మంగళవారము జ్యేష్ఠా నక్షత్రమున వనమాలాంశమున అవతరించిరి.

వీరికి తండ్రిగారు "విప్రనారాయణు"లను తిరునామమునుంచిరి. వీరొకానొక పర్యాయము శ్రీరంగము వేంచేసి ఉభయ కావేరీ పరీవాహమధ్యమున పవళించియున్న శ్రీరంగనాథులను సేవించి ఆనందనిర్భరులై అందే నిత్య నివాసము చేయుచుండిరి.

వీరును పెరియాళ్వార్లవలె ప్రతినిత్యము పుష్పమాలా కైంకర్యము చేయుచుండెడివారు. అందులకై యొక నందన వనమును కల్పించిరి. వీరు కొంతకాలము "దేవదేవి" యను స్త్రీసాంగత్యము వలన మోహపరవశులై యుండియు భగవదనుగ్రహమువలన జ్ఞానోదయముకాగా సవాసనగా నితర సంబంధములన్నియు వదలి తదేక ధ్యానపరులై స్వామికైంకర్యము చేయుచుండిరి. వీరనుగ్రహించిన దివ్యప్రబంధములు రెండు 1. తిరుప్పళ్ళి యెழுచ్చి 2. తిరుమాలై

ఆழ்వార్లు: తొండరడిప్పొడి ఆళ్వార్లు; అవతారము: ధనుర్మాసము, జ్యేష్ఠానక్షత్రము
అనుగ్రహించిన ప్రబంధము: తిరుప్పళ్ళియెழுచ్చి 10 పా; తిరుమాలై 45 పా
మంగళాశాసన దివ్యదేశములు:3

నాళ్‌పాట్టు

మన్నియశీర్ మార్గழியిల్ కేట్టై యిన్ఱు మానిలత్తీర్ !
ఎన్నిదను క్కేత్తమెనిల్ ఉరైక్కేన్ – తున్నుపుగழ
మామఱై యోన్; తొణ్డరడిప్పొడియాழ்వార్ పిఱప్పాల్
నాన్మఱై యోర్; కొణ్డాడుంనాళ్.

మణ్ణంగుడి యదనై వాழ்విత్తాన్ వాழிయే
మార్గழியిల్ కేట్టైదనిల్ వన్దుదిత్తాన్ వాழிయే
తెణ్ణిరై శూழ்రజ్గరై యే దెయ్వ మెన్దాన్ వాழிయే
తిరుమాలై యొన్ఱు తన్దుమ్ శెప్పినాన్ వాழிయే
పణ్డు తిరుప్పళ్లియెழுచ్చి ప్పత్తురైత్తాన్ వాழிయే
పావై యర్గళ్ కలవితనై పழித్త శెల్వన్ వాழிయే
తొణ్డుశెయ్దు తుళబత్తాల్ తులజ్గినాన్ వాழிయే
తొణ్డరడిప్పొడి యాழ்వార్ తుణైప్పదజ్గళ్ వాழிయే



తొండరడిప్పొడి ఆళ్వార్
TONDARADIPPODI ALWAR
మండంగుడి

తిరుప్పాణియాళ్వార్

తిరునక్షత్ర తనియన్:-

వృశ్చికే రోహిణీ జాతం శ్రీపాణం నిచుళాపురే।
శ్రీవత్సాంశం గాయకేంద్రం మునివాహన మాశ్రయే।

నిత్యతనియన్:-

శ్రీ లోకసారంగ మహామునీంద్ర స్కన్దాధి రూఢం కలయామి నిత్యమ్
కళంక హీనం కమనీయ భక్తం కవీశ్వరం గాయక సార్వభౌమమ్।
ఆపాదచూడ మనుభూయ హరిం శయానం,
మధ్యే కవేర దుహితుర్ముదితాన్తరాత్మా।
అద్రష్టతాం నయనయో ర్విషయాన్తరాణాం
యోనిశ్చికాయ మనవై మునివాహనం తమ్॥

వీరు శ్రీరంగమునకు సమీపమున గల ఉఱైయూర్ అను దివ్య దేశమున కలియుగాది 342 సంవత్సరమునకు సరియగు దుర్మతి నామ సం॥ర వృశ్చిక మాస (కార్తీక) కృష్ణపక్ష విదియా బుధవారమున రోహిణీ నక్షత్రమున ఒక బ్రాహ్మణుని క్షేత్రమున(పొలమున) వ్రీహి సస్యమున శ్రీవత్సాంశమున అయోనిజులై అవతరించిరి. ఆ త్రోవను పోవుచున్న ఒక మాలదాసరి వీరిని చూచి సంతాన హీనుడగుటచే వారిని భగవత్ప్రసాదముగా భావించి తనగృహమునకు తీసికొని పోయి పెంచుచుండెను.

వీరును అంత్యవర్ణమున పెరుగుటచే తమ అపకర్షమును దలంచి శ్రీరంగక్షేత్రమును చేరక దక్షిణ తీరమునందే యుండి ఏకతారను మీటుచు శ్రీరంగనాథుని స్తుతించుచు ఆనంద నిర్భరులై యుండిరి.

శ్రీరంగనాథులును వీరి భక్తి జ్ఞాన వైరాగ్యములకు సంతసించి వారిని తోడ్కొని రమ్మని శ్రీలోకసారంగ మహామునీంద్రులను పంపిరి. వారును ఆళ్వార్లను పరిపరివిధముల ప్రార్థించినను ఆళ్వార్లు తమ నైచ్యమును తలచి శ్రీరంగ ప్రవేశము చేయుటకు అంగీకరింపలేదు. అంతట లోకసారంగమునీంద్రులు శ్రీరంగనాథులపై "ఆన"పెట్టి ఆళ్వార్లను తమభుజములపై వేంచేపుచేసికొని వచ్చి శ్రీరంగనాథుని సేవింపజేసిరి. ఆళ్వార్లను శ్రీరంగనాథుని సేవించి ఆనంద నిర్భరులై "అమలనాది పిరాన్" అనుదివ్యప్రబంధమునను గ్రహించిరి. "అణియరంగన్ ఎన్నముదినై కణ్డకణ్గళ్ మత్తొన్ఱినై క్కాణావే" శ్రీరంగనాథులను సేవించిన నా నేత్రములు ఇతర విషయములను జూడజాలవు) అని శ్రీరంగనాథులలో నైక్యము చెందిరి.

తిరునక్షత్రము: వృశ్చికమాసం, రోహిణి.


అవతారస్థలంః ఉఱ్ఱైయూర్
దివ్యప్రబంధంః అమలనాదిపిరాన్ 10 పా
మంగళాశాసన దివ్యదేశములుః3

నాళ్‌పాట్టు

కార్తిగై యిల్ రోహిణినాళ్, కాణ్మిన్ ఇన్ఱు కాశినియీర్
వాయ్‌త్త పుగழ్‌పాణర్ వన్దుదిప్పాల్ - ఆత్తియర్ గళ్
అన్బుడనేదాన్; అమలనాది పిరాన్ కత్‌తదఱ్పిన్;
నన్గుడనే కొణ్డాడుం నాళ్.

వాழ்ితిరునామమ్

ఉమ్బర్ తొழுం మెయ్‌జ్ఞాన ముఱ్ఱైయూరాన్ వాழ்ియే
ఉరోగిణినాళ్ కార్‌త్తిగైయిల్ ఉదిత్త వళ్లల్ వాழ்ియే
వమ్బవిழ்తార్ మునితోళిల్ వగుత్తపిరాన్ వాழ்ియే
మలర్‌క్కణ్ణిల్ వేఱొన్ఱుం వైయాదాన్ వాழ்ియే.
అమ్బువియిల్ మదిళరఙ్గ రగం పుగున్దాన్ వాழ்ియే
అమలనాది పిరాన్ పత్తు మరుళినాన్ వాழ்ియే
శెమ్బతుమై యరుళ్ కూఱుం శెల్వనార్ వాழ்ియే
తిరుప్పాణన్ పాఱ్పదఙ్గళ్ శగతలత్తిల్ వాழ்ియే



తిరుప్పాణన్
THIRUPPANAN

తిరుమంగై ఆళ్వార్లు

తిరునక్షత్ర తనియన్:–

వృశ్చికే కృత్తికా జాతం చతుష్కవి శిఖామణిమ్ ।
షట్ప్రబంధ కృతం శార్ఙ్గమూర్తిం కలిహ మాశ్రయే ॥

నిత్య తనియన్:–

కలయామి కలిధ్వంసిం కవిం లోక దివాకరమ్
యస్య గోభిః ప్రకాశాభి రావిద్యం నిహతం తమః ॥

వీరు కలియుగాది 397 సం॥నకు సరియగు "నళ" నామ సం॥ర వృశ్చిక (కార్తీక) మాస శుక్ల పక్ష పూర్ణిమా గురువాసరమున కృత్తికా నక్షత్రమున శార్ఙ్గాంశమున "తిరుక్కుఱైయలూర్" అను దివ్యదేశమునందవతరించిరి. వీరికి తండ్రిగారుంచిన తిరునామము "నీలనిఱైత్తర్"

వీరు పద్మాంశమున జన్మించిన కుముదవల్లి నాచ్చియార్లను వివాహము చేసికొనిరి. అందులకై వీరు శ్రీవైష్ణవ తదీయారాధన నిర్వహించుచు ద్రవ్యమునకై చౌర్యమును చేయదొడగిరి. వీరి అధ్యవసాయమును పరీక్షింపదలచి పెండ్లి కుమారుని వేషమున వచ్చిన శ్రియఃపతిని గూడ దోచి స్వామి శ్రీపాదస్పర్శచే జ్ఞానోదయముకాగా "నాన్కణ్డు కొణ్డేన్ నారాయణా వెన్నుమ్ నామమ్" అని తిరుమంత్రమును ప్రకాశింపజేసిరి.

వీరు తమ శిష్యులతో కలసి దివ్యదేశ సంచారముచేయుచు పెరుమాళ్లకు మంగళాశాసనము చేయుచుండిరి. మరియు వేదబాహ్యులైన జైన బౌద్ధాదులను జయించి ఆద్రవ్యముతో శ్రీరంగనాథులకు మణి మంటప ప్రాకారాదులు నిర్మించిరి.

వీరు నమ్మాళ్వార్లు అనుగ్రహించిన చతుర్వేద సారభూతమైన నాల్గు ప్రబంధములకు షడంగములుగా ఆరు ప్రబంధములను అనుగ్రహించిరి. వీరి వైభవము వాచామగోచరము. దానిని గురుపరంపరా ప్రభావాది గ్రంథములలో సేవింపవచ్చును.

ఆళ్వార్లు: తిరుమంగై ఆళ్వార్లు – తిరునక్షత్రం వృశ్చికమాసం – కృత్తిక

అవతార స్థలం: తిరుక్కుఱైయలూర్

ప్రబంధములు: 1 పెరియ తిరుమొழி 2 తిరుక్కురున్దాణ్డగమ్ 3 తిరునెడున్దాణ్డగమ్ 4.తిరువెழுక్కూఱ్ఱిరుక్కై 5. పెరియ తిరుమడల్ 6. శిఱియ తిరుమడల్.

మంగళాశాసనంచేసిన దివ్యదేశములు. 86

పా॥ పేదై నెఞ్జే! ఇన్ఱై ప్పెరుమై అఱిన్దిలై యో!
ఏదు ప్పెరుమై ; ఇన్ఱై క్కెన్నెన్నిల్? - ఓదుగిన్ఱేన్
వాయ్త్త పుగழ్ మఙ్గై యర్కోన్; మానిలత్తిల్ వన్దుదిత్త;
కార్త్తిగై యిల్; కార్త్తిగై నాళ్ కాణ్

పా॥ మాఱన్ పణిత్త తమిழ் మఱైక్కు, మఙ్గైయర్కోన్
ఆఱఙ్గం కూఱ అవదరిత్త - వీఱుడై య
కార్త్తిగై యిల్ కార్త్తిగై నాళ్ ఎన్ఱెన్ఱు కాదలిప్పార్
వాయ్త్త మలర్ త్తాళ్గళ్ నెఞ్జే ! వాழ్త్తు

వాழி తిరునామమ్

ఐయనరుళ్మారి శెయ్యపడియిణైకళ్ వాழியే
అన్దుకిలుమ్ శీరావుమ్ అణైయుమరై వాழியే
మై యిలకు వేలణైత్త వనై మికి వాழியే
మాఱామలఙ్జలిశెయ్ మలర్క్కరఙ్గళ్ వా ழியே
శెయ్య కలనుడనలఙ్గల్ శేర్మార్పుమ్ వాழியే
తిణ్బుయముమ్ పణిమలర్న్ద త్తిరుక్కழుత్తుమ్ వాழியே
మై యల్ శెయ్యుముక ముఱువల్ మలర్ క్కణ్గళ్ వాழியే
మన్నుముడితొప్పారుమ్ వలయుముడన్ వాழியே.
కలన్ద తిరుకార్త్తిగై యిల్ కార్త్తిగై వన్దోన్ వాழியే
కాశినియిలోణ్ కురై యలూర్ క్కావలోన్ వా ழியே
నలం తిగழாయిరత్తు ఎణ్బత్తు నాలురై త్తాన్ వా ழியே
నాలైన్దు మాఱైన్దుం నమక్కురై త్తాన్ వాழியே
ఇలఙ్గెழுకూత్ తిరుక్కై యిరుమడ లీన్దాన్ వా ழியே
ఇమ్మూన్ఱిల్ పాట్టిరునూత్తిరుపత్తేழ் శైత్తాన్ వా ழியே
వలం తిగழுం కుముదవల్లి మణవాళన్ వాழியே
వాట్కలియన్ పరకాలన్ మఙ్గై యర్కోన్ వాழியே

శ్రీమదాలి శ్రీనగరీ నాథాయ కలివైరిణే
చతుష్కవి ప్రధానాయ పరకాలాయ మంగళమ్.

శ్రీరస్తు
శ్రీమతే రామానుజాయనమః

ఆచార్యవైభవము

శ్రీ మన్నాథమునులు

(శ్రీ రంగనాథమునులు)

తిరునక్షత్రతనియన్:-

జ్యేష్ఠ మాసే త్వనూరాధా జాతం నాథమునిం భజే ।
యచ్ఛ్రీ శఠారే శ్శ్రుతవాన్ ప్రబన్ధ మఖిలం గురోః ॥

నిత్య తనియన్:-

నమోఽచిన్త్య ద్భుతాక్లిష్ట జ్ఞాన వైరాగ్య రాశయే
నాథాయ మునయేఽ గాధ భగవద్భక్తి సిన్ధవే ॥

పూర్వాచార్య పరంపరలో ప్రథములు శ్రీమన్నాథమునులు. వీరు వీరనారాయణ పురమున (కాట్టుమన్నార్ కోయిల్) "శోభకృత్" నామ సంవత్సర మిధునమాసమున (జ్యేష్ఠమాసమున) అనూరాధా నక్షత్రమున బుధవారమున గణేశాంశమున ఈశ్వరభట్టర్ అనువారికి కుమారులుగా నవతరించిరి.

ఒకనాడు ఆళ్వార్ తిరునగరి నుండి వేంచేసిన కొందరు స్వాములు మన్నార్ పెరుమాళ్లను సేవించి నమ్మాళ్వార్ అనుగ్రహించిన తిరువాయిమొళిలోని "ఆరావముదే" అను దశకమును అనుగ్రహింపగా నాథమునులు విని ఆనందనిర్భరులై తిరువాయిమొళిని పూర్తిగా వినవలెనని కుతూహలపడి స్వాములను ప్రార్థించిరి. స్వాములును తిరువాయిమొళి ఈ పది పాశురములు తక్క మిగిలిన భాగము ప్రణష్టమైనదని తెలుపగా చింతించి నాథమునులు ఎట్లైనను తిరువాయిమొళిని సంపాదింపవలెనని యెంచి ఆళ్వార్ తిరునగరిని చేరిరి.

అచట నిర్నిద్ర తింత్రిణీ వృక్షముక్రింద సుఖాసీనులై వేంచేసియున్న ఆళ్వార్లను సేవించి వారి విషయమై మధురకవి యాళ్వార్లనుగ్రహించిన "కణ్ణినుణ్ శిరుత్తాంబు" ప్రబంధమును పంన్రెండువేల పర్యాయములు జపించిరి. అంత నమ్మాళ్వార్లు యోగమున నాథమునులకు సాక్షాత్కరించి నాలాయిర దివ్య ప్రబంధముల ననుగ్రహించిరి.

నాథమునులును సంతుష్టాంతరంగులై కాట్టుమన్నార్ కోయిల్ చేరి తమమేనల్లుళ్ళగు "కీళయకత్తాళ్వార్" "మేలైయకత్తాళ్వార్" అనువారలకు నేర్పి


వారిచే గానము చేయించిరి. ఆవంశమువారే నేటికిని శ్రీరంగనాథుని మ్రోల దివ్యప్రబంధమును గానము చేయు అరయరు స్వాములు.

వీరికుమారులు ఈశ్వరమునులు. వారికి కుమారులుదయింతురనియు వారికి "యమునైత్తుఱైవర్" అను తిరునామముంచవలయుననియు నియమించిరి. వారికి ద్వయమంత్రమును దివ్యప్రబంధములను చెప్పుమని తమ శిష్యులగు ఉయ్యక్కొండార్ను, యోగరహస్యములనుపదేశింపుడని "కురుగైక్కావలప్పన్ అనువారిని నియమించిరి. వీరికి చక్రవర్తి తిరుమగన్ (శ్రీరామచంద్రులు) యందు ప్రేమాతిశయము మించగా వారిని వెదకుచు గంగైకొండ చోళపురముచేరి అచట పరమపదించిరి.

వీరి తిరునక్షత్రం: మిథునం. అనురాధ - అవతార స్థలం: కాట్టుమన్నార్ కోయిల్
అనుగ్రహించిన గ్రంథములు: న్యాయతత్త్వము-యోగరహస్యమ్ - పురుషనిర్ణయమ్. ?
శిష్యులు: ఉయ్యక్కొణ్డార్, కురుగైక్కావలప్పన్, తిరుక్కణ్ణమఙ్గై యాణ్డాన్ మొదలగువారు.

వాఴితిరునామఙ్గళ్

ఆనిదనిల్ అనుడత్తిల్ అవదరిత్తాన్ వాఴియే
ఆళవందార్క్కుపదేశమ్ అరుళివైత్తాన్ వాఴియే
పానుతెర్కిల్ కణ్డవన్ శొల్ పలవురైత్తాన్ వాఴియే
పరాఙ్కుశనార్ శొర్ పిరపన్దమ్ పరిన్దుకత్తాన్ వాఴియే
గానముర తాళత్తిల్ కణ్డిశైత్తాన్ వాఴియే
కరుణైయినాల్ ఉపదేశక్కుదియళిత్తాన్ వాఴియే
నానిలత్తిల్ గురువరైయై నాట్టినాన్ వాఴియే
వలిన్దిగళు నాదముని నఱ్పదఙ్గళ్ వాఴియే.



నాథేన మునినాథేన
భవేయం నాథవానహమ్ ।
యస్య నైగమికం తత్త్వం
హస్తామలకతాం గతమ్ ॥

నాదముని
NADAMUNI
కాట్టుమన్నార్ కోయిల్

ఉయ్యక్కొండార్
(పుండరీకాక్షులు)

తిరునక్షత్రతనియన్:-

మేషమాసే సరోజాక్షం కృత్తికా జాత మాశ్రయే
నాథయోగి పదామ్భోజ ద్వన్ద్వ ప్రవణ మానసమ్ ॥
నమస్యామ్యరవిన్దాక్షం నాథభావే వ్యవస్థితమ్ ।
శుద్ధ సత్త్వమయం శౌరే రవతార మివాపరమ్ ॥

నిత్యతనియన్:-

నమః పంకజనేత్రాయ నాథ శ్రీ పాద పఙ్కజే ।
న్యస్త సర్వభరాయాస్మత్ కులనాథాయ ధీమతే ॥

నాథమునుల శిష్యులు ఉయ్యక్కొండార్, పుండరీకాక్షులనునది వీరి తిరునామము. వీరు మేషమాసమున కృత్తికా నక్షత్రమునందు తిరువెళ్ళరై క్షేత్రమునందవతరించిరి. వీరు సేనమొదలి యాళ్వార్ల మంత్రియగు జయత్సేనుని అంశము.

నాథమునుల మామగారు వంగిపురత్తు నంబి. వారి కుమార్తె అరవిందా ప్పావై యాళ్. ఆమెనుచూడగోరి పిలువ నంపగా నాథమునులు ఆమెకు ఉయ్య క్కొండారును సహాయముగా పంపిరి. అచట వీరిని పురశ్చూడులుగా చూచినవారు వీరికి వేరుగా భోజనము పెట్టిరి. ఉయ్యక్కొండారును సంతోషముతో భుజించి తిరిగి వీరనారాయణపురము చేరిరి.

విషయము తెలిసిన నాథమునులు ఉయ్యక్కొండారును ప్రశ్నింపగా వారు "మీ శిష్యునిగా నన్ను గౌరవింపక నాలోని నైచ్యమును గుర్తించినందులకు" నాకు పరమ సంతోషమైనదని పలికిరి. వారి నైచ్యాను సంధానమునకు ఆశ్చర్యపడిన నాథమునులు వారిని చూచి "ఎన్నై ఉయ్యక్కొండేరో" ((నన్ను ఉజ్జీవింప వచ్చినారా) అని పలికిరి. తదాదిగావీరికి ఉయ్యక్కొండార్ అను తిరునామమేర్పడినది.


నాథమునులు యోగరహస్యములు తెలిసినవారు – కానీవీరు "పిణం కిడక్క మణంపురి వారుండో!" శవము ఉండగా వాసన చూచువారుందురా! అనితలచి అష్టాంగ యోగమును వదలి అర్చావతారవైభవమును ప్రతిపాదించు దివ్య ప్రబంధములను నాథమునులవద్ద అధ్యయనముచేసి వాని అర్థములు తెలిసికొని లోకమునకు అనుగ్రహించుటచే వీరికి "ఉలగై ఉయ్యక్కొండార్" (లోకములను రక్షింప వచ్చినవారు) అనిపేరువచ్చెను.

వీరునాథమునుల తరువాత దర్శన ప్రవర్తకులుగా వేంచేసియుండిరి. వీరి

శిష్యులు 1. "మణక్కాల్ నమ్బి" 2. తిరువల్లి క్కేణిపాణ్ పెరుమాళ్ అరయర్ 3 శెట్టి ప్పూశి శెణ్డలజ్గరర్ 4. శ్రీపుణ్డరీకదాసర్, 5. ఉలకుపెరుమాళ్ నజ్జై యనువారు.
తిరునక్షత్రము: మేషమాసము - కృత్తికా నక్షత్రము.
అవతార స్థలము:- తిరువెళ్లరై - ఆచార్యులు : నాథమునులు.

వాళ్తి తిరునామమ్

వాలవెయ్యోన్దనై వెన్ఱ వడివ ళ్గన్ వాళ్తియే
మాల్ మణక్కాల్ నమ్బి తొళ్తమలర్పదత్తోన్ వాళ్తియే
శీలమిగు నాదముని శీరురై ప్పోన్ వాళ్తియే
శిత్తిరై యిల్ కార్త్తిగై నాళ్ శిఱక్కవన్దోన్ వాళ్తియే
నాలిరణ్డు మై న్దుం నముక్కురైత్తాన్ వాళ్తియే
నాలెట్టి నుట్పొరుళై నడత్తినాన్ వాళ్తియే
మాలరజ్గర్ మణవాళర్ వళమురై ప్పోన్ వాళ్తియే
వైయ ముయ్యక్కొణ్డవర్ తాళ్ వైయగత్తిల్ వాళ్తియే



ఉయ్యకొండార్
VUYYAKONDAR
తిరువెళ్ళరై

మణక్కాల్ నంబి
(శ్రీ రామమిశ్రులు)

తిరునక్షత్ర తనియన్:-

కుంభ మాసే మఖోద్భూతం రామమిశ్ర ముపాస్మహే
పుణ్డరీకాక్ష పాదాబ్జ సమాశ్రయణ శాలినమ్ ॥

నిత్యతనియన్:-

అయత్నతో యామున మాత్మదాస మలర్క పత్రార్పణ నిష్క్రయేణ ।
యః క్రీతవా నాస్థిత యౌవరాజ్యం నమామి తం రామ మమేయ సత్త్వం ॥

వీరు విరోధినామ సంవత్సర కుంభమాసమున శుద్ధ చతుర్దశి మఖా నక్షత్రం బుధవారమున చోళదేశమందలి తిరుక్కావేరీతీర గ్రామమైన మణక్కాల్ అనుదివ్య దేశమునందు కుముదాక్షాంశముతో నవతరించిరి.

వీరు ఉయ్యక్కొండారుల ప్రధానశిష్యులు. వారి తర్వాత సంప్రదాయ ప్రవర్తకులుగా వేంచేసియున్నవారు. వీరికి ఆచార్యాభిమానము మెండు: ఉయ్యక్కొండారుల దేవిమారులు (భార్య) పరమపదింపగా వీరు ఆచార్య గృహకృత్యములన్నింటిని నెరవేర్చెడివారు. ఒకనాడు ఆచార్యుల కుమార్తెలు ఒక కాలువ దాటవలసివచ్చెను. వీరు వారిని తమ భుజములపై నిడికొని కాలువ దాటించిరి. ఉయ్యక్కొణ్డారులీ విషయము తెలిసి వీరిని విశేషముగా కృపచేసిరి.

వీరు ఆళవందారులకు ఆచార్యులు. రాజ్యపదమునందున్న ఆళవందారులను ఉపాయముగా వశీకరించుకొని వారికి మంత్ర త్రయమును దివ్య ప్రబంధములను సకల రహస్యములను ఉపదేశించిన మహనీయులు. వీరి చరితమును గురుపరంపరా ప్రభావాదులలో చూడవచ్చును.

తిరునక్షత్రము: కుంభమాసం, మఖానక్షత్రం; అవతారస్థలం: మణ్ణైక్కాల్; ఆచార్యులు: ఉయ్యక్కొణ్డార్; శిష్యులు: ఆళవన్దార్ మొదలగువారు.

వాళితిరునామజ్గళ్

తేశముయ్య క్కొణ్డవర్తాళ్ శెన్నివై ప్పోన్ వాళియే
తెన్నరజ్గర్ శీరరుళై చ్చేర్న్దిరుప్పోన్ వాళియే
దాశరది తిరునామమ్ తళైక్కవన్దోన్ వాళియే
తమిళ్ నాదముని యుగప్పై త్తాపిత్తాన్ వాళియే
నేశముడ నారియనై నియమిత్తాన్ వాళియే
నీణిలత్తిల్ పతిన్ మర్క్కలై నిఱుత్తినాన్ వాళియే
మాశిమగన్తన్నిల్ విళజ్గ వన్దుదిత్తాన్ వాళియే
మాల్ మణక్కాల్ నమ్బి పదమ్ వైయగత్తిల్ వాళియే

ఆళవందార్

(యామునమునులు)

తిరునక్షత్ర తనియన్:-

> శుచౌ మాస్యుత్తరాషాఢా జాతాం యామున దేశికం ।
> శ్రీరామమిశ్ర చరణ సరోజాశ్రిత మాశ్రయే ।

నిత్యతనియన్:-

> యత్పదాంభోరుహధ్యాన విధ్వస్తా శేష కల్మషః ।
> వస్తుతా ముపయాతోఽహం యామునేయం నమామితమ్ ॥

వీరు నాథమునుల పౌత్రులు. ఉడయవరులకు పరమాచార్యులు. వీరు ధాతృనామ సంవత్సర కర్కాటక మాసము ఉత్తరాషాఢా నక్షత్రమున విష్వక్సేనుల మంత్రులలో నొకరగు సింహముఖుని అంశమున ఈశ్వరమునులకు కుమారులుగా వీరనారాయణపురము నందవతరించిరి. వీరికి తండ్రిగారుంచిన తిరునామము యుమునైత్తుఅవర్.

ఆనాటి చోళరాజు ఆస్థానమున నుండిన విద్వజ్జన కోలాహలుడను పండితుని వాదమున జయించి అర్ధరాజ్యమును సంపాదించి రాజ్యసుఖములనుభవించు చుండిరి. అంతట శ్రీరామమిశ్రులు (మణక్కాల్ నంబి) తమ ఆచార్యాజ్ఞానుసారము యామునమునులను అనుసరించి వారిని వశీకరించుకొని మంత్ర మంత్రార్థములను దివ్య ప్రబంధములను సకలరహస్యములను అనుగ్రహించిరి.

కాంచీపురమున వరదరాజస్వామి సన్నిధిలో స్వామి ఎంబెరుమానారులను చూచి వారిని దర్శన ప్రవర్తకులుగా కటాక్షించిరి. ఎంబెరుమానారులు వీరిని సేవించుటకు శ్రీరంగమునకు వేంచేయగా అప్పటికే వీరు పరమపదించిరి. ఆ సమయమున మూడు వ్రేళ్లు ముడుచుకొనియుండగా ఉడయవరులు మూడు ప్రతిజ్ఞలుచేసి మూడువ్రేళ్లను తెరిపించిరి.


వీరి సన్నిధిని ఆశ్రయించిన వారు 1. పెరియనంబి 2. తిరుక్కోట్టియూర్ నంబి 3. పెరియ తిరుమలై నంబి 4 మారనేరినంబి 5 తిరుక్కచ్చి నంబి 6 ఆళవన్దారాళ్వాన్7 తిరుమాలై యాణ్డాన్ 8. వానమామలై ఆణ్డాన్ 9 తెయ్వవారియణ్డాన్ 10. ఈనాణ్డాన్11. జీయరాణ్డాన్12. తిరుక్కురుగూరప్పన్13. తిరుమోక్కరప్పన్ 14. తిరుమోక్కర్‌నిన్డాన్15. తెయ్వ పెరుమాళ్16. వకుళాభరణసోమయాజియార్ 17. తిరుక్కురుగూర్ దాసర్ 18. తిరుమాలిరుంశోలై దాసర్ 19. వడమదురై పిరన్దాన్ 20. ఆళ్కొణ్డి అమ్మంగి అనువారలు.

అనుగ్రహించిన గ్రంథములు: 1 స్తోత్రరత్నము; 2. చతుశ్లోకీ 3. సిద్ధిత్రయము 4. ఆగమప్రామాణ్యము. గీతార్థ సంగ్రహమ్.

తిరునక్షత్రము: కర్కాటకమాసం - ఉత్తరాషాఢా నక్షత్రం.
అవతార స్థలము: కాట్టు మన్నార్ కోయిల్
ఆచార్యులు: మణక్కాల్ నంబి

వాళి తిరునామజ్గళ్

మచ్చణియుమ్ మదిళరజ్గమ్ వాళ విత్తాన్ వాళియే
మఱై నాన్గు మోరురవిల్ మగిళ్న్దుకత్తాన్ వాళియే
పచ్చైయిట్ట రామమ్ పదమ్ పగరుమవన్ వాళియే
పాషియై త్తో నీడేఱ ప్పారైప్ప శెయ్‌దోన్ వాళియే
కచ్చినగర్ మాయ నిరుకళల్ పణిన్దోన్ వాళియే
కడగ ఉత్తిరాడత్తుక్కాలు దిత్తాన్ వాళియే
అచ్చమఱ మనమగిళ్చ్చి యణైన్దిట్టాన్ వాళియే
ఆళవన్దార్ తాళిణైగళ్ అనవరతమ్ వాళియే



యామున మునులు
YAMUNA MUNULU

విగాహే యామునం తీర్థం సాధు బృన్దావనే స్థితమ్ ।
నిరస్తజిహ్మగస్పర్శే యత్ర కృష్ణ: కృతాదర: ॥

పెరియనంబి

(మహాపూర్ణులు)

తిరునక్షత్ర తనియన్:–

ధనుర్జ్యేష్ఠే సముద్భూతం యామునాఙ్ఘ్రి సమాశ్రితం ।
మహాపూర్ణం యతీన్ద్రార్య మన్త్రరత్న ప్రదమ్భజే ॥
దయా నిఘ్నం యతీన్ద్రస్య దేశికం పూర్ణమాశ్రయే ।
యేనవిశ్వసృజో విష్ణో రపూర్యత మనోరథః ॥

నిత్యతనియన్:–

కమలాపతి కల్యాణ గుణామృత నిషేవయా ।
పూర్ణకామాయ సతతం పూర్ణాయ మహతే నమః ॥

పెరియనంబిగారు హేవళంబినామ సంవత్సరమున ధనుర్మాసమున శుద్ధ పంచమీ గురువారం జ్యేష్ఠా నక్షత్రమున శ్రీరంగమునందవతరించిరి. వీరు విష్వక్సేనుని పరివారములోని కుముదాంశ సంభూతులు. వీరికి పెరియనంబి, మహాపూర్ణులు; పరాంకుశ దాసులు మొదలగు తిరునామములు కలవు. వీరి కుమారులు పుణ్డరీకాక్షులు. కుమార్తె అత్తుళ్లాయమ్మగారు. వీరు శ్రీ ఆళవన్దారుల శ్రీపాదములాశ్రయించి సకలరహస్యార్థములను పొందిరి. తమ సతీర్థులయిన మాఱనేర్ నంబిగారికి బ్రహ్మమేధ సంస్కారమును చేసిరి.

వీరు భగవద్రామానుజులకు ప్రధాన ఆచార్యులు. మధురాన్తకమున చక్రవర్తి తిరుమగన్ సన్నిధిలో భగవద్రామానుజులకు పంచ సంస్కారములను అనుగ్రహించిరి. కొంత భాగము దివ్య ప్రబంధము కృపచేసిరి. చోళరాజోపద్రవమున కూరత్తాళ్వాన్లతో కలసి చోళరాజ సభకు పోయి దర్శన స్థాపన చేసి తమ దర్శనములు (కన్నులను) పోగొట్టుకొనినారు. తిరిగివచ్చునపుడు మధ్యే మార్గమున కూరత్తాళ్వాన్ ఒడిలో శిరస్సును కుమార్తె అత్తుళాయమ్మగారి ఒడిలో పాదములను ఉంచుకొని పరమపదించిరి. వీరనుగ్రహించిన గ్రంథము "తిరుప్పతి క్కోవై".

వాழி తిరునామజ్గళ్

అమ్బువియిల్ పదిన్మర్ కలై ఆయ్న్దురై ప్పోన్ వాழியే
ఆళవన్దార్ తాళిణైయై యడైన్దుయ్న్దోన్ వాழியే
ఉమ్బర్ తొழுమరజ్గేశర్ క్కుగప్పుడైయోన్ వాழியే
ఓజ్గుతను క్కేడ్డై దని లుదిత్తపిరాన్ వా ழியే
వమ్బవిழ்తార్ వరదరురై వాழி శెయ్దాన్ వా ழியే
మాఱనేర్ నమ్బిక్కు వాழ் వళిత్తాన్ వా ழியే
ఎమ్బెరుమానార్ మునివర్ క్కితమురైత్తాన్ వాழியే
ఎழிల్ పెరియనమ్బిశరణ్ ఇనితూழி వా ழியே

తిరుమలై నంబి
(శ్రీశైలపూర్ణులు)

తిరునక్షత్రతనియన్:-

శ్రీ మల్లక్ష్మణయోగీంద్ర శ్రీ రామాయణ దేశికమ్ ।
శ్రీశైలపూర్ణం వృషభ స్వాతి సంజాత మాశ్రయే ॥

నిత్యతనియన్:-

పితామహస్యాపి పితామహాయ
ప్రాచేతసాదేశ ఫలప్రదాయ
శ్రీభాష్యకారోత్తమ దేశికాయ
శ్రీ శైలపూర్ణాయ నమో నమస్తాత్ ॥

వీరు విష్వక్సేనుని పరివారములోని సుముఖుని అంశతో నవతరించిన మహనీయులు. వృషభ మాసమున చిత్రానక్షత్రమున ప్రసిద్ధ దివ్యదేశమైన "తిరుమలై" శ్రీనివాసుని వరప్రసాదిగా నవతరించుటచే వీరికి తిరుమలై నంబియను తిరునామమేర్పడినది. శ్రీశైలపూర్ణులనునది నామాంతరము. వీరికుమారులు పిళ్లై తిరుమల నంబిగారు.

వీరు ఆళవందారుల శ్రీపాదములాశ్రయించి సకల వేదాంతార్థములను అధికరించిరి. "వేంగడత్తై ప్పతియాక వాళ్వీర్కాళ్" అనునట్లు శ్రీవేంకటాచలపతినే ధారకముగా భావించి సదా స్వామి కైంకర్యము నందే నిమగ్నులైన మహనీయులు.

వీరికి తోడబుట్టిన సోదరీమణులిరువురు. వారిలో పెద్దవారగు శ్రీభూమి పిరాట్టి (వీరికే కాంతిమతీ దేవియనిపేరు) కుమారులే భగవద్రామానుజులు. రెండవవారగు పెరియపిరాట్టి కుమారులు ఎమ్బార్ అనే గోవిందభట్టర్, శిరయగోవింద ప్పెరుమాళ్.


వీరిలో ఎమ్బార్ మతాంతర ప్రవిష్టులుకాగా వారిని దిద్దుబాటు చేసి శ్రీవైష్ణవ సిద్ధాన్త ప్రవర్తకులుగా తీర్చిదిద్దిరి. భగవద్రామానుజులకు శ్రీరామాయణ రహస్యములను ఒక సంవత్సరకాలము అనుగ్రహించిరి.

వీరు తిరుమలై శ్రీనివాసునకు తీర్థ కైంకర్యము చేయు సమయము నందొకనాడు శ్రీనివాసుడు వృద్ధ బ్రాహ్మణుని రూపమునవచ్చి తాతా! దాహముగా నున్నది తీర్థమునిమ్మ"ని కోరి వీరిచ్చిన తీర్థమును స్వీకరించిరి. ఈ సందర్భములో శ్రీనివాసుడు తాతా! అనిపిలుచుటచే వీరు పితామహులకు కూడ పితామహులైరి. వీరి వైభవము గురుపరంపరా ప్రభావములో సేవింపవచ్చును.

తిరునక్షత్రంః- వృషభం, చిత్త; ఆచార్యులుః- ఆళవన్దార్
శిష్యులుః- భగవద్రామానుజులు మొదలగువారు.

వాళ్ఙితిరునామమ్

వైయాశి చ్చోతియినాళ్ వందు దిత్తాన్ వాళ్ఙియే
వణ్ తిరువేంగడ ముడైయాన్ వరపుత్తిరన్ వాళ్ఙియే
అయ్యన్ శ్రీఆళవందార్ అడితొళువోన్ వాళ్ఙియే
అనవరతం మలైకునియర్ కడిమై శెయ్వోన్ వాళ్ఙియే
మెయ్యనిరామానుజార్యర్ విరుంబుమవన్ వాళ్ఙియే
మిక్కతిరుమలైయార్ కెల్లాం మేలావాన్ వాళ్ఙియే
శెయ్య తమిళ్ఙ కాదత్తిన్ శిఱప్పుఱైందోన్ వాళ్ఙియే
తిరుమల నంబిగళ్ ఉబయ తిరువడిగళ్ వాళ్ఙియే



తిరుమలై నంబి

TIRUMALAI NAMBI

"తిరుక్కోట్టియూర్ నంబి"
(గోష్ఠీపూర్ణులు)

తిరునక్షత్ర తనియన్:–

వైశాఖ రోహిణ్యుదితం గోష్ఠీపూర్ణం సమాశ్రయే ।
చరమశ్లోక తాత్పర్యం యతిరాజాయయోఽవదత్ ॥
శమదమ గుణపూర్ణం యామునార్య ప్రసాదాత్
అధిగత పరమార్థం జ్ఞాన భక్త్యాది సిన్ధుమ్ ।
యతిపతినతపాదం శ్లోకతత్త్వార్థ నిష్ఠం
శ్రితదురితహరం శ్రీ గోష్ఠిపూర్ణం నమామి॥

నిత్యతనియన్:–

శ్రీ వల్లభ పదాంభోజ ధీభక్త్య మృత సాగరమ్ ।
శ్రీ మద్గోష్ఠీపురీ పూర్ణం దేశికేన్ద్రం భజామహే ॥

శ్రీ పుండరీకాంశ సంభూతులైన తిరుక్కోట్టియూర్ నంబిగారు తిరుక్కోట్టియూర్ అనుదివ్యదేశమున సర్వజిత్ నామ సంవత్సర వృషభమాసమున రోహిణీ నక్షత్రమునందవతరించిరి. వీరికి గోష్ఠీపూర్ణులనునది నామాంతరము. వీరు పూర్వశిఖులు – ద్రాహ్యాయన సూత్రులు. వీరి కుమారులు తెక్కాళ్వాన్. కుమార్తె దేవకి పిరాట్టి.

వీరు శ్రీ ఆళవన్దారుల శ్రీపాదములాశ్రయించి రహస్యార్థములను అధికరించిరి. భగవద్రామానుజులు వీరి సన్నిధికి పదునెనిమిది పర్యాయములు అనువర్తించి తిరుమంత్రార్థమును, చరమశ్లోకార్థమును సేవించిరి. తాము తెలిసికొన్న తిరుమంత్రార్థమును తిరుక్కోట్టియూర్ గోపురము పై నుండి సర్వులకు తెలియజేసిరి. వారి వరసమృద్ధి ప్రియత్వమునకు సంతుష్టులైన గోష్ఠీపూర్ణులు వీరిని "ఎంబెరుమానార్" అనిసంబోధించిరి. తదాది భగవద్రామానుజులకు "ఎంబెరుమానార్" అనుతిరునామ మేర్పడినది.

వాழ்తిరునామమ్

అరియన్ నాళ్ రోహిణి వైయాశి వందోన్ వాழிయే
ఆళవన్దార్ తాళిణైయిల్ అడిమై శెయ్వోన్ వాழிయే
పరమనవన్ తెర్కాழ்వాన్ పదం పణిన్దోన్ వాழிయే
బాష్యకారర్ క్కతిరహస్యం పగరమవన్ వాழிయే
తిరుక్కోట్టియూరదనిల్ శేర్న్దిరుప్పోన్ వాழிయే
తెత్తెక్కాழ்వాన్ తమప్పనెన్ఱు తిశైమకిழ்వోన్ వాழிయే
తిరుమాగుం తెన్మొழிయిన్ తిరంతెరిన్దోన్ వాழிయే
తిరుక్కోట్టియూర్ నంబి యిరుతిరుపడిగళ్ వాழிయే

తిరుమాలైయాణ్డాన్
(శ్రీ మాలాధరులు)

తిరునక్షత్రతనియన్:


కుంభమాసే మఖోద్భూతం మాలాధర ముపాస్మహే
యామునార్య పదాంభోజ సమాశ్రయణ శాలినమ్॥
రామానుజ మునీంద్రాయ ద్రావిడీ సంహితార్థదమ్
మాలాధర గురుం వందే వావదూకం విపశ్చితమ్

నిత్యతనియన్:

భక్తామృతం వాంఛిత పారిజాతం
మాలాధరం యామున పాదభక్తమ్।
శ్రీ భాష్య కారస్య హితోపదేశమ్
శ్రీ జ్ఞానపూర్ణం శిరసానమామి॥

వామనాంశ సంభూతులైన తిరుమాలై యాణ్డాన్ తిరుమాలిరుంశోలై మలై అను దివ్యదేశమున సర్వధారి నామ సంవత్సర కుంభమాసమున మఖానక్షత్రము నందవతరించిరి. మాలాధరులను నది వీరికి సంస్కృత తిరునామము. వీరు శ్రీఆళవన్దారుల శ్రీపాదముల నాశ్రయించి వేదవేదాంత రహస్యములను, దివ్యప్రబంధ విశేషార్థములనుగ్రహించిరి.

వీరు తిరుక్కోట్టియూర్ నంబిగారి ఆదేశానుసారము భగవద్రామానుజులకు తిరువాయిమొఴి అర్థ విశేషములను అనుగ్రహించిరి. ఆసందర్భములో భగవద్రామానుజులు పలు సందర్భములలో ఆళవందారులు చెప్పిన తాత్పర్యార్థమిట్లుండునని చెప్పి ఆళవందారుల శ్రీసూక్తులను వినిపింపగా ఆశ్చర్యపడిన మాలాధరులు ఇదియు ఒక అవతార విశేషమా! అని ఆశ్చర్యపడి దండము సమర్పించి తమ కుమారులు సుందరత్తోళుడైయాన్ అనువారిని ఉడయవరులకు శిష్యులనుగా చేసిరి. వీరి వైభవము గురుపరంపరా ప్రభావాదులలో సేవింపవచ్చును.



తిరుమాలై ఆండాన్
THIRUMALAI ANDAN

తిరువరంగప్పెరుమాళ్ అరయర్

(శ్రీ రంగదేశికులు)

తిరునక్షత్రతనియన్

వృషభే జ్యేష్ఠ నక్షత్రే జాతం శ్రీ రంగదేశికమ్
యామునార్య సుతం వన్దే శంఖ కర్ణాంశ సంభవమ్
శ్రీ రామమిశ్ర పదపంకజ చంచరీకం
శ్రీ యామునార్య వరపుత్ర మహం గుణాఢ్యమ్
శ్రీ భాష్యకార శరణం వరరంగమీడే ॥

నిత్యతనియన్:

అధ్యాపయ ద్యతీంద్రాయ పరాంకుశ సహస్రికామ్ ।
తన్నాథ వంశ్యం వన్దేహం శ్రీ రంగాధిపదేశికమ్

వీరు ఆళవందారుల తిరుకుమారులు. వీరితల్లిగారు శ్రీరంగ నాచ్చియార్ తెయ్వత్తుక్కరశునంబి, పిళ్లైయరశునంబి; శెల్వనంబి అనువారు ఆచార్యులు మణక్కాల్‌నంబిగారు.

తిరువరంగప్పెరుమాళ్ అరయర్ ప్రతినిత్యము శ్రీరంగనాథుల సన్నిధిలో దివ్యప్రబంధమును గానము చేసెడివారు. ఆళవందారుల ఆజ్ఞచే కాంచీపురమునకు పోయివరదరాజస్వామిని ప్రసన్నుని చేసికొని భగవద్రామానుజులను శ్రీరంగమునకు తీసికొనివెళ్లిరి. వీరి సన్నిధిలో ఎంబెరుమానార్లు దివ్య ప్రబంధములను, చరమ పర్వనిష్ఠా రహస్యములను (ఆచార్యుల యందు భక్తి కలిగియుండుటయే ఉత్తారకము) తెలిసికొనిరి.



తిరువరంగ పెరుమాళ్ అరయర్
THIRUVARANGA PERUMAL ARAYAR

ఉడయవర్

(భగవద్రామానుజులు)

తిరునక్షత్రతనియన్:-

మేషార్ద్రా సంభవం విష్ణోర్దర్శన స్థాపనోత్సుకమ్
తుండీర మండలే శేషమూర్తిం రామానుజం భజే ॥

నిత్యతనియన్:-

యోనిత్య మచ్యుత పదాంబుజ యుగ్మరుక్మ
వ్యామోహత స్తదితరాణి తృణాయ మేనే ।
అస్మద్గురో ర్భగవతోస్య దయైక సిన్ధోః
రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే ॥

వీరు తొండమండలమునగల శ్రీపెరుంబూదూరు అను దివ్య దేశమున హారీతగోత్రులగు ఆసూరి కేశవ సోమయాజుల వారికి కాంతిమతీ దేవి యందు కుమారులుగా పింగళనామ సంవత్సర చైత్ర (మేష) శుక్ల పంచమీ గురువాసరము ఆర్ద్రా నక్షత్రయుక్త కర్కాటక లగ్నము నందవతరించిరి.

వీరికి తండ్రిగారు యథోచితమగు జాతకర్మాదుల నొనర్చి "ఇళై యాళ్వార్" అను తిరునామముంచిరి. వీరు శాస్త్రాభ్యాసము చేయుసమయమునందే ఒక మూగవానికి, బ్రహ్మరక్షస్సుకు మోక్షమునను గ్రహించిరి. ఉపనిషదర్థ విచారమున యాదవప్రకాశులతో విభేదించిరి.

తిరుక్కచ్చినంబిగారి ద్వారా షడ్వార్తలనువిని **ఆళవందారుల** శ్రీపాదము లాశ్రయించిన **పెరియనంబిగారిని** ఆశ్రయించి మధురాంతకమున పంచ సంస్కార ములనుప్రొందిరి. పిమ్మట అనంత సరసీ తటమున వరదరాజ స్వామి సన్నిధిలో తురీయాశ్రమమును స్వీకరించిరి.

పిమ్మట శ్రీరంగముచేరి శ్రీరంగనాథుల కైంకర్యము చేయుచుండిరి. తమ మేనమామగారైన **పెరియ తిరుమల నంబి**గారిని వద్ద శ్రీరామాయణమును సేవించిరి. వారును తమ కుమారులగు **పిళ్ల తిరుమలనంబి**గారి, మేనల్లుడగు **"ఎమ్బారును"** (గోవిందభట్టర్) వీరి శ్రీపాదములాశ్రయింపజేసి **"కోయిలణ్ణన్"** అను తిరునామముంచిరి.

తిరువరజ్గప్పెరుమాళ్ అరయర్ అనువారి వద్ద దివ్యప్రబంధములు సేవించిరి. వారును వీరికి **లక్ష్మణమునులు** అనుతిరునామముంచి తమసోదరులగు **శొట్ట నమ్బి**గారిని వీరి తిరువడిలో నాశ్రయింపజేసిరి.

తిరుక్కోట్టియూర్ నంబిగారివద్ద రహస్య త్రయార్థమును సేవించి వారి

వలన "ఎమ్బెరుమానార్" అను బిరుదమును పొంది వారి తిరుక్కుమార్తులైన **తెట్కాళ్వార్** అనువారిని శిష్యులుగా స్వీకరించిరి.

తిరుమాలైయాణ్డాన్ అనువారివద్ద దివ్యప్రబంధవ్యాఖ్యానములను సేవించి **శఠగోపన్ పొన్నడి** అనుతిరునామముపొంది వారి కుమారులు **సుందరత్తోళుడైయాన్** అనువారిని శిష్యులుగా స్వీకరించిరి.

అద్వైత సంప్రదాయమునకు చెందిన "**యజ్ఞమూర్తి**" అనువారిని వాదమున జయించి శిష్యులుగా స్వీకరించి "**అరుళాళప్పెరుమాళ్ ఎంబెరుమానార్**" అను తిరునామముంచిరి. తమ మేనల్లుడగు **మొదలియాండాన్ను** సగోత్రులగు కూరత్తాళ్వాన్ను శిష్యులుగా నను(గహించిరి.

తిరుమల శ్రీనివాసునకు శంఖచక్రములు ప్రసాదించిరి. శ్రీవారి వక్షస్థలమున అలర్ మేల్మంగైను ప్రతిష్ఠించి "శ్రీవేంకటేశ శ్వశురః" అను బిరుదము వహించిరి. తిరుక్కురుజ్గుడి నమ్బికి ద్వయమంత్రము నుపదేశించి "శ్రీవైష్ణవనంబి" యని తిరునామముంచిరి.

చోళరాజోపద్రవమున మేల్నాడు (మేల్కోట్టై ప్రాంతము) వేంచేసిరి. ఢిల్లీ పాదుషా వద్దనుండి "శెల్వపిళ్ళ" అనుఉత్సవమూర్తిని తీసికొనివచ్చి తిరునారాయణ పురమున ప్రతిష్ఠించిరి. అచటవారి ప్రార్థనచే తమ అర్చామూర్తిని ప్రతిష్ఠించుటకు అనుమతించిరి. తమ శ్రీపాదములాశ్రయించిన వడుగ నంబికి మిథున సాలగ్రామమున శ్రీపాద తీర్థము నను(గహించిరి.

బ్రహ్మ సూత్రములకు పూర్వాచార్య సురక్షితమైన యర్థముతో శ్రీభాష్యమునను(గహించి కాశ్మీరు శారదాపీఠమున **శ్రీ భాష్యకారులను** బిరుదము వహించిరి. వీరను(గహించిన గ్రంథములు 1. శ్రీ భాష్యము 2. వేదాంతసారము 3. వేదాంతదీపము. 4. వేదార్థ సంగ్రహము 5. గద్యత్రయము 6 గీతాభాష్యము. 7. నిత్యగ్రంథము.

శ్రీరంగనాథులచే "అత్రైవ శ్రీరజ్గేసుఖమాస్వ" అను అనుజ్ఞవడసి వారిచే ఉభయ విభూతి సామ్రాజ్య పట్టాభిషిక్తులై నూటయిరువది సంవత్సరములు లీలా విభూతిలో వేంచేసియుండిరి.

వీరు అవతరించిన కాలముననందే "తిరునారాయణపురము, శ్రీపెరుంబుదూరు లలో వీరి అర్చా విగ్రహములు ప్రతిష్ఠింపబడెను. వీరి చరమతిరుమేని శ్రీరంగమున ప్రతిష్ఠింపబడెను.

ఈ విధముగా తమ ప్రభావముచే విశిష్టాద్వైత సిద్ధాంతమును స్థాపించి తమ శ్రీపాదములాశ్రయించిన వారి నందరిని అను(గహించిన కృపామాత్ర ప్రసన్నాచార్యులు

భగవద్రామానుజులు. వీరి చరిత్ర గురుపరంపరా ప్రభావములో విశదముగా సేవింపవచ్చును.

తిరునక్షత్రము: మేషమాసము; ఆర్ద్ర నక్షత్రము.

అవతారస్థలము: శ్రీపెరంబూదూర్

ఆచార్యులు: పెరియనంబి

శిష్యులు: - కూరత్తాళ్వాన్ మొదలగువారు.

నాళ్పాట్టు

ఇన్ఱులగీర్ ! శిత్తిరై యిల్ ఏయ్న్ద తిరువాదిరై నాళ్
ఎన్ఱైయినుం ఇన్ఱిదనుక్కేత్త మెన్ఱాన్ - ఎన్ఱవర్కు
చ్చాత్తు గిన్ఱేన్ కేణ్మిన్ ఎతిరాశర్దం పిఱప్పాల్
నాల్ దిశైయుం కొణ్డాడుం నాళ్.

ఆఴ్వార్గళ్ తాజ్గళ్ అవదరిత్త నాళ్ గళిలుమ్
వాఴ్వాన నాళ్ నమక్కు మణ్ణులగీర్? - ఏழ்పారుమ్
ఉయ్య ఎతిరాశరుదిత్తరుళుమ్, శిత్తిరైయిల్
శెయ్య తిరువాదిరై.

ఎన్దై ఎతిరాశర్ ఇవ్వులగిల్ ఎన్దమక్కా
వన్దు దిత్త నాళెన్నుం వాశియనాల్ - వన్ద
త్తిరువాదిరై దన్నిన్ శీర్మైదనై నెంజే !
ఒరువామల్ ఎప్పొழுదుమ్ ఓర్.

వాழி తిరునామజ్గళ్


అత్తిగిరి యరుళాళర్ అడిపణిన్దోన్ వాழியే
అరుట్కచ్చి నమ్బియురై యాఱు పెత్తోన్ వాழியే
పత్తియుడన్ బాషియత్తై ప్పగర్న్దిట్టాన్ వాழியే
పదిన్మరైకలై యుట్పొరుళై ప్పరిన్దు కత్తోన్ వాழியే
శుత్తమగిழ் మాఱన్ అడితొழுదుయ్న్దోన్ వాழியే
తొల్ పెరియనమ్బి శరణ్ తోన్ఱినాన్ వాழியే
శిత్తిరైయిల్ ఆదిరై నాళ్ శిఱక్క వన్దోన్ వాழியే
శీర్ పెరుమ్బూదూర్ మునివన్ తిరువడిగళ్ వాழியే.
ఎణ్డిశై యెణ్డిశై యాఴ్వార్ ఎతిరాశరన్ వాழியే
ఎழுపత్తు నాల్వర్క్కుమ్ ఎణ్ణాజ్గుఱైత్తాన్ వాழியే
పణ్డైమఱైయైత్తెరిన్ద బాషియత్తోన్ వాழியే

పరకాల నడియిణై యై పరపు మవన్ వాళ్ళియే
తణ్డమిళ్ నూర్ నమ్మాళ్వార్ శరణానాన్ వాళ్ళియే
తారిణియుం విణ్ణులగుం తానుడై యోన్ వాళ్ళియే
తెణ్డిరై శూళ్ బూదూరెమ్బెరుమానాన్ వాళ్ళియే
శిత్తిరై యిఱ్ శెయ్య తిరువాదిరై యోన్ వాళ్ళియే
శీరారు మెతిరాశర్ తిరువడిగళ్ వాళ్ళియే
తిరువరై యిల్ శాత్తియ శెన్దువరాడై వాళ్ళియే
ఏరారుమ్ శెయ్యవడి వెప్పోళ్ళుదుమ్ వాళ్ళియే
ఇలఙ్గియ మున్నూల్ వాళ్ళి యిణై త్తోళ్గళ్ వాళ్ళియే
శోరాదు తుయ్య శెయ్య ముగచ్చోతి వాళ్ళియే
తూముఱువల్ వాళ్ళి తుణై మలర్కణ్గళ్ వాళ్ళియే
ఈరారు తిరునామమ్ అణిన్ద ఎళిల్ వాళ్ళియే
ఇని తిరుప్పోదెళ్ళిల్ ఞానముద్దిరై వాళ్ళియే
అఱుశమయచ్చెడియదనై యడియఱుత్తాన్ వాళ్ళియే
అడర్న్దు వరుం కుదిట్టిగళై యఱుత్తుఱన్దాన్ వాళ్ళియే
శెరుకలియై చ్చెఱ్ఱిదుమఱ త్తీర్తు విట్టాన్ వాళ్ళియే
తెన్నరఙ్గర్ శెల్వమత్తుం తిరుత్తివై త్తాన్ వాళ్ళియే
మఱై యదనిల్ పొరులనై త్తుం వాయ్మొళిన్దాన్ వాళ్ళియే
మాఱనురై శెయ్ద తమిళ్మఱై వళర్తోన్ వాళ్ళియే
అఱమిగు నఱ్పెరుమ్బూదూర్ అవతరిత్తాన్ వాళ్ళియే
అళగారుం ఎతిరాశర్ అడియిణైగళ్ వాళ్ళియే
శఙ్కర పాఱ్కర యాదవ బాట్ట పిరపాకరర్ తఙ్గళ్ మతమ్
శాయ్వురు వాదియర్ మాయ్వుఱుమెన్ఱు శెదుమ్మఱై వాళ్న్దిడునాళ్
వెఙ్గలి యిఙ్గిని వీఱు నమక్కిలై యెన్ఱు మిగత్తలర్ నాళ్
మేదిని నఙ్జుమై యాఱుమెనత్తుయర్ విట్టు విళఙ్గియనాళ్
మఙ్గై యరాళి పరాఙ్కుశ మున్నవర్ వాళ్వు ముళై త్తిడునాళ్
మన్నియ తెన్నరఙ్గాపురి మామలై మఱ్ఱు మువన్దిడు నాళ్
శెఙ్గయల్ వావిగళ్ శూళ్వయల్ నాళుం శిఱన్ద పెరుమ్బూదూర్
శ్రీమానిళై యాళ్వార్ వన్దరుళియనాళ్ తిరువాదిరై నాళే.

ముదలియాణ్డాన్

తిరునక్షత్ర తనియన్:-

మేషే పునర్వసు దినే పాంచజన్యాంశ సంభవమ్ ।
యతీన్ద్ర పాదుకాభిఖ్యం వన్దే దాశరథిం గురుమ్ ॥



నిత్య తనియన్:-

పాదుకే యతిరాజస్య కథయన్తి యదాఖ్యయా ।
తస్య దాశరథేః పాదౌ శిరసా ధారయామ్యహమ్ ॥

వీరు కన్దాడై కుడి (వంశము) యందు మేషమాసమున పునర్వసు నక్షత్రమున పూందమల్లికి సమీపమునగల "పచ్చైవారణ పెరుమాళ్‌కోయిల్" (పేట్టై) యందు పాంచ జన్యాంశము నందవతరించిరి. వీరు ఎంబెరుమానారులకు భాగినేయులు (మేనల్లుళ్ళు). ఎంబెరుమానార్లచే త్రిదండస్థానముగా పరిగణింపబడినవారు.

వీరు చరమ శ్లోకార్థమును సేవింపదలచి ఉడయవరులను ప్రార్థింపగా వారు తిరుక్కోట్టియూర్ నంబిగారి సన్నిధికి పంపిరి. వారును "విద్యామదము ధనమదము అభిజన్మదమను మదత్రయము పోయినచో ఎమ్బెరుమానారులే కృపచేయుదురని వీరిని పంపివేసిరి.

మొదలియాండాను కూడ మిగుల శమదమాది ఆత్మగుణ పరిపూర్తి కలవారై మిక్కిలి ఆర్తితో ఉడయవరుల శ్రీపాదములాశ్రయింపగా స్వామి సంతోషించి వారికి గుహ్యతమమైన చరమశ్లోకార్థము ననుగ్రహించి తమకు త్రిదండము చేతికి చిక్కినదని సంతోషించిరి. వీరును ఉడయవర్ శిష్యులలో ప్రధానులు. వీరి సంస్కృతనామము దాశరథి. వీరు ఎంబెరుమానారులకు పాదుకాస్థానీయులుగా పెద్దలు నిర్వహింతురు.

తిరునక్షత్రము: చైత్రం (మేషం) పునర్వసు
అవతారస్థలము: పచ్చైప్పెరుమాళ్ కోయిల్ - ఆచార్యులు: ఎంబెరుమానార్.
అనుగ్రహించిన గ్రంథములు: ధాటీ పంచకం., రహస్యత్రయం.

వాఴి తిరునామఙ్గళ్

అత్తిగిరి యరుళాళర్ అడిపణిన్దోన్ వాఴియే
అరుట్పచ్చై వారణత్తిల్ అవదరిత్తాన్ వాఴియే
శిత్తరయిల్ పునర్పూశం శిఱక్క వన్దోన్ వాఴియే
శీర్ బాషియ మీడుముదల్ శీర్ పెఱువోన్ వాఴియే
ఉత్తమమాం వాదూల ముయర వన్దోన్ వాఴియే
ఊర్తిరున్ద శీర్పాద మూర్తినాన్ వాఴియే
ముద్దిరయుం శెఙ్గోలుం ముడిపెఱువోన్ వాఴియే
ముదలియణ్డాన్ పొఱ్పదఙ్గళ్ ఊఴిదోఱుం వాఴియే

కూరత్తాళ్వానులు
(కూరేశ మిశ్రులు)

తిరునక్షత్ర తనియన్ :–

మకరే హస్త నక్షత్రే సర్వ నేత్రాంశ సంభవమ్
శ్రీమత్కూర కులాధీశం శ్రీవత్సాఙ్క ముపాస్మహే ॥

నిత్య తనియన్ :–

శ్రీ వత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తి మధీమహి
యదుక్తయ స్త్రయీ కంఠే యాంతి మంగళ సూత్రతామ్ ॥

వీరు ఉడయవరుల శిష్యులలో ప్రధానులు. కాంచీపురమునకు సమీపమునగల కూరమను అగ్రహారమున కలియుగాది 4109 సంవత్సరమునకు సరియగు సౌమ్యనామ సంవత్సర తై మాసమున (పుష్య) హస్తానక్షత్రమున సర్వనేత్రాంశము నందవతరించిరి. వీరికి తండ్రిగారుంచిన తిరునామము తిరుమరు మార్వన్ (శ్రీవత్సాఙ్క మిశ్రులు) వీరికి సర్వేశ్వరుని యందుగల ప్రేమాతిశయమును గుర్తించిన ఉడయవరులు "ఆళ్వాన్" అనిపేరిడిరి.

వీరి దేవిమారులు ఆండాళమ్మగారు. ఈ దపంతులిరువురు పరమ వైరాగ్య సంపన్నులు. మహాసంపన్నులై యుండియు ఆ సంపదనంతయు పరిత్యజించి ఉడయవర్ శ్రీపాదములే రక్షకములని నమ్మియుండిరి.

స్వామి యెంబెరుమానారుల యాజ్ఞచే తిరువరఙ్గత్తముదనార్లను దిద్దుబాటుచేసి వారినుండి శ్రీరంగనాథుని సన్నిధి నిర్వాహమును తీసికొని ఉడయవరులకు అప్పగించిరి. శ్రీరంగనాథుని పురోహితులుగా నిత్యము స్వామి సన్నిధిలో కైంకర్యము చేయుచుండెడివారు.

చోళరాజగు క్రిమికంఠుని వలన ఉడయవరులకు ప్రమాదము కలుగనున్నదని తలచి తాము పెరియనంబిగారితో కూడా చోళరాజసభకుపోయి "శివాత్పరతరంనాస్తి" అనువాదమును ఖండించి విష్ణుపరత్వ స్థాపన చేసిన మహనీయులు.

ఉడయవరులను గ్రహించిన శ్రీభాష్యరచనలో మిక్కిలి సహాయము చేసినవారు. వీరి కుమారులు వ్యాసభట్టర్,పరాశరభట్టర్. వీరి ప్రభావము వాచామ గోచరము. పరమ దయాసముద్రులగు వీరి చరితమును గురుపరంపరా ప్రభావాది గ్రంథములలో సేవింపవచ్చును.


తిరునక్షత్రము: మకరమాసం - హస్తా నక్షత్రం.

వీరనుగ్రహించిన గ్రంథములు: పంచస్తవములు 1. శ్రీ వైకుంఠస్తవం 2.

అతిమానుషస్తవం 3. సుందరబాహుస్తవము 4. వరదరాజస్తవము 5. శ్రీస్తవము. 6. గద్యత్రయవ్యాఖ్యానమ్; అవతార స్థలము: కూరం ; ఆచార్యులు: ఎంబెరుమానార్;

వాఴి తిరునామజ్గళ్

శీరారుమ్ తిరుప్పతిగళ్ శీరక్కువందోన్ వాఴియే
తెన్నరజ్గర్ శీరరుళై చ్చేరుమవన్ వాఴియే
పారారు మెతిరాశర్ పదమ్పణిన్దోన్ వాఴియే
పాషియత్తిన్ నుట్పొరుళై ప్పగరుమవన్ వాఴియే
నారాయణన్ శమయం నాట్టినాన్ వాఴియే
నాలూరాన్ దనక్కున్ ముత్తినల్గినాన్ వాఴియే
ఏరారుమ్ తైయిలత్త త్తిజ్గువన్దాన్ వాఴియే
ఎఴిల్ కూరత్తాఴ్వాన్ తన్నిణైయడిగళ్ వాఴియే.



కూరత్తాళ్వాన్
KURATTALVAN

"ఎంబార్"

(గోవింద భట్టర్)

తిరునక్షత్ర తనియన్:-

పుష్యే పునర్వసు దినే జాతం గోవిన్ద దేశికమ్

రామానుజ పదచ్ఛాయా రాజహంసం సమాశ్రయే ॥

నిత్యతనియన్:-

రామానుజ పదచ్ఛాయా గోవిన్దాహ్వానపాయినీ

తదాయత్త స్వరూపా సా జీయాన్మద్విశ్రమస్థలీ ॥

వీరు భగవద్రామానుజులకు పినతండ్రి కుమారులు. తండ్రిగారు "కమలనయనభట్టరు. శ్రీపెరుంబూదూరునకు సమీపమునగల మధుర మంగలమను గ్రామమున మకరమాసమున (పుష్య) పునర్వసు నక్షత్రమందవతరించిరి.

వీరు కొంతకాలము అన్యసంప్రదాయమునందుండగా వీరి మేనమామ గారైన పెరియ తిరుమల నంబిగారు "తేవుమెప్పొరుళుం పడైక్క" అను తిరువాయిమొళి అర్థాను సంధానముచేత వీరిని వశీకరించుకొనిరి. ఉడయవరుల శ్రీపాదముల నాశ్రయింపచేసిరి. తదాది వీరు ఉడయవరుల శ్రీపాదములను విడువక ఛాయవలె అనుసరించు చుండిరి. ఉడయవర్ తరువాత దర్శన నిర్వాహకులుగా వేంచేసియుండిరి.

కూరత్తాళ్వాన్ తిరుక్కుమారులు వ్యాసభట్టరు, పరాశరభట్టరులకు మంగళాసనము చేయదలచిన ఉడయవరుల సన్నిధికి, ఆ బాలకులను తీసికొనిపోవుచు "ద్వయమంత్రమును" రక్షగాచెప్పిరి. స్వామి ఎంబెరు మానార్లు ఆ బాలుర తేజస్సును గమనించి ఎంబారులవలన విషయము తెలిసికొని తమకంటె ముందుగా వారి క్షేమమును కోరినవారగుటచే వారికి ఎంబారులనే ఆచార్యులుగా నియమించిరి. వీరు అనుగ్రహించిన గ్రంథము: **విజ్ఞానస్తుతి.**

వాళి తిరునామజ్గళ్

పూవళరుం తిరుమగళార్ పాలిపుత్తోన్ వాళియే

పాయ్గై ముదల్ పదిన్మర్ కలై పొరుళురైప్పోన్ వాళియే

మావళరుం బూదురాన్ మలర్పదత్తోన్ వాళియే

మకరత్తిల్ పునర్పూశమ్ వన్దుదిత్తాన్ వాళియే

తేవుమెప్పొరుళుమ్ పడైక్క త్తిరున్దినాన్ వాళియే

తిరుమలై నమ్బిక్కడిమై శెయ్యుమవన్ వాళియే

పావైయర్గళ్ కలవియిరుళ్ పగలెన్రాన్ వాళియే

బట్టర్ తొழுమెమ్బార్ పొఱ్పదమిరణ్డుమ్ వాళియే

పరాశర భట్టర్

తిరునక్షత్రతనియన్:-

మాధవే మాస్యనూ రాధా జాతం భట్టార్య దేశికమ్
గోవింద తాత పాదాబ్జ భృఙ్గరాజ మహంభజే ॥

నిత్యతనియన్:-

శ్రీ పరాశర భట్టార్యః శ్రీ రంగేశ పురోహితః ।
శ్రీ వత్సాంక సుతశ్శ్రీమాన్ శ్రేయసే మేఽస్తు భూయసే ॥

వీరు కలియుగాది 4164 వ సం॥ శుభకృత్ నామ సం॥ర వృషభ మాసమున అనూరాధా నక్షత్రమున పరాశరాంశతో అవతరించిరి.

స్వామి యెంబెరుమానారుల తర్వాత సిద్ధాంత వ్యాప్తిని చేసిన మహనీయులు పరాశరభట్టరు. వీరు కూరత్తాళ్వానుల తిరుక్కుమారులు. శ్రీరంగనాథుని అనుగ్రహమున అవతరించి శ్రీరంగనాథులచే పుత్రులుగా స్వీకరింపబడినవారు. వీరి సోదరులు వ్యాసభట్టరు. వీరి ఆచార్యులు ఎంబారు. వీరు సకలశాస్త్రములను దివ్య ప్రబంధములను తదర్థములను సాంగో పాంగముగ అధిగమించిరి.

ఎంబెరుమానారుల చివరి కాలమున మైసూరు ప్రాంతమున మాధవాచార్యులను అద్వైత వేదాంతి ఉండేవారు. ఎంబెరుమానారుల ఆజ్ఞచే భట్టరు ఆ వేదాంతిని వాదమున జయించి సంప్రదాయ ప్రవర్తకులను చేసిరి. వారే నంజీయరు.

వీరు బహుగ్రంథ కర్తలు. దివ్య ప్రబంధములయందు అనేక విశేషార్థములనుగ్రహించిరి. వానిని పెరియ వాచ్చాంపిళ్ళై తమ వ్యాఖ్యానములందు విశదీకరించిరి.

వీరనుగ్రహించిన గ్రంథములలో శ్రీవిష్ణుసహస్రనామ భాష్యమగు "భగవద్గుణ దర్పణము" ప్రధానమైనది. పరమవైరాగ్య సంపన్నులైన వీరి వైభవము గురుపరంపరాప్రభావాది గ్రంథములలో సేవింపవచ్చును.


తిరునక్షత్రం వృషభం - అనూరాధ

ఆచార్యులు: ఎంబార్ - శిష్యులు నంజీయర్ మొదలగువారు

అనుగ్రహించిన గ్రంథములు: 1. శ్రీగుణరత్నకోశము. 2. శ్రీరంగరాజస్తవము. 3.అష్టశ్లోకి 4. చతుశ్శ్లోకి.

వాழிతిరునామజ్గళ్

తెన్నరజ్గర్ మైన్దనెన చ్చిఅక్కవన్దోన్ వాழிయే
తిరునెడున్దాణ్డగ ప్పొరుళై చ్చెప్పుమవన్ వాழிయే
అన్నవయల్ పూదూరన్ అడిపణిన్దోన్ వాழிయే
అనవరతం ఎమ్బెరు క్కాట్చెయ్వోన్ వాழிయే
మన్ను తిరుక్కూరనార్ వళముమైరై పోన్ వాழிయే
వైగాశి యనుడత్తిల్ వన్దుదిత్తాన్ వాழிయే
పన్నుకలై నాల్వేదప్పయన్ తెరివోన్ వాழிయే
పరాశరనాం శీర్ బట్టర్ పారులగిల్ వాழிయే.



శ్రీ పరాశర భట్టర్
SRI PARASARA BHATTAR

నంజీయర్

(వేదాన్తి)



తిరునక్షత్ర తనియన్:-

ఫాల్గునోత్తరఫల్గున్యాం జాతం వేదాన్తి సన్మునిమ్ ।

శ్రీ పరాశర భట్టార్య పాదరేఖామయం భజే ॥

నిత్య తనియన్:-

నమో వేదాన్త వేద్యాయ జగన్మంగళ హేతవే ।

యస్య వాగమృతాసార పూరితం భువన త్రయమ్ ॥

వీరు విజయనామ సంవత్సరమున మీన మాసము ఉత్తర ఫల్గునీ నక్షత్రమునందవతరించిరి. వీరు మొదట అద్వైత సంప్రదాయస్థులు. మాధవాచార్యులని పేరు. "వేదాంతి" యను బిరుదముతో షడ్దర్శనములకు షడాసనంబిడి మతాంతర విద్వాంసులను జయించు చుండిరి.

వీరి ఖ్యాతిని వినిన శ్రీపరాశరభట్టరు శ్రీరంగపట్టణము వేంచేసి తొమ్మిది దినములు వీరితో వాదముచేసి జయము నిర్ణయము కాక పదియవ దినమున "తిరునెడుందాండక"మున గల రహస్యార్థముల నుపన్యసింపగా వేదాంతి సంభ్రమాశ్చర్యములతో భట్టరువారు శ్రీపాదముల నాశ్రయించెను. వారి వలన పంచ సంస్కారములు పొంది భగవద్రామానుజ దర్శనము నందభిమానము గలవారైరి.

శ్రీభట్టరును శ్రీరంగమునకు వేంచేసి వేదాంతిని జయించిన విషయమును "తిరునెడున్దాణ్డక దివ్య ప్రబంధ రహస్యార్థములను శ్రీరంగని సన్నిధిలో విన్నవించిరి. ఆమరునాటి నుండి అధ్యయనోత్సవ ప్రారంభము. తదాదిగా భట్టర్ విజయ సూచకముగా నేటికిని అధ్యయనోత్సవమునకుముందు దివసమున శ్రీరంగములో తిరునెడున్దాణ్డక ఉత్సవము జరుగుచున్నది.

వీరి ఆచార్యాభిమానము పరమ విలక్షణమైనది. వీరు శ్రీపరాశర భట్టరు వారి సన్నిధిలో దివ్య ప్రబంధార్థములను సేవించి రస్యముగా ఉపన్యసించెడివారు.

తిరువాయిమొழி "తిరుక్కురుగై ప్పిరాన్ పిళ్లాన్" అనుగ్రహించిన "ఆరాయిరప్పడి" వ్యాఖ్యానము అతిసంగ్రహముగానుండుటచే భట్టర్ నియమనానుసారము వీరు "ఒన్బదినాయిరప్పడి" వ్యాఖ్యను అనుగ్రహించిరి.

భట్టర్ వారిచే "నమ్ముడైయ జీయరో" అని అభిమానింప బడుటచే వీరికి "నంజీయరో"అను తిరునామమేర్పడినది.

తిరునక్షత్రము: మీనము – ఉత్తర

ఆచార్యులు: శ్రీపరాశర భట్టర్ – శిష్యులు: నంబిళ్లై మొదలగువారు.
అనుగ్రహించిన గ్రంథములు: తిరువాయిమొழிకి "ఒన్బదినాయిరప్పడి వ్యాఖ్య,"
తిరుప్పావైకు ఈరాయిరప్పడివ్యాఖ్య, ఉరై; శరణాగతిగద్య వ్యాఖ్య.

వాழிతిరునామజ్గళ్

తెన్దిరై శూழ் తిరువరజ్గమ్ శెழிక్క వన్దోన్ వాழிయే
  శిమాదవ నెన్నుమ్ శెల్వనార్ వాழிయే
పణ్డై మఱై త్తమిழ் ప్పొరుళై పగర వందోన్ వాழிయే
  పజ్గునియిల్ ఉత్తిర నాళ్ పారుదిత్తాన్ వాழிయే
ఒండొడియాళ్ కలవిదన్నై యొழி త్తిట్టాన్ వాழிయే
  ఒన్బది నాయిర ప్పొరుళై యోదుమవన్ వాழிయే
ఎండిశైయుమ్ శీర్ బట్టరిణై యడియోన్ వాழிయే
  ఎழிల్ పెరుగుమ్ నఞ్జీయ రిని తూழி వాழிయే

"నంబిళ్లై"

(కలివైరి దాసులు)

తిరునక్షత్రతనియన్:–

వృశ్చికే కృత్తికా జాతం కలివైరి గురుమ్భజే।
వేదాన్తి ముని పాదాబ్జ శ్రితం సూక్తి మహార్ణవమ్ ।

నిత్యతనియన్:–

వేదాన్త వేద్యామృత వారిరాశేః వేదార్థ సారామృత పూరమగ్ర్యమ్
ఆదాయవర్షన్త మహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కలివైరి దాసమ్ ।

వీరు వృశ్చికమాసమున కృత్తికా నక్షత్రమునందవతరించిరి. నంబూరి వరదరాజులనునది తండ్రిగారుంచిన తిరునామము.

వీరు నంజీయర్ శ్రీపాదముల నాశ్రయించి వారి వలన దివ్య ప్రబంధార్థములధికరించిరి. నంజీయర్ అనుగ్రహించిన "ఒన్బదినాయిరప్పడి" వ్యాఖ్యానమును తాళ పత్రములపై తిరిగి వ్రాయు ప్రయత్నములో కావేరీ నదిలో దానిని పోగొట్టుకొని తాము వినిన విషయమగుటచే తమ మేధాశక్తితో తిరిగి వ్రాసి నంజీయర్ సన్నిధిలో సమర్పించిరి. వారి మేధా విశేషమున కాశ్చర్యపడిన నంజీయర్ వీరిని "నమ్ముడైయపిళ్లై" అని సాదరముగా మన్నించిరి. తదాది వీరికి నంబిళ్ళై యను తిరునామము ప్రసిద్ధి చెందెను. వీరికే తిరుక్కలి గన్రి దాసులు (కలివైరిదాసులు) అనియు లోకాచార్యులనియు తిరునామము.

ఆనాడు వీరి శిష్యగోష్ఠి అమితముగా నుండెడిది. దానిని జూచిన వారు నంబిళ్లైగోష్ఠియో? నంబెరుమాళ్ గోష్ఠియో అని ఆశ్చర్యపడుచుండెడివారు. వీరి శిష్యులు వడక్కుత్తిరువీధిపిళ్లై, పెరియవాచ్చాంబిళ్లై. మొదలగువారు.

దివ్య ప్రబంధార్థములను పలురీతుల వర్ణించి వాక్పయోదమని ప్రసిద్ధిచెందిన మహనీయులు "నంబిళ్లై"

తిరునక్షత్రముః వృశ్చికం - కృత్తిక; ఆచార్యులుః నంజీయర్. శిష్యులుః వడక్కుత్తిరువీథిప్పిళ్లై మొదలగువారు. గ్రంథములుః తిరువిరుత్త వ్యాఖ్యానంఈడు, కణ్ణనుణ్ శిరుత్తాంబుకుఈడు తిరుప్పల్లాణ్డుఈడు, మొదలగునవి.

వాళ్తిరునామఙ్గళ్

తేమరువుం శెఙ్గమల త్తిరుత్తాళ్గళ్ వాళ్తియే
తిరువరై యిల్ పట్టాడై శేర్మరుఙ్గుం వాళ్తియే
తామమణి వడమార్బుం పురినూలుం వాళ్తియే
తాఘరై కైక్కయిణై యళగుం తడమ్బుయముం వాళ్తియే
పామరువం తమిళ్వేదం పయిల్ పవళం వాళ్తియే
పాడియత్తిన్ పొరుళ్దన్నై ప్పగర్ నావుం వాళ్తియే
నామనుతల్ మదిముగముం తిరుముడియుం వాళ్తియే
నమ్బిళ్లై వడివళగుం నాడోఱుం వాళ్తియే
కాతలుడన్ నంజీయర్ కళల్ తొళువోన్ వాళ్తియే
కార్త్తికై క్కార్త్తికై యుతిత్త కలికన్ఱి వాళ్తియే
పోతముడ నాళ్వార్ శొల్పొరుళ్ ఉరై ప్పోన్ వాళ్తియే
పూతూరన్ పాడియత్తై ప్పుకళ్మవన్ వాళ్తియే
మాతకవా లెవ్వుయిర్క్కుమ్ వాళ్వళిత్తాన్ వాళ్తియే
మతిళరఙ్గర్ లెక్కుమ్ వళర్ త్తిట్టాన్ వాళ్తియే
నాతముని యాళవన్దార్ నలమ్పుకళ్వోన్ వాళ్తియే
నమ్బిళ్లై తిరువడికళ్ నాడోఱుమ్ వాళ్తియే

వడక్కు_త్తిరువీధి పిళ్లై
(శ్రీ కృష్ణపాదులు)

తిరునక్షత్రతనియన్:-

మిధునే స్వాతి సంభూతం కలివైరి పదాశ్రితమ్ ।
ఉదక్ర్పతోళీ నిలయం కృష్ణపాదమహంభజే ॥

నిత్యతనియన్:-

శ్రీ కృష్ణపాద పాదాబ్జే నమామి శిరసా సదా ।
యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభూన్మమ ॥

వీరు సర్వజిత్ నామసంవత్సర మిధునమాసము స్వాతి నక్షత్రము నందవతరించిరి. వీరి ఆచార్యులు నంబిళ్లై. వారి సన్నిధిలో సకల దివ్యప్రబంధార్థములను సేవించిరి. నంబిళ్లై ఉపన్యసించిన తిరువాయిమొ్ఝి విశేషార్థముల నన్నింటిని ఒక గ్రంధముగా గూర్చిరి. అదియే ఈడుముప్పత్తారాయిరప్పడి.

"తిరుక్కురుగై ప్పిరాన్ పిళ్లాన్" శ్రీవిష్ణుపురాణ సంఖ్యతో ఆరాయిరప్పడి వ్యాఖ్యానమును, నంజీయర్ శ్రీభాష్య ప్రక్రియ ననుసరించి ఒన్బదినాయిరప్పడి వ్యాఖ్యానమును, పెరియ వాచ్చాంబిళ్లై శ్రీరామయణ సంఖ్య ననుసరించి ఇరుపత్తు నాలాయిరప్పడి వ్యాఖ్యానమును అనుగ్రహింపగా వీరు శ్రుత ప్రకాశికా ప్రక్రియగా "ఈడుముప్పత్తారాయిరప్పడి"ని అనుగ్రహించిరి.

ఈడు అనగా సదృశమని యర్థము. ఉపనిషత్తులకు సదృశమగుటచే ఈ వ్యాఖ్యకు ఈడు ముప్పత్తారాయిరప్పడియను పేరువచ్చినది. సర్వులను భగవద్గుణము లందు ఈడుపడునట్లు (అవగాహనము చేయునట్లు చేయుటచే) "ఈడు" అని పేరు వచ్చినది. వీరి తిరుక్కుమారులు పిళ్లైలోకాచార్యులు, అ్ఝకియ మణవాళప్పెరుమాళ్ నై నారాచార్యర్.

తిరునక్షత్రము: మిధునం; స్వాతి; ఆచార్యులు: నంబిళ్లై; గ్రంథము: ఈడు ముప్పత్తారాయిరప్పడి.

వా్ఝి తిరునామజ్గళ్

ఆనిదని ల్సోదినా ళవతరిత్తాన్ వా్ఝియే
ఆ్ఝగ్వార్గళ్ కలై ప్పొరుళై యాయ్న్దురై ప్పోన్ వా్ఝియే
తానుగన్ద నమ్బిళ్లై తాళ్ తొ్ఝువోన్ వా్ఝియే
శడగోపర్ తమి్ఝ్ క్కీడు శాత్ తినాన్ వా్ఝియే
నానిలత్తిల్ బాషియత్తై నడత్తినాన్ వా్ఝియే
నల్లవులగారియనై నమక్కళిత్తాన్ వా్ఝియే
ఈనమఱపెమై యాళు మిరై వనార్ వా్ఝియే
ఎజ్గళ్ వడవీది పిళ్లై యిణై యడిగళ్ వా్ఝియే.

పెరియ వాచ్చాన్‌బిళ్లై
(శ్రీ కృష్ణదేశికులు)

తిరునక్షత్రతనియన్:-

సకల ద్రావిడామ్నాయ సార వ్యాఖ్యాన కారిణమ్ ।
శ్రావణే రోహిణీ జాతం శ్రీ కృష్ణ గురు మాశ్రయే ॥

నిత్యతనియన్:-

శ్రీ మత్కృష్ణ సమాహ్వాయ నమోయామున సూనవే
యత్కటాక్షైక లక్ష్యాణాం సులభ శ్శ్రీధర స్సదా ॥


వీరు కలియుగాది 42691 సం॥నకు సరియగు సర్వజిత్ నామ సం॥ర సింహ మాసమున రోహిణీ నక్షత్రమున శెంగనల్లూరు (తంజావూరుమావట్టం) నందవతరించిరి. (తిరువెళ్ళియఙ్గుడికి సమీపము) శ్రీకృష్ణాష్టమినాడు అవతరించుటచే వీరికి కృష్ణమాచార్యులను తిరునామము కలిగినది. వీరి ఆచార్యులు నంబిళ్లై. వారి నియమనానుసారము తిరువాయిమొழிకి శ్రీరామాయణ సంఖ్యతో "ఇరుపత్తునాలాయిరప్పడి' వ్యాఖ్యానము ననుగ్రహించిరి. అంతియగాక తాము నంబిళ్లై గారి యొద్ద సేవించిన దివ్యప్రబంధార్థములనన్నింటిని వ్యాఖ్యాన రూపముగా అనుగ్రహించిన మహనీయులు. వీరికి వ్యాఖ్యాతృ చక్రవర్తియని బిరుదము. అభయప్రద రాజులనియు" బిరుదము. వీరు శ్రీరామాయణ విశేషార్థములను వివరించు" తనిశ్లోకిని అనుగ్రహించిరి. వీరు సుమారు అరువది గ్రంథములు అనుగ్రహించిన మహనీయులు.(వీరి కుమారులు "నయనారాచ్చాన్ పిళ్ళై").

గ్రంథములుః ఇరుపత్తునాలాయిరప్పడి 2. తత్త్వత్రయ వివరణము 3. నిగమనప్పడి 4. పరందరహస్యము 5. మాణిక్యమాల 6. మూన్ఱాయిరవ్యాఖ్య 7. రహస్య త్రయ వివరణమ్ 8. నవరత్నమాలై, 9. సకల ప్రమాణ తాత్పర్యం 10. ఉపకార రత్నమ్ 11. గద్యత్రయ వ్యాఖ్యానం 12. ఆళవన్దార్ స్తోత్రవ్యాఖ్యానం 13. అభయప్రదాన వ్యాఖ్యానమ్; 14. చరమరహస్యమ్ 15. అనుసన్ధాన రహస్యమ్.

వాழிతిరునామఙ్గళ్

తణ్మై శింగం రోహిణినాళ్ తழைక్క వన్దోన్ వాழிయే
తారణియిల్ శెంగనల్లూర్ తానుడై యోన్ వాழிయే
పున్మై తవిఱ్కుం తిరువరంగర్ పుగழுరై ప్పోన్ వాழிయే
పూదూరెతిరాశర్ తాళ్ పుగరుమవన్ వాழிయే
మణ్ పుగழ் శేర్ శటగోపర్ వళమురై ప్పోన్ వాழிయే
మఱ్ఱై నాలిన్ పొరుళ్ దన్నై పగుత్తురై త్తాన్ వాழிయే
అన్బుడ నులగారియర్ దం అడియిణై యోన్ వాழிయే
అభయప్రదరాజర్ తాళ్ అనవరతం వాழிయే.

పిళ్లై లోకాచార్యులు
(లోకాచార్యులు)



తిరునక్షత్రతనియన్:-
తులాయాం శ్రవణేజాతం లోకార్యమహమాశ్రయే ।
శ్రీకృష్ణపాదతనయం తత్పాదాంబుజ సంశ్రితమ్॥
నిత్యతనియన్:-
లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే ।
సంసారభోగి సందష్ట జీవజీవాతవే నమః ॥

నమ్బిళ్లైగారి శ్రీపాదములాశ్రయించిన వారిలో వడక్కుత్తిరువీధిపిళ్లై గారొకరు. నంబిళ్లగారి మంగళా శాసనములతో వీరికిరువురు కుమారులుదయించిరి. అందు మొదటివారు పిళ్లైలోకాచార్యులు - రెండవవారు అళ్గియమణవాళప్పెరుమాళ్ నాయనార్ అనువారు.

పిళ్లైలోకాచార్యులవారు క్రోధ నామసంవత్సరం తులామాసం శ్రవణ నక్షత్రమున శ్రీరంగమునందవతరించిరి. తమ తండ్రిగారైన వడక్కుత్తిరువీధిపిళ్లై గారి శ్రీపాదములాశ్రయించి ఉభయవేదాన్త రహస్యములను అధికరించిరి.

పరమకారుణికులైన పిళ్లై లోకాచార్యులవారు సర్వులు తరించుటకు పురాణప్రక్రియననుసరించి అష్టాదశ రహస్యములను కృపచేసిరి. వీరిసోదరులు అళ్గియ మణవాళప్పెరుమాళ్ నాయనార్; ఆచార్యహృదయము; అరుచ్చెయల్ రహస్యము; తిరుప్పావై ఆరాయిరప్పడి వ్యాఖ్యానమును అనుగ్రహించిరి. వీరి శ్రీపాదములాశ్రయించిన వారిలో తిరువాయిమొళ్గి పిళ్లై ప్రధానులు.

తిరునక్షత్రం:- తులామాసం, శ్రవణం; ఆచార్యులు: వడక్కుత్తిరువీధిపిళ్లై
అనుగ్రహించిన గ్రంధములు: అష్టాదశ రహస్యములు
శిష్యులు: తిరువాయిమొళ్గి పిళ్లై, అళ్కియమణవాళప్పెరుమాళ్ నైనారాచార్యర్ మొదలగువారు.

వాళ్గితిరునామమ్

అత్తిగిరి అరుళాళర్ అనుమతియోన్ వాళ్గియే
ఐప్పిశియిల్ తిరువోణత్త వదరిత్తాన్ వాళ్గియే
ముత్తి నెఱి మఱైత్తమిళ్గాల్ మొళ్గిన్దరుళ్ వోన్ వాళ్గియే
మూదరియ మణవాళన్ మున్బుదిత్తోన్ వాళ్గియే
నిత్తియం నమ్బిళ్ళై పదం నెఞ్జిల్ వైప్పోన్ వాళ్గియే
నీళ్వశన బూషణత్తాల్ నియమిత్తాన్ వాళ్గియే
ఉత్తమమాం ముడుమ్బైనగ రుదిత్తవళ్లల్ వాళ్గియే
ఉలగారియన్ పదఙ్గళ్ ఊళ్గిదోరుం వాళ్గియే.

తిరువాయిమొழிపిళ్లై
(శ్రీ శైలనాథులు)

తిరునక్షత్ర తనియన్:–

శ్రీశైలేశగురుం లోకదేశికాంఘ్రి సమాశ్రితమ్
వృషే విశాఖా సంభూతం వన్దే వరగుణాకరమ్ ॥

నిత్యతనియన్:–

నమశ్శ్రీశైలనాథాయ కున్తీనగర జన్మనే ।
ప్రసాదలబ్ధ పరమప్రాప్య కైంకర్యశాలినే ॥

వీరు విభవనామ సంIIరం వైశాఖ మాసం విశాఖానక్షత్రమున పాండ్యదేశమునందలి కున్తీ నగరమునందవతరించిరి. వీరికి తిరుమలై ఆழ்வార్ అనియు తిరువాయిమొழிపిళ్లై అనియు తిరునామములు. వీరు పిళ్ళైలోకాచార్యులుగారిని ఆశ్రయించి పంచసంస్కారములను పొందిరి. వారిసన్నిధిలోనే దివ్య ప్రబంధములనధ్యయనము చేసిరి.

దేవాధిపులని నామాంతరముగల నాలూరాచ్చాంబిళ్లైగారి సన్నిధిలో భగవద్విషయమును, శ్రీభాష్యాది గ్రంధములను అழகియమణవాళప్పెరుమాళ్ నాయనార్ సన్నిధిలోను, తత్త్వత్రయ ఆచార్యహృదయాదులను కూరకులోత్తమ దాసర్ వద్దను, మిగిలిన గ్రంధములను విళాంశోలై పిళ్లైగారి సన్నిధిలోను అధ్యయనము చేసిరి. వీరు నమ్మాழ்வార్ల యందు అమితమైన ప్రావణ్యముగల వారగుటచే ఆழ்வార్ తిరునకరి జీర్ణోద్ధరణ గావించిరి. రామానుజ చతుర్వేది మంగలమను అగ్రహారము నేర్పరచి దా[illegible]న్య ఉడయవరుల సన్నిధి నిర్మించి దాని నిర్వహణను పెరియజీయర్‌కు అప్పగించిరి. [illegible]శిష్యులలో మణవాళమామునులు ప్రధానులు. వీరు పెరియాళ్వార్ తిరుమొழிకి స్వాపదేశఉరై అనుగ్రహించిరి.

తిరునక్షత్రము:– వృషభం – విశాఖానక్షత్రం; ఆచార్యులు:– పిళ్లై లోకాచార్యులవారు
శిష్యులు:– శ్రీమన్మణవాళమహాముసులు మొదలగువారు
గ్రంధములు:– పెరియాழ்வార్ తిరుమొழிకి స్వాపదేశఉరై.

వాழி తిరునామమ్

వైయగమెణ్ శడగోపర్ మఱైవళర్త్తోన్ వాழிయే
వైగాశి విశాగత్తిల్ వన్దుదిత్తాన్ వాழிయే
ఐయన్ అరుళ్మారికలై ఆయ్న్దురైప్పోన్ వాழிయే
అழகారుమెతిరాశర్ అడిపణివోన్ వాழிయే
తుయ్యవులగారియన్‌దన్ తుణైప్పదత్తోన్ వాழிయే
తొల్‌కురుకాపురి యదనై త్తులక్కినాన్ వాழிయే
తెయ్‌వనగర్ కున్తిదన్నిల్ శిఱక్కవన్దోన్ వాழிయే
తిరువాయిమొழி పిళ్లై తిరువడిగళ్ వాழிయే

శ్రీ మణవాళమామునులు
(సుందరజామాత్రమునులు)

తిరునక్షత్రతనియన్‌:

తులాయామతులే మూలే పాండ్యే కుంతీ పురీవరే
శ్రీ శేషాం శోద్భవం వందే రమ్యజామాతరం మునిమ్‌ ॥

నిత్యతనియన్‌:—

శ్రీ శైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవమ్‌ ।
యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిమ్‌ ॥

వీరు సాధారణ నామ సంవత్సర తులా మాసమున మూలా నక్షత్రమున గోమఠం తిరునావీరుడయపిరాన్‌ తాతరణ్ణర్‌ అనువారికి కుమారులుగా నవతరించిరి. తల్లిగారు శ్రీరంగనాచ్చియార్‌. సోదరులు తిరుమలై ఆళ్వార్‌. సోదరి నాచ్చియారమ్మన్‌. పూర్వాశ్రమమున కుమారులు శ్రీరామానుజాచార్యులు. వీరికి తండ్రిగారు జాతకర్మాది సంస్కారములు చేసి "అళగియమణవాళన్‌ అనిపేరుపెట్టిరి. వీరును తమ మేనమామ గారి గ్రామముగు "శిక్కిల్‌ కిడారం" అను అగ్రహారమున బాల్యమును గడిపిరి.

"పిన్నానార్‌ వణఙ్గుం శోది' (వెనుకటివారు ఆశ్రయించి తరించుటకు తగిన తేజోమూర్తి) అనునట్లు సంసారి చేతనులను ఉజ్జీవింపచేయుటకై భగవద్రామానుజులే తిరిగి మణవాళమామునులుగా అవతరించిరి. ఆళ్వారాచార్యుల శ్రీసూక్తులే ధారకముగా గల మణవాళమామునుల దివ్యచరిత్ర భగవద్రామానుజుల చరిత్ర కంటె విస్తృతమైనది.

భగవద్రామానుజులవలె వీరును దివ్యదేశయాత్రచేయుచు అనేక దివ్య దేశములను జీర్ణోద్ధరణ గావించిరి. పరమత నిరసనమొనర్చి స్వమత స్థాపన చేసిరి. వడమధురై (ఉత్తరమధుర) వేంచేసి జీర్ణోద్ధారణగావించిరి. ఆళ్వార్‌ తిరునగరి యందు తిరువాయిమొళి పిళ్లై గారికి తమ స్వస్వరూపమగు ఆదిశేషావతారము ప్రదర్శించిరి. తిర్యక్స్థావర జంగములకు పైతము మోక్షమునను గ్రహించిన దయా సముద్రులు వీరు.

శ్రీరంగమును నిత్యవాసముగా చేసికొని యుండుటయేగాక శ్రీరంగనాథులకు ఈడు వ్యాఖ్యానమును ప్రసాదించిరి. నంబెరుమాళ్లును పరమప్రీతితో "శ్రీశైలేశ దయాపాత్రం" అనుశ్లోకమును కృపజేసి పెరియజీయర్‌ అనుతిరునామముంచిరి. తదాదిగా వీరికి కోయిల్‌ పెరియ జీయర్‌ అనుతిరునామమేర్పడినది.

వీరు దివ్య ప్రబన్ధములను భగవద్విషయమును స్వాచార్యులైన తిరువాయిమొழி పిళ్లై గారి వద్ద సేవించిరి. శ్రీభాష్యాదులను శ్రుత ప్రకాశికను కిడాంబి తిరుమలై అయ్యంగారి వద్ద సేవించిరి. తత్త్వత్రయాది రహస్యములను "కూరకులోత్తమ దాసర్" అను ఆచార్యులవద్ద సేవించిరి.

వీరు ఉడయవరుల శ్రీపాదములందు అత్యంత అభినివేశముగలవారగుటచే "యతీంద్ర ప్రవణ"లను తిరునామమేర్పడినది. మరియు మణవాళమామునులు, రమ్యజామాతృ మునులు; వరవరమునులు; వరయోగి, రామనుజన్ పొన్నడి అను తిరునామములు కలవు.

వీరి సన్నిధిని ఆశ్రయించినవారు అనేకులు గలరు. వీరిలో 1. వానమామలై జీయర్ 2. పరవస్తు పట్టర్ పిరాన్ జీయర్ 3. తిరువేజ్గడ జీయర్ 4. కోయిల్ కన్దాడై అణ్ణన్ 5. ప్రతివాది భయంకరం అణ్ణా 6. ఎఱుంబి అప్పా 7. అప్పిళ్లై 8. అప్పిళ్లాన్ అనువారలు అష్టదిగ్గజములుగా ప్రసిద్ధినొందిరి.

వీరనుగ్రహించిన గ్రంథములు 1. తత్త్వత్రయమునకు వ్యాఖ్య 2. రహస్యత్రయ వ్యాఖ్య 3. శ్రీవచనభూషణ వ్యాఖ్య 4. ఆచార్య హృదయ వ్యాఖ్య 5. జ్ఞానసార వ్యాఖ్య 6. ప్రమేయ సారవ్యాఖ్య 7. పెరియాழ్వార్ తిరుమొழி వ్యాఖ్య 8. రామానుశనూత్తందాది వ్యాఖ్య 1. ఈడుకు ప్రమాణతిరట్టు 2. ఆరాయిరప్పడి ప్రమాణతిరట్టు 3. తత్త్వత్రయ ప్రమాణ తిరట్టు 4. శ్రీవచనభూషణ ప్రమాణతిరట్టు.

1. ఉపదేశరత్తినమాలై, 2. తిరువాయిమొழி నూత్తందాది 3. ఆర్తి ప్రబంధము 4. తిరువారాధన క్రమము (జీయర్‌పడి)

1. యతిరాజ వింశతి 2. భగవద్గీతకు గీతార్థ సంగ్రహదీపికా యను సంస్కృత వ్యాఖ్య.

వాచామగోచరమైన వీరి దివ్య ప్రభావమును "యతీంద్ర ప్రవణ ప్రభావము" అను గ్రంథమున సేవింపదగును.

వాழி తిరునామమ్

ఇప్పువియిల్ అరంగేశర్క్కీడళిత్తాన్ వాழியే

ఎழிల్ తిరువాయిమొழி పిళ్లై యిణై యడియోన్ వాழியే

ఐప్పిశియిల్ తిరుమూల త్తవదరిత్తాన్ వాழியే

అరవశర ప్పెరుంజోది యనన్దనెన్నుం వాழியే

ఎప్పొழுదుమ్ శ్రీశైల మేత్తవందోన్ వాழியే

ఏరారు మెతిరాశరెన ఉదిత్తాన్ వాழியే

ముప్పురినూల్ మణివడముమ్ ముక్కోల్ దరిత్తాన్ వాழியే

మూదరియ మణవాళ మామునివన్ వాఴియే

తిరునాళ్‌పాట్టు

శెన్దమిఴ్ వేదియర్ శిందై తెళిన్దు శిఱన్దు మగిఴ్న్దిడు నాళ్
శీరులగారియర్ శెయ్దరుళ్ నఱ్కలై తేశుపొలిన్దిడు నాళ్
మన్దమదిప్పువి మానిడర్ తజ్గళై వానిలుయర్త్తిడునాళ్
మాశరు ఞానియర్ శేరెతిరాశర్ తం వాఴ్వుముళైత్తిడునాళ్
కన్దమలర్ పొఴిల్ శూఴ్ కురుగాదిపన్ కలైకళ్ విళజ్గిడునాళ్
కారమర్ మేని యరజ్గనగర్ కిఱై కణ్గళ్ కళిత్తిడునాళ్
అన్దమిల్శీర్ మణవాళమునిప్పిరాన్ అపదారం శెయ్దిడునాళ్
అఴగు తిగఴ్న్దిడుమైప్పశియిల్ తిరుమూలమదనై నాళే

శ్రీమతే రమ్యజామాతృ మునీంద్రాయ మహాత్మనే
శ్రీరంగ వాసినే భూయాత్ నిత్యశ్రీః నిత్యమజ్గళమ్ ॥



మనవాళ మహామునులు

MANAVALA MAHAMUNULU

శ్రీ మద్వేదాంత దేశికులు

తిరునక్షత్ర తనియన్:-

కన్యాశ్రవణ సంభూతం ఘంటాంశం వేంకటేశితుః
శ్రీమద్వేంకట నాథార్యం వన్దే వేదాన్త దేశికమ్ ॥

నిత్యతనియన్:-

శ్రీమాన్ వేంకట నాథార్యః కవితార్కిక కేసరీ
వేదాన్తా చార్య వర్యోమే సన్నిధత్తాం సదాహృది ॥

శ్రీమద్వేదాన్త దేశికులు విభవనామ సంవత్సర కన్యామాసమున శ్రవణ నక్షత్రమునందు కాంచీపురమందలి తూప్పిల్ అని వ్యవహరింపబడు "దీపప్రకాశర్" సన్నిధి ప్రాంతమున అనంతసూరి - తోతారంబ అను దంపతులకు కుమారులుగా నవతరించిరి. వీరు అవతరించిన దినము శ్రీవేంకటాచలపతి వర్ష తిరునక్షత్రమగుటచే వీరికి తల్లిదండ్రులు వేంకటనాథులని పేరుపెట్టిరి.

వీరి మేనమామ వాది హంసాంబుది అని బిరుదు వహించిన ఆత్రేయ రామానుజాచార్యుల వారు. వీరికే కిడాంబి అప్పుళ్లార్ అనిపేరు. వీరియొద్దనే వేదాంత దేశికులు సకలశాస్త్రములను ఇరువది సంవత్సరముల వయసునకే అభ్యసించిరి. ఈవిషయమునే "వింశత్యబ్దే విశ్రుత నానావిధ విద్యః" అని స్వయముగా చెప్పియున్నారు. వీరు శ్రీనివాసుని ఘంటావతారమని పెద్దలు చెప్పుదురు. ఈ విషయము వీరి అవతార కాలమునందే వ్యవహారములో నుండినది. ఆవిషయమునే వీరు తమ సంకల్ప సూర్యోదయమను నాటకమున "ఉత్ప్రేక్ష్యతే బుధజనై రుపపత్తి భూమ్నా ఘంటా హరే స్సమజనిష్ట యదాత్మనేతి" అనిచెప్పినారు.

ఆత్రేయ రామానుజాచార్యుల వారికి ఆచార్యులు నడాదూరు అమ్మాళ్. వారివద్ద కాలక్షేమునకై పోవునపుడు అప్పుళ్ళార్ వేంకటనాథులను కూడా తీసికొనిపోయిరట. అమ్మాళ్ వేంకటనాథులను గూర్చి విచారించి

"ప్రతిష్ఠాపిత వేదాంతః ప్రతిక్షిప్త బహిర్మతః
భూయాస్త్రైవిద్య మానస్త్వం భూరికల్యాణ భాజనమ్ ॥

(వేదాంతార్థములను స్థాపించి దుర్వాదులను నశింపజేసి త్రైవిద్యమానుడవై శుభముల బడయుము") అని మంగళా శాసనము చేసిరట. ఆమంగళాశాసన బలమే వారిని కవితార్కిక సింహులను చేసినది.

వీరు తమ ఆచార్యుల వలన గరుడ మంత్రమునుపదేశము పొంది తిరువహీంద్ర పురమున గరుడనదీ తీరమునగల ఔషధాద్రి యందు ఆ గరుడమంత్రమును జపించి

గరుడాళ్వార్ల అనుగ్రహమును పొందిరి. అంతేకాక వారి వలన హయగ్రీవ మంత్రము -నుపదేశము పొంది దానిని అచటనే జపించి హయ వదనుని అనుగ్రహమును సంపాదించిరి. కావుననే గరుడాళ్వార్లను స్తుతించుచు గరుడ పంచాశత్, హయగ్రీవ స్తోత్రరూపముగా హయగ్రీవస్తోత్రమును అనుగ్రహించిరి. అంతేకాక కాంచీపుర ప్రాంత దివ్యదేశమూర్తుల విషయములో అనేక స్తోత్రములను రచించిరి.

ఒకానొకప్పుడు శ్రీరంగమున మతాంతరుల ఆగడములు మితిమీరి నప్పుడు వీరు శ్రీరంగము వేంచేసి మతాంతరులను వాదమున జయించి విశిష్టాద్వైత సిద్ధాంతమును స్థాపించిరి. ఆ సందర్భములో జరిగిన వాద సారాంశమునే శతదూషిణిగా రచించిరి. వీరి విషయమున ప్రసన్నుడైన శ్రీరంగనాథులు వేదాన్తా చార్యులనియు, సర్వతన్త్ర స్వతంత్రులనియు, కవితార్కిక సింహులనియు బిరుదములను కృపచేసిరి. "త్రింశద్వారం శ్రావిత శారీరక భాష్యః" అని వారు ముప్పదిసార్లు శ్రీభాష్య ప్రవచనము చేయుటయే కాక శ్రీభాష్య సారార్థమైన అధికరణ సారావళిని రచించి వేదాన్తాచార్యులను బిరుదమును సార్థకమొనర్చుకొనిరి. శ్రీరంగనాథుల పాదుకా విషయమైన "పాదుకా సహస్రము"ను రచించి శ్రీరంగనాథుని అనుగ్రహమును పొందిరి.

వీరురచించిన గ్రంథములు శతాధికములు. వ్యాఖ్యాన గ్రంధములు, స్తోత్ర గంథ్రములు, ద్రవిడ ప్రబంధములు, వ్యాఖ్యానములు, సంస్కృత కావ్యములు, నాటకములు అనేకములు రచించిరి. వానిలో శతదూషణి, న్యాయ సిద్ధాంజనము, గీతాభాష్య తాత్పర్యచంద్రిక, న్యాయపరిశుద్ధి, పాదుకా సహస్రము, యాదవాభ్యుదయము, హంస సందేశము, సంకల్ప సూర్యోదయము, రహస్యత్రయసారము ప్రసిద్ధములైనవి. వీరి శ్రీపాదములను ఆశ్రయించిన వారిలో వీరి కుమారులు వరదాచార్యులు, బ్రహ్మతంత్ర స్వతంత్ర జీయరులు ప్రముఖులు. ఒక సమయమును విద్యారణ్యస్వామికిని అక్షోభ్యమునికిని ఏర్పడిన వాదములో మాధ్యస్థము వహించిరి.

వీరు రచించిన గ్రంథముల వివరములుః స్తోత్ర గంథ్రములు 29. కావ్యనాటకములు 5. వేదాన్త గ్రంథములు 21. అనుష్ఠాన గ్రంథ్రములు 2. రహస్య గంథ్రములు 30. ద్రావిడ ప్రబంధములు 25.

ఏమైనను "యతి ప్రవర భారతీ రసభరేణ నీతం వయః" అనియు "నిర్విష్టం యతి సార్వభౌమ వచసా మా వృత్తిభి ర్యవ్వనమ్" అనియు తామే చెప్పుకొనినట్లు భగవద్రామానుజుల శ్రీసూక్తులతోడనే కాలక్షేపము చేసిన మహనీయులు వేదాన్త దేశికులు.

వీరి రచనలు: రహస్యత్రయసారమ్, అమలనాదిపిరాన్ వ్యాఖ్యానమ్, సారాసారమ్, ఉపకారసఙ్గ్రహమ్, విరోధిపరిహారమ్, పరమపదసోపానమ్, పరమతభఙ్గమ్, ప్రబన్ధసారమ్, ఆహారనియతి, తత్త్వత్రయమ్, శతదూషణి, సర్వార్థసిద్ధి, తత్త్వముక్తాకలాపమ్, స్తోత్రభాష్యమ్, పాఞ్చరాత్రరక్షై, న్యాసత్రయమ్, భగవద్ధ్యానసోపానమ్, అభీతిస్తవమ్, దశావతారస్తోత్రమ్, మధురస్తవమ్, గోదాస్తుతి, శ్రీస్తుతి, భూస్తుతి, యతిరాజసప్తతి, ద్రవిడోపనిషత్తాత్పర్యమ్, గరుడపఞ్చాశత్తు, సంకల్ప సూర్యోదయమ్, న్యాయపరిశుద్ధి, న్యాయ సిద్ధాఞ్జనమ్, గీతాభాష్యసారమ్, చతుశ్లోకీ వ్యాఖ్యానమ్, అధికరణ సారావళి, తత్త్వదీపికై, అవిద్యాఖండనమ్, కుదృష్టి త్రయనిరాసమ్, తాత్పర్యచంద్రికై, పాదుకా సహస్రమ్, మీమాంసాపాదుకై, మీమాంసాభాష్యమ్, యాదవాభ్యుదయమ్, వేదార్థసఙ్గ్రహ వ్యాఖ్యానమ్, హంససన్దేశమ్, హయగ్రీవస్తోత్రమ్, గోపాలవింశతి, గరుడదణ్డకమ్, మొదలైనవి.

వాళి తిరునామమ్

వాళి ఇరామానుశప్పిళ్ళాన్ మాతగవాల్
వాళుమ్ మణినిగమాన్త గురు - వాళియవన్
మాఱన్ మఱైయు మిరామానుశన్ పాడియముమ్
తేఱుమ్బడి యురైక్కుమ్ శీర్

వఞ్జప్పర వమయమ్ మాఱ్ఱవన్దోన్ వాయే
మన్నుపుగళ్ ప్పూదూరాన్ మనముగప్పోన్ వాళియే
కఞ్జత్తిరుమఙ్గై యుగక్కవన్దోన్ వాళియే
కలియనురై కుడికొణ్డ కరుత్తుడైయోన్ వాళియే
శెఞ్జొల్ తమిళ్ మఱైగళ్ తెళిన్దురైప్పోన్ వాళియే
తిరుమాలై మాల్ తిరుమణియాయ్ చ్చిఱక్కవన్దోన్ వాళియే
తఞ్జప్పరగదియై త్తన్దరుళ్వోన్ వాళియే
తణ్డమిళ్ తూప్పుల్ తిరువేఙ్గడవన్ వాళియే

నానిలముమ్ తాన్ వాళ నాన్ మఱైగళ్తామ్ వాళ
మానగరిన్ మాఱన్మఱై వాళ - ఞానియర్కళ్
శెన్నియణిశేర్ తూప్పుల్ వేదాన్త దేశికనే
ఇన్నుమొరు నూఱ్ఱాణ్డిరుమ్

శాత్తుమఱై

పల్లాణ్డు పల్లాణ్డు పల్లాయిరత్తాణ్డు పలకోడి నూఱాయిరమ్
మల్లాణ్డ తిణ్డోళ్ మణివణ్ణా! ఉన్ శేవడి శెవ్వితిరుక్కాప్పు;
అడియోమోడుం నిన్నోడుం పిరివిన్ఱి ఆయిరం పల్లాణ్డు
వడివాయ్ నిన్వలమార్బినిల్ వాழு గిన్ఱమంగై యుం పల్లాణ్డు
వడివార్ శోది వలత్తుఱై యుం శుడ రాழிయుం పల్లాణ్డు
పడై పోర్ పుక్కు ము ழங్గుం అప్పాఞ్జశన్నియముం పల్లాణ్డే.
సర్వదేశదశాకాలే ష్వవ్యాహతపరాక్రమా ।
రామానుజార్యదివ్యాజ్ఞా వర్ధతామభివర్ధతామ్ ॥
రామానుజార్యదివ్యాజ్ఞా ప్రతివాసరముజ్జ్వలా ।
దిగన్తవ్యాపినీభూయాత్ సాహిలోకహితైషిణీ ॥
శ్రీమన్ శ్రీరఙ్గ శ్రియ మనుపద్రవా మనుదినం సంవర్ధయ ।
శ్రీమన్ శ్రీరఙ్గ శ్రియ మనుపద్రవా మమదినం సంవర్ధయ ॥
నమశ్శ్రీశై లనాథాయ కున్తీనగరజన్మనే ।
ప్రసాదలబ్ధపరమప్రాప్య కై ఙ్కర్యశాలినే ॥
శ్రీశై లేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవమ్ ।
యతీన్ద్రప్రవణం వన్దే రమ్యజామాతరంమునిమ్ ॥
వాழி తిరువాయ్ మొழிప్పిళ్ళై మాదగవాల్
వాழுం మణవాళమామునివన్ వాழிయఙ్గన్;
మాఱన్ తిరువాయ్మొழிప్పొరుళై మానిలత్తోర్
తేఱుమ్పడి యురై క్కుం శీర్.
శెయ్యతామరై త్తాళిణై వాழிయే శేలేవాழி తిరునాభి వాழிయే
తుయ్యమార్ బుం పురినూలుం వా ழிయే శున్దర త్తిరుత్తోళిణై వాழிయే
కై యుమేన్దియ ముక్కోలుం వాழிయే కరుణై పొజ్గియకణ్ణిణై వాழிయే
పొయ్యిలాద మణవాళమాముని పున్దివాழி పుగ ழு వాழி వాழிయే.


ఆడియార్ గళ్ వాళ్ అరఙ్గనగర్ వాళ్
శడకోపన్ తణ్డమిళ్ నూల్ వాళ్ కడల్శూళ్ న్ద
మన్నులగం వాళ్ మణవాళమామునియే !
ఇన్నుమొరు నూర్రాణ్డిరుమ్.

శ్రీమద్రఙ్గం జయతు పరమం ధామతేజో నిధానం
భూమాతస్మిన్ భవతు కుశలోకోపి భూమా సహాయః
దివ్యంతస్మై దిశతు విభవం దేశికో దేశికానాం
కాలే కాలే వరవరమునిః కల్పయన్ మంగళాని ।

అపగతమదమానై రంతిమోపాయ నిష్ఠైః
అధిగత పరమార్థై రర్థకామానపేక్షైః
నిఖిల జన సుహృద్భిః నిర్జిత క్రోధలోభైః
వరవరమునిభృత్యై రస్తుమే నిత్య యోగః

ఆళ్వార్ యెంబెరుమానార్ జీయర్ తిరువడిగళే శరణమ్

జీయర్ తిరువడిగళే శరణమ్



శ్రీరస్తు
శ్రీమతే రామానుజాయనమః

అనుబంధము

ఆళ్వార్లు ఒక్కొక్కరు మంగళాశాసనం చేసిన దివ్య దేశములు

పొయ్‌గై యాళ్వారు మంగళాశాసనం చేసిన దివ్యదేశములు

1. తిరువరఙ్గమ్
2. తిరుక్కోవళూర్
3. తిరువెఃకా
4. తిరువేఙ్గడమ్
5. తిరుప్పార్ కడల్
6. పరమపదమ్

పూదత్తాళ్వార్ మంగళాశాసనం చేసిన దివ్యదేశములు.

1. తిరువరఙ్గమ్
2. తంజమామణిక్కోయిల్
3. తిరుక్కుడన్దై
4. తిరుమాలిరుంశోలై
5. తిరుక్కోట్టియూర్
6. తిరుత్తఙ్గాల్
7. తిరుక్కోవళూర్
8. తిరుక్కచ్చి
9. తిరుప్పాడగమ్
10. తిరునీర్మలై
11. తిరుక్కడల్‌మల్లై
12. తిరువేఙ్గడమ్

పేయాళ్వార్ మంగళాశాసనం చేసిన దివ్యదేశములు

1. తిరువరఙ్గమ్
2. తిరుక్కుడన్దై
3. తిరువిణ్ణగర్
4. తిరుక్కోట్టియూర్
5. తిరుక్కచ్చి
6. అష్ట భుజమ్
7. వేళుక్కై
8. పాడగం
9. తిరువూరగం
10. తిరువెఃకా
11. తిరువల్లిక్కేణి
12. తిరుఘటికై
13. తిరువేఙ్గడమ్
14. తిరుప్పార్కడల్
15. పరమపదమ్

తిరుమழிశై ఆళ్వార్ మంగళాశాసనం చేసిన దివ్యదేశములు

1. తిరువరఙ్గమ్
2. అన్బిల్
3. తిరుప్పేర్‌నగర్
4. తిరుక్కుడన్దై
5. కపిస్థలమ్
6. తిరుక్కోట్టియూర్
7. తిరుక్కురుఙ్గుడి
8. తిరుప్పాడగమ్
9. తిరువూరగం
10. తిరువెఃకా
11. తిరువెవ్వుళూర్
12. తిరువల్లిక్కేణి
13. తిరువేఙ్గడమ్
14. ద్వారకై
15. తిరుప్పార్ కడల్
16. పరమ పదమ్

నమ్మాళ్వార్ మంగళాశాసనం చేసిన దివ్యదేశములు

1. తిరుమాలిరుంశోలై మలై
2. తిరువేఙ్గడమ్
3. తిరుక్కురుగూర్
4. తిరుక్కురుఙ్గుడి
5. తిరుక్కుడందై
6. శ్రీవరమఙ్గై
7. తిరువల్లవాళ్
8. తిరువణ్ వణ్డూర్
9. తిరువిణ్ణగర్
10. తొలై విల్లిమఙ్గలమ్
11. తిరుక్కోళూర్
12. తిరువరఙ్గమ్
13. తెన్ తిరుప్పేరై
14. తిరువారన్విళై
15. తిరుచ్చెఙ్గున్నూరు
16. తిరుక్కడిత్తానమ్
17. తిరుప్పులియూర్
18. తిరుప్పులిఙ్గుడి
19. తిరుక్కాట్కరై
20. తిరుమూళిక్కళమ్
21. తిరునావాయ్
22. తిరుకణ్ణపురమ్
23. తిరుమోగూర్
24. తిరువనన్తపురమ్
25. తిరువాట్టారు
26. తిరుప్పేర్‌నగర్
27. శ్రీ వైకుంఠమ్
28. వరగుణమఙ్గై
29. తిరువణ్ పరిశారమ్
30. తిరుక్కుళన్దై
31. తిరుప్పాడగం
32. తిరు ఊరగం
33. తిరువెఃకా
34. తిరువయోధ్యై
35. ద్వారకై
36. వడమధురై
37. తిరుప్పార్ కడల్
38. పరమపదమ్

కులశేఖరాళ్వార్ మంగళాశాసనం చేసిన దివ్యదేశములు.

1. తిరువరఙ్గమ్
2. తిరువేఙ్గడమ్
3. తిరువిత్తువక్కోడు
4. తిరుక్కణ్ణపురం
5. తిరుచ్చిత్తిరకూడమ్
6. తిరువాలి
7. తిరువయోధ్యై
8. వడమధురై
9. తిరుప్పార్‌కడల్
10. పరమ పదమ్

పెరియాళ్వార్ మంగళా శాసనం చేసిన దివ్యదేశములు

1. తిరువరఙ్గమ్
2. తిరువెళ్ళరై
3. తిరుప్పేర్ నగర్
4. తిరుక్కుడన్దై
5. తిరుక్కణ్ణపురం
6. తిరుమాలిరుంశోలై
7. తిరుక్కోట్టియూర్
8. శ్రీవిల్లిపుత్తూర్
9. తిరుక్కుఱుఙ్గుడి
10. తిరువేఙ్గడమ్
11. తిరువయోధ్యై
12. సాలగ్రామం
13. బదరికాశ్రమం
14. తిరుక్కణ్డ మెన్నుం కడినగర్
15. ద్వారకై
16. వడమధురై
17. తిరువాయ్ప్పాడి
18. తిరుప్పార్ కడల్
19. పరమపదమ్

ఆణ్డాళ్ మంగళాశాసనం చేసిన దివ్యదేశములు

1. తిరువరఙ్గమ్
2. తిరుక్కుడన్దై
3. తిరుక్కణ్ణపురం
4. తిరుమాలిరుఞ్జోలై
5. శ్రీవిల్లిపుత్తూర్
6. తిరువేఙ్గడమ్
7. ద్వారకై
8. వడ మధురై
9. తిరువాయ్ప్పాడి
10. తిరుప్పార్ కడల్
11. పరమపదమ్

తొణ్డరడిప్పొడి యాళ్వార్ మంగళాశాసనం చేసిన దివ్యదేశములు

1. తిరువరఙ్గమ్ 2. తిరుప్పార్ కడల్ 3. పరమపదమ్

తిరుప్పాణాళ్వార్ మంగళాశాసనం చేసిన దివ్యదేశములు

1. తిరువరఙ్గమ్ 2. తిరువేఙ్గడమ్ 3. పరమపదమ్

తిరుమఙ్గైయాళ్వార్ మంగళాశాసనం చేసిన దివ్యదేశములు

1. తిరుప్పిరిది
2. బదరికాశ్రమం
3. సాలగ్రామం
4. నైమిశారణ్యం
5. శిఙ్గవేళ్ కున్ఱమ్
6. తిరువేఙ్గడమ్
7. తిరువెవ్వుళూర్
8. తిరునీర్ మలై
9. తిరుపల్లిక్కేణి
10. తిరుక్కడల్మల్లై
11. తిరువిడవెన్దై
12. తిరు అష్టభుజమ్
13. పరమేశ్వర విణ్ణగరమ్
14. తిరుక్కోవలూర్
15. తిరువహీన్ద్రపురమ్
16. తిరుచ్చిత్తిర కూడమ్
17. కాళిచ్చీరామ విణ్ణగరమ్
18. తిరువాలి
19. మణిమాడక్కోయిల్
20. వైకున్ద విణ్ణగరమ్
21. అరిమేయ విణ్ణగరమ్
22. తిరుత్తేవనార్ తొగై

23. వణ్ పురుడోత్తమం
24. శెమ్బొన్ శెయ్‌కోయిల్
25. తిరుతెత్తియమ్బలమ్
26. తిరుమణిక్కూడమ్
27. తిరుక్కావళంబాడి
28. పార్తన్ పళ్ళి
29. తిరువెళ్ళక్కుళం
30. తిరువిన్దళూర్
31. తిరువెళ్ళియఙ్గుడి
32. పుళ్ళమ్బూదఙ్గుడి
33. తిరుక్కూడలూర్
34. తిరువెళ్ళరై
35. తిరువరఙ్గమ్
36. తిరుప్పేర్ నగర్
37. నన్దిపుర విణ్ణగరం
38. తిరువిణ్ణగర్
39. తిరునరయూర్
40. తిరుచ్చేరై
41. తిరువళున్దూర్
42. శిరుపులియూర్
43. తిరుక్కణ్ణమఙ్గై
44. తిరుక్కణ్ణపురం
45. తిరుక్కణ్ణఙ్గుడి
46. తిరునాగై
47. తిరుప్పల్లాణి
48. తిరుక్కురుఙ్గుడి
49. తిరువల్లవాళ్
50. తిరుమాలిరుఞ్జోలై మలై
51. తిరుక్కోట్టియూర్.

ఈ 51 దివ్యదేశములు పెరియతిరుమొఴి యందు సంపూర్ణ దశకమున కీర్తింపబడినవి.

52. ఉరైయూర్
53. తఞ్జమామణి క్కోయిల్
54. కరమ్బనూర్
55. తలైచ్చఙ్గ నాణ్మదియం
56. తిరుమెయ్యం
57. తిరుత్తన్ గాల్
58. తిరుక్కూడల్
59. తిరునావాయ్
60. తిరువెఃకా
61. తిరుత్తణ్ గా
62. తిరుప్పాడగం
63. తిరువూరగం
64. తిరునిన్తవూర్
65. తిరుక్కడిగై
66. తిరువయోత్తి
67. ద్వారకై
68. వడమధురై
69. తిరువాయ్‌ప్పాడి
70. తిరుప్పార్ కడల్
71. పరమపదమ్
72. తిరుక్కుడన్దై
73. తిరుమూழிక్కళం
74. తిరుప్పుట్కుழி

ఈ 23 దివ్యదేశములు పెరియ తిరుమొழி యందు ప్రత్యేక పాశురములలో కీర్తింపబడినవి.

75. తిరుక్కచ్చి
76. తిరు ఆదనూర్
77. తిరుక్కణ్డియూర్
78. తిరుప్పులియూర్
79. తిరువేళుక్కై
80. తిరు నీరగం
81. నిలాత్తిఙ్గళ్ తుణ్డం
82. తిరుక్కారగమ్
83. తిరుక్కార్వానమ్
84. తిరుక్కళ్వనూర్
85. తిరుప్పవళ వణ్ణం
86. తిరుమోగూర్

ఈ 12 దివ్యదేశములు పెరియ తిరుమొழி యందు కాక తక్కిన తిరుమఙ్గై యాழ்వార్ ప్రబంధములలోని ప్రత్యేక పాశురములలో కీర్తింపబడినవి.

ఆయా దివ్యదేశములకు ఆళ్వార్లు అనుగ్రహించిన మంగళాశాసన పాశురములు

చోళనాడు తిరుపతులు 40

శ్రీరంగమ్

ఒన్టు మఱన్దరియేన్	ముదల్‌తిరువన్దాది	6
మనత్తుళ్ళాన్	ఇరణ్డామ్ తిరువన్దాది	28 పా
పయిన్ఱ తరఙ్గమ్	ఇరణ్డామ్ తిరువన్దాది	46పా
తమరుళ్ళం తంజై	ఇరణ్డామ్ తిరువన్దాది	70పా
తిరుమ్బిత్తు	ఇరణ్డామ్ తిరువన్దాది	88పా
విణ్ణగరమ్ వెక్కా	మూన్ఱాం తిరువన్దాది	62పా
పాలిల్ కిడన్దతువుం	నాన్ముగన్ తిరువన్దాది	03పా
అవనెన్నై యాళి	నాన్ముగన్ తిరువన్దాది	30పా
నాగత్తణై కుడన్దై	నాన్ముగన్ తిరువన్దాది	36పా
ఆళ్‌పార్త్తు	నాన్ముగన్ తిరువన్దాది	60పా
అరఙ్గనే తరంగనీర్	తిరుచ్చన్ద విరుత్తం	21పా
కొణ్డైకొణ్డ	తిరుచ్చన్ద విరుత్తం	49పా
వెణ్డిరై	తిరుచ్చన్ద విరుత్తం	50పా
శరఙ్గళై	తిరుచ్చన్ద విరుత్తం	51పా
పొత్తై	తిరుచ్చన్ద విరుత్తం	52పా
మోడి యోడు	తిరుచ్చన్ద విరుత్తం	53పా
ఇలత్తలై	తిరుచ్చన్ద విరుత్తం	54పా
మన్నుమామలర్ కిళత్తి	తిరుచ్చన్ద విరుత్తం	55పా
శురుమ్బరఙ్గ	తిరుచ్చన్ద విరుత్తం	93పా
పొన్ని	తిరుచ్చన్ద విరుత్తం	119పా
తణ్ణన్దుళాయ్	తిరువిరుత్తం	28పా
కఙ్గులుమ్ పగలుమ్	తిరువాయమొళ్ళి	7-2-
ఇరుళిరియ	పెరుమాళ్ తిరుమొళ్ళి	1వ దశకము
తేట్టరుమ్	పెరుమాళ్ తిరుమొళ్ళి	2వ దశకము
మెయ్యిల్ వాళ్కై	పెరుమాళ్ తిరుమొళ్ళి	3వ దశకము
తేవరయుమ్	పెరుమాళ్ తిరుమొళ్ళి	8-10
కరువుడై మేకఙ్గళ్	పెరియాళ్వార్ తిరుమొళ్ళి	2-7-2
శిలికన్	పెరియాళ్వార్ తిరుమొళ్ళి	2-7-8

కొణ్డల్వణ్ణా	పెరియాళ్వార్ తిరుమొళి	2-9-4
వణ్డుకళిత్తిరుక్కుమ్	పెరియాళ్వార్ తిరుమొళి	2-9-11
కన్నినన్మామదిళ్	పెరియాళ్వార్ తిరుమొళి	3-3-2
మాదవత్తోన్	పెరియాళ్వార్ తిరుమొళి	4-8
మరవడియై	పెరియాళ్వార్ తిరుమొళి	4-9
తుప్పుడై యార్కై	పెరియాళ్వార్ తిరుమొళి	4-10
తెళ్ళియార్	నాచ్చియార్ తిరుమొళి	4-1
తాముగక్కుమ్	నాచ్చియార్ తిరుమొళి	11వ దశకము
కావలిల్	తిరుమాలై	పూర్తిపాశురములు
అమలనాది పిరాన్	అమలనాదిపిరాన్	అన్నిపాశురములు
పళ్లియావదు	పెరియ తిరుమొళి	1-8-2 పా
ఎన్తుణై	పెరియ తిరుమొళి	3-7-6 పా
ఉన్నిమేల్	పెరియ తిరుమొళి	5-4 వ దశకము
వెరువాదాళ్	పెరియ తిరుమొళి	5-5 వ దశకము
కైమ్మానమ్	పెరియ తిరుమొళి	5-6 వ దశకము
పణ్డై	పెరియ తిరుమొళి	5-7 వ దశకము
ఏళై యేదలన్	పెరియ తిరుమొళి	5-8 వ దశకము
తారాళన్	పెరియ తిరుమొళి	6-6-9
ఉరఙ్గళాల్	పెరియ తిరుమొళి	7-3-4
తరఙ్గనీర్	పెరియ తిరుమొళి	8-2-7
పునైవళర్	పెరియ తిరుమొళి	9-9-2
కణ్ణన్మనత్తు	పెరియ తిరుమొళి	11-3-7
అణియార్	పెరియ తిరుమొళి	11-8-8
ఇమ్మైమ్మయై	తిరుక్కుఱున్దాణ్డగమ్	7 పా
ఆవియై	తిరుక్కుఱున్దాణ్డగమ్	12 పా
ఇరుమ్బ	తిరుక్కుఱున్దాణ్డగమ్	13 పా
పిణ్డియార్	తిరుక్కుఱున్దాణ్డగమ్	19 పా
ఆరామమ్ శూళ్న్ద	శిరియ తిరుమడల్	71 పా
మన్నుమరఙ్గత్తు	పెరియ తిరుమడల్	118 పా
పొన్నానాయ్	తిరునెడున్దాణ్డకమ్	10 పా
పట్టుడక్కుమ్	తిరునెడున్దాణ్డకమ్	11 పా

నెఞ్జురుగి	తిరునెడున్దాణ్డకమ్	12 పా
ముళైక్కుదిరై	తిరునెడున్దాణ్డకమ్	14 పా
కారవణ్ణమ్	తిరునెడున్దాణ్డకమ్	18 పా
ముత్తారా	తిరునెడున్దాణ్డకమ్	19 పా
ఉళ్ళూ[illegible]మ్	తిరునెడున్దాణ్డకమ్	23 పా
ఇరుక్కై యిల్	తిరునెడున్దాణ్డకమ్	24 పా
మిన్నిలఙ్గు	తిరునెడున్దాణ్డకమ్	25 పా

శ్రీరంగనాథుని కీర్తించిన మొత్తము పాశురముల సంఖ్య 248.

2. ఉఱైయూర్ 2

కోళియుం కూడలుం	పెరియ తిరుమొళి	9-2-5

3. తంజైమామణి క్కోయిల్ 3

తమరుళ్ళమ్	ఇరణ్డాం తిరువన్దాది	70 పా
ఎమ్బిరాన్	పెరియ తిరుమొళి	1-1-6
ఉడమ్బురివిల్	పెరియ తిరుమొళి	2-5-3
ఎన్శెయ్గేన్	పెరియ తిరుమొళి	7-3-9

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 4

4. అన్బిల్ 4

నాగత్తణై	నాన్ముగన్ తిరువన్దాది	36 పా

5. తిరుక్కరమ్బనూర్ (ఉత్తమర్ కోయిల్) 5

పేరానై	పెరియ తిరుమొళి	5-6-2

6. తిరువెళ్ళరై 6

ఉన్నైయుమ్	పెరియాళ్వార్ తిరుమొళి	1-5-8
ఇన్దిరనోడు	పెరియాళ్వార్ తిరుమొళి	2-8 వ దశకము
వెన్దిమా	పెరియ తిరుమొళి	5-3 వ దశకము
తుళక్కమిల్	పెరియ తిరుమొళి	10-1-4
పేరామలు తిరుత్తాన్	శిఱియ తిరుమడల్	70వ పా
మిన్నై యిరుశుడరై	పెరియ తిరుమడల్	117 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 24

7. తిరుప్పుళ్ళం బూదంగుడి 7

అఱివదరియాన్	పెరియ తిరుమొళ్ణి	5-1వ దశకము

8. తిరుప్పేర్ నగర్ 8

నాగత్తణై	నాన్ముగన్ తిరువన్దాది	36 పా
తిరుమాలిరుఞ్జోలై	తిరువాయ్ మొళ్ణి	10-8వ దశకము
పైన్నిమణాళనై	పెరియాళ్వార్ తిరుమొళ్ణి	2-5-1
కొజ్ఞుజ్ఞుడన్దైయుం	పెరియాళ్వార్ తిరుమొళ్ణి	2-6-2
కొణ్డల్వణ్ణా	పెరియాళ్వార్ తిరుమొళ్ణి	2-9-4
ఊరాన్	పెరియ తిరుమొళ్ణి	1-5-4
పేరానై	పెరియ తిరుమొళ్ణి	5-6-2
కైయిలజ్ఞు	పెరియ తిరుమొళ్ణి	5-9వ దశకము
పేరానై	పెరియ తిరుమొళ్ణి	7-6-9
తుళక్కమిల్	పెరియ తిరుమొళ్ణి	10-1-4
పెత్తమాళియై	పెరియ తిరుమొళ్ణి	10-1-10
పేశివార్	తిరుక్కుఱున్దాణ్డగమ్	17 పా
పిణ్డియాల్	తిరుక్కుఱున్దాణ్డగమ్	19 పా
మదిళ్ కచ్చి	శిరియ తిరుమడల్	70 పా
పైన్నిమణాళనై	పెరియ తిరుమడల్	118 పా
నీరగత్తాయ్	తిరునెడున్దాణ్డగమ్	8 పా
వజ్ఞత్తాల్	తిరునెడున్దాణ్డగమ్	9 పా
ముత్తారా	తిరునెడున్దాణ్డగమ్	19 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురములు 37

9. తిరు ఆదనూర్ 9

అన్నవనై	పెరియ తిరుమడల్	130 పా

10. తిరువళుందూర్ 10

తన్దైకాలిల్	పెరియ తిరుమొళ్ణి	7-5 దశకము
శిజ్ఞమదాయ్	పెరియ తిరుమొళ్ణి	7-6 దశకము
తిరువుక్కుమ్	పెరియ తిరుమొళ్ణి	7-7 దశకము
శెజ్ఞమల తిరుమగళుం	పెరియ తిరుమొళ్ణి	7-8 దశకము
కూన్దలార్	పెరియ తిరుమొళ్ణి	10-1-7
శీరార్ కణ్ణపురం	శిఱియ తిరుమడల్	72 పా

అళ్లల్వాయ్	పెరియ తిరుమడల్	123 పా
కల్లుయర్	తిరునెడున్దాణ్డకమ్	15 పా
తేమరువు	తిరునెడున్దాణ్డకమ్	26 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 45

11. శిరు పులియూర్ 11

కళ్ళమ్మనం	పెరియ తిరుమొళ్గి	7-9 దశకము

12. తిరుచ్చేరై 12 (సారక్షేత్రము – తణ్శేరై)

కణ్శోర	పెరియ తిరుమొళ్గి	7-4 దశకము
వానై యారముదం	పెరియ తిరుమొళ్గి	10-1-6
శీరార్ కణ్ణపురమ్	శిఱియ తిరుమడల్	72 పా
మన్నియ తణ్శేరై	పెరియ తిరుమడల్	115 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 13

13. తలైచ్చఙ్గ నాణ్మదియమ్ 13

కణ్ణార్	పెరియ తిరుమొళ్గి	8-9-9
నన్నీర్ తలై చ్చఙ్గనాణ్మదియై	పెరియ తిరుమడల్	132 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 2

14. తిరుక్కుడన్దై 14

తమరుళ్ళమ్	ఇరణ్డాం తిరువన్దాది	70 పా
ఎజ్గళ్ పెరుమాన్	ఇరణ్డాం తిరువన్దాది	97 పా
శేర్న్ద తిరుమాల్	మూన్డాం తిరువన్దాది	30 పా
విణ్ణగరం	మూన్డాం తిరువన్దాది	62 పా
నాగత్తణై క్కుడన్దై	నాన్ముగన్ తిరువన్దాది	36 పా
ఇలఙ్గై మన్నన్	తిరుచ్చన్ద విరుత్తం	56 పా
శఙ్గుతఙ్గు	తిరుచ్చన్ద విరుత్తం	57 పా
మరఙ్గెడ	తిరుచ్చన్ద విరుత్తం	58 పా
శాలివేలి	తిరుచ్చన్ద విరుత్తం	59 పా
శెళుం కొళుం	తిరుచ్చన్ద విరుత్తం	60 పా
నడన్ద కాల్గళ్	తిరుచ్చన్ద విరుత్తం	61 పా
ఆరావముదే	తిరువాయిమొళ్గి	5-8 దశకము
తొల్లై యంశోది	తిరువాయిమొళ్గి	8-2-6

మడన్దైయర్	తిరువాయిమొళ్ళి	10-9-7
కొజ్గు జ్గుడన్దైయుమ్	పెరియాళ్వార్ తిరుమొళ్ళి	2-6-2.
ఆలత్తిలై యాన్	పెరియాళ్వార్ తిరుమొళ్ళి	2-6-6
కుడజ్గళెడుత్తు	పెరియాళ్వార్ తిరుమొళ్ళి	2-7-7
పాలాలిలై	నాచ్చియార్ తిరుమొళ్ళి	13-2
ఆవియే	పెరియ తిరుమొళ్ళి	1-1-2
ఇఱ్పైఅప్పటి	పెరియ తిరుమొళ్ళి	1-1-7
ఊరాన్కుడన్దై	పెరియ తిరుమొళ్ళి	1-5-4
అన్దాయర్	పెరియ తిరుమొళ్ళి	2-4-1
వాళాయ	పెరియ తిరుమొళ్ళి	3-6-5
కుయిలాలుమ్	పెరియ తిరుమొళ్ళి	3-6-8
వారాళుమ్	పెరియ తిరుమొళ్ళి	5-5-7
పాజ్గేఱు	పెరియ తిరుమొళ్ళి	6-8-9
కిడన్దనమ్బి	పెరియ తిరుమొళ్ళి	6-10-1
వన్దనాళ్	పెరియ తిరుమొళ్ళి	7-3-3
పేర్నై	పెరియ తిరుమొళ్ళి	7-6-9
వన్దాయెన్	పెరియ తిరుమొళ్ళి	8-9-5
తోడవిళ్	పెరియ తిరుమొళ్ళి	9-2-2
వానై యారముదమ్	పెరియ తిరుమొళ్ళి	10-1-6
ఇజ్గేపోతుజ్గొలో	పెరియ తిరుమొళ్ళి	10-10-8
అఱియోమే	పెరియ తిరుమొళ్ళి	11-3-4
అణ్ణత్తిన్	పెరియ తిరుమొళ్ళి	11-6-9
మూవరిల్	తిరుక్కురున్దాణ్డకమ్	6 పా
కావియై	తిరుక్కురున్దాణ్డకమ్	14 పా
ఒరుపేరున్ది	తిరువెళ్ళుక్కూత్తిరుక్కై	పూర్తిగా
కారార్ కుడన్దై	శిఱియ తిరుమడల్	73 పా
పొన్నిమణి	పెరియ తిరుమడల్	114 పా
పాజ్గార్	తిరునెడున్దాణ్డకమ్	17 పా
ముత్తారా	తిరునెడున్దాణ్డకమ్	19 పా
అన్దాయర్	తిరునెడున్దాణ్డకమ్	29 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 53

15. తిరుక్కాండియూర్ 15

పిణ్డియార్	తిరుక్కురున్దాణ్డకమ్	19 పా

16. తిరువిణ్ణగర్ (ఉప్పిలియప్పన్ సన్నిధి) 16

వేజ్గడముం విణ్ణగరుమ్	ముదల్ తిరువన్దాది	77 పా
పణ్డెల్లామ్	మూన్ఱాం తిరువన్దాది	61 పా
విణ్ణగరమ్ వెఃకా	మూన్ఱాం తిరువన్దాది	62 పా
నల్ కురవుమ్	తిరువాయ్మొழி	6-3 దశకము
వణ్డుణు నరుమలర్	పెరియ తిరుమొழி	6-1 దశకము
పొఱుత్తేన్పున్కొల్	పెరియ తిరుమొழி	6-2 దశకము
తుఱప్పేనల్లేన్	పెరియ తిరుమొழி	6-3 దశకము
పత్తరావియై	పెరియ తిరుమొழி	10-1-8
కారార్మణి నిఱమ్	శిఱియతిరుమడల్	72 పా
మిన్నిడయాళ్	పెరియ తిరుమడల్	113 పా
అన్ఱాయర్	తిరునెడున్దాణ్డకమ్	29 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 47

17. తిరుక్కణ్ణపురమ్ 17

మాలై నణ్ణి	తిరువాయిమొழி	9-10 దశకము
మన్నుపుగழ் కౌశలతన్	పెరుమాళ్ తిరుమొழி	8 వ దశకము
ఉన్నైయుమ్	పెరియాళ్వార్ తిరుమొழி	1-5-8
కాట్టిల్ వేజ్గడమ్	నాచ్చియార్ తిరుమొழி	4-2 పా
శిలై ఇలజ్గు	పెరియ తిరుమొழி	8-1
తెళ్ళియార్	పెరియ తిరుమొழி	8-2
కరై యెడుత్త	పెరియ తిరుమొழி	8-3
విణ్ణవర్ తజ్గళ్	పెరియ తిరుమొழி	8-4
తన్దైకాలిల్	పెరియ తిరుమొழி	8-5
తొణ్డీర్	పెరియ తిరుమొழி	8-6
వియముడై	పెరియ తిరుమొழி	8-7
వానోర్	పెరియ తిరుమొழி	8-8
మైమ్మానమ్	పెరియ తిరుమొழி	8-9
పణ్డార్	పెరియ తిరుమొழி	8-10

శిరార్ కణ్ణపురమ్	శిరియ.తిరుమడల్	72 పా
కణ్ణపురత్తు	పెరియ తిరుమడల్	90 పా
కణ్ణ నై	పెరియ తిరుమడల్	133 పా
పొన్నానాయ్	తిరునెడున్దాణ్డకమ్	10 పా
కన్దుమేయత్తు	తిరునెడున్దాణ్డకమ్	16 పా
శెజ్గాల	తిరునెడున్దాణ్డకమ్	27 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య – 130

18. తిరువాలి తిరునగరి 18

ఆలినిలై	పెరుమాళ్ తిరుమొழி	8-7
అన్దాయర్	పెరియ తిరుమొழி	2-4-1
వన్దునదడియేన్	పెరియ తిరుమొழி	3-5 దశకము
తూవిరియ	పెరియ తిరుమొழி	3-6 దశకము
కళ్వన్గొల్	పెరియ తిరుమొழி	3-7 దశకము
శిన్దై తన్నుళ్	పెరియ తిరుమొழி	4-9-2
మున్నరై	పెరియ తిరుమొழி	6-8-2
ఎజ్ఞా వెన్నరగత్తు	పెరియ తిరుమొழி	8-9-6
కత్తార్	పెరియ తిరుమొழி	8-9-8
వేలై	పెరియ తిరుమొழி	10-1-3
తూయానై	పెరియ తిరుమొழி	11-7-3
పడై నిన్ఱ	పెరియ తిరుమొழி	11-8-6
పేరాలి	శిఱియ తిరుమడల్	71 పా
మామలర్మేల్	పెరియ తిరుమడల్	115 పా
నెఞ్జురుగి	తిరునెడు న్దాణ్డకమ్	12 పా
నై వళం	తిరునెడు న్దాణ్డకమ్	22 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 43

19 తిరునాగై 19 (నాగపట్టణము)

పొన్నివర్మేని	పెరియ తిరుమొழி	9-2 దశకము

20 తిరునరైయూర్ 20 (నాచ్చియార్ కోయిల్)

అన్దాయర్	పెరియ తిరుమొழி	2-4-1
శిన్దై తన్నుళ్	పెరియ తిరుమొழி	4-9-2
మానేయ్నోక్కు	పెరియ తిరుమొழி	6-3-3

కణ్ణుం శుళన్లు	పెరియ తిరుమొழி	6-4 దశకము
కలఙ్గ మున్నీర్	పెరియ తిరుమొழி	6-5 దశకము
అమ్బరముమ్	పెరియ తిరుమొழி	6-6 దశకము
ఆళుమ్బణియుమ్	పెరియ తిరుమొழி	6-7 దశకము
మాన్ కొణ్డ	పెరియ తిరుమొழி	6-8 దశకము
పైడై యడర్త	పెరియ తిరుమొழி	6-9 దశకము
కిడన్ద నమ్బి	పెరియ తిరుమొழி	6-10 దశకము
కలువామడనాగు	పెరియ తిరుమొழி	7-1 దశకము
పుళ్లా ఏనముమాయ్	పెరియ తిరుమొழி	7-2 దశకము
శినవిల్ శెఙ్గణ్	పెరియ తిరుమొழி	7-3 దశకము
పరనేపఙ్గవన్	పెరియ తిరుమొழி	7-7-4
నీణిలాముత్తత్తు	పెరియ తిరుమొழி	8-2-2
శుడలై యిల్	పెరియ తిరుమొழி	10-1-5
పేరాలి	శిఱియ తిరుమడల్	71 పా
మన్నుమతై యోర్	పెరియతిరుమడల్	73 పా
కణ్ణనై	పెరియ తిరుమడల్	133 పా
కన్దుమేయ్త్తు	తిరునెడున్దాణ్డకమ్	16 పా
పాఙ్గార్	తిరునెడున్దాణ్డకమ్	17 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 111

21. తిరునన్దిపుర విణ్ణగరమ్ (నాథన్కోయిల్) 21

తీదఱు నిలత్తొడు	పెరియ తిరుమొழி	5-10 దశకము

22. తిరువిన్దళూర్ (తిరువళున్దూర్) 22

నుమ్మైత్తొళుదోమ్	పెరియ తిరుమొழி	4-9 దశకము
అన్నవురినిన్	పెరియ తిరుమడల్	126 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 11

23. తిరుచ్చిత్రకూటమ్ (తిల్లై, చిదంబరం) 23

పాత్తికళ్	పెరియాళ్వార్ తిరుమొழி	2-6-7
మాన మరుమెన్నోక్కి	పెరియాళ్వార్ తిరుమొழி	3-10-5
శిత్తిరకూడత్తిరుప్ప	పెరియాళ్వార్ తిరుమొழி	3-10-6
అఙ్గణెడు మదిళ్	పెరుమాళ్ తిరుమొழி	10వ దశకము
ఊన్ వాడ	పెరియ తిరుమొழி	3-2 దశకము
వాడమరుదిడై	పెరియ తిరుమొழி	3-3 దశకము
తెన్ తిల్లై	పెరియ తిరుమడల్	124 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 32

24. శ్రీరామ విణ్ణగరమ్ (కాళిచ్చీరామ విణ్ణగరమ్, శీర్గాళి) 24.

ఒరుకుఱళాయ్	పెరియతిరుమొళ్లి	3-4 దశకము

25. గూడలూరు (ఆడుదుఱై పెరుమాళ్ కోయిల్) 25.

తాన్దమ్ పెరుమై	పెరియ తిరుమొళ్లి	5-2 దశకము

26. తిరుక్కణ్ణంగుడి 26

వజ్ఞమా మున్నీర్	పెరియతిరుమొళ్లి	9-1 దశకము

27. తిరుక్కణ్ణమంగై 27.

కణ్ణనై క్కాయన్దానై	పెరియ తిరుమొళ్లి	7-6-5
పెరుమ్పుఱక్కడలై	పెరియతిరుమొళ్లి	7-10 దశకము
ఒరునల్ శుత్తమ్	పెరియతిరుమొళ్లి	10-1-1
మణ్ణాడుమ్	పెరియతిరుమొళ్లి	11-6-7
కణ్ణమఙ్గై	శిఱియ తిరుమడల్	71 పా
ఎన్నుడైయ	పెరియ తిరుమడల్	116 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురమల సంఖ్య 15

28. కపిస్థలమ్ 28

కూత్తముమ్ శారా	నాన్ముగన్ తిరువన్దాది	50 పా

29. తిరువెళ్ళియంగుడి 29

ఆయ్చ్చియర్ అళైప్ప	పెరియతిరుమొళ్లి	4-10 దశకము

30. తిరుమణి మాడక్కోయిల్ 30 (తిరునాంగూర్)

నన్దావిళక్కు	పెరియతిరుమొళ్లి	3-8 దశకము
వైలై	పెరియతిరుమొళ్లి	10-1-3
మన్నుమణిమాడక్కోయిల్	పెరియ తిరుమడల్	132 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 12

31. తిరువైకుంఠ విణ్ణగరమ్ 31

శలఙ్గొణ్డ విరణియనదు	పెరియతిరుమొళ్లి	3-9 దశకము

32. అరిమేయ విణ్ణగరమ్ 32

తిరుమడన్దై మణ్మడన్దై	పెరియతిరుమొళ్లి	3-10 దశకము

33. తిరుత్తేవనార్ తొగై (కీళైచ్చాలై) 33.

పోదలర్న్ద పొళిల్శోలై	పెరియతిరుమొళ్లి	4-1 దశకము

34. తిరువణ్ పురుషోత్తమమ్ 34

కమ్బమా కడలడైత్తు	పెరియతిరుమొళ్లి	4-2 దశకము

35. శెమ్బొన్ శెయ్‌కోయిల్

పేరణిన్దులగత్తవర్	పెరియతిరుమొళ్గి	4-3 దశకము

36. తిరుతెత్తియంబలమ్ 36

మాత్తరశర్	పెరియతిరుమొళ్గి	4-4 దశకము

37. తిరుమణికూడమ్ 37

తూమ్బుడై	పెరియతిరుమొళ్గి	4-5 దశకము

38. తిరుక్కావళంబాడి 38

తావళన్దు	పెరియతిరుమొళ్గి	4-6 దశకము

39. తిరువెళ్ళక్కుళం (అణ్ణన్‌కోయిల్) 39

కణ్ణార్ కడల్‌పోల్	పెరియతిరుమొళ్గి	4-7 దశకము

40. తిరుప్పార్థన్ పళ్ళి 40

కవళయానై	పెరియతిరుమొళ్గి	4-8 దశకము

పాండ్యదేశ తిరుపతులు 18

41. తిరుమాలిరుంశోలై 1

ఉణర్‌న్దాయ్	ఇరుణ్డాన్దిరువన్దాది	48 పా
వెఱ్పెన్దిరుశ్శోలై	ఇరణ్డాన్దిరువన్దాది	54 పా
పణ్డెల్లామ్	మూన్దా న్దిరువన్దాది	61 పా
ఒణ్ణుదల్	తిరువిరుత్తమ్	50 పా
కిళరొళియిళమై	తిరువాయ్ మొళ్గి	2-10 దశకము
ముడిచ్చోది	తిరువాయ్ మొళ్గి	3-1 దశకము
శెశ్జోల్ కవికాళ్	తిరువాయ్ మొళ్గి	10-7 దశకము
తిరుమాలిరుం శ్శోలె మలై	తిరువాయ్ మొళ్గి	10-8-1
తిరుప్పేర్‌నగరాన్	తిరువాయ్ మొళ్గి	10-8-6
ఉన్నెయ్యుం	పెరియాళ్వార్ తిరుమొళ్గి	1-5-8
శుత్తినిన్దాయర్	పెరియాళ్వార్ తిరుమొళ్గి	3-4-5
అలమ్బావెరుట్టా	పెరియాళ్వార్ తిరుమొళ్గి	4-2 దశకము
ఉరుప్పిణి నఙ్గై	పెరియాళ్వార్ తిరుమొళ్గి	4-3 దశకము
తుక్కచ్చుళలై యై	పెరియాళ్వార్ తిరుమొళ్గి	5-3 దశకము
తెళ్లియార్	నాచ్చియార్ తిరుమొళ్గి	4-1 పా
శిన్దురచ్చెమ్బొడి	నాచ్చియార్ తిరుమొళ్గి	9 దశకము
వణ్కై యాన్	పెరియ తిరుమొళ్గి	1-8-5

ఉళంగనిన్దిరుక్కుమ్	పెరియ తిరుమొழி	2-7-7
శిన్దై తన్నుళ్	పెరియ తిరుమొழி	4-9-2
ఎట్టనై	పెరియ తిరుమొழி	7-3-6
శేయోంగు	పెరియ తిరుమొழி	7-9-7
మఙ్జుయర్	పెరియ తిరుమొழி	9-2-8
మున్దుఅ	పెరియ తిరుమొழி	9-8 దశకము
మూవరిల్	పెరియ తిరుమొழி	9-9 దశకము
పత్తరావియై	పెరియ తిరుమొழி	10-1-8
మంజుఉు	పెరియ తిరుమొழி	11-2-8
తేనొడు	పెరియ తిరుమొழி	11-7-9
పాయిరుమ్బరవై	తిరుక్కురున్దాణ్డకమ్	3 పా
శీరారుమ్	శిఱియ తిరుమడల్	74 పా
తెన్నన్	పెరియ తిరుమడల్	6 పా
మన్ననై	పెరియ తిరుమడల్	125 పా
పొన్నానాయ్	తిరునెడున్దాణ్డగం	10 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 117

42. తిరుక్కోట్టియూర్ (గోష్ఠీపురం) 2

పయిన్దతు	ఇరణ్డాం తిరువన్దాది	46 పా
ఇన్దా	ఇరణ్డాం తిరువన్దాది	87 పా
విణ్ణగరం	మూన్దాం తిరువన్దాది	62 పా
కుఱిప్పెనక్కు	నాన్ముగన్ తిరువన్దాది	34 పా
అల్వళక్కు	తిరుప్పల్లాండు	11 పా
వణ్ణమాడంగళ్	పెరియాళ్వార్తిరుమొழி	1-1-1
శెన్నెలార్	పెరియాళ్వార్తిరుమొழி	1-1-10
కొంగుం	పెరియాళ్వార్తిరుమొழி	2-6-2
నావకారియమ్	పెరియాళ్వార్తిరుమొழி	4-4 దశకము
తారేన్పిఱర్కు	పెరియతిరుమొழி	7-1-3
ఎంగళ్	పెరియతిరుమొழி	9-10 దశకము
కమ్బమా	పెరియతిరుమొழி	10-1-9
మన్ననై	పెరియ తిరుమడల్	125 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 32

43. తిరుమెయ్యం 3

పెణ్ణాగి	పెరియతిరుమొழி	2-5-8
?లై యాళా	పెరియతిరుమొழி	3-6-9
కలై యాళా	పెరియతిరుమొழி	5-5-2
కట్టేఱు	పెరియతిరుమొழி	6-8-7
అరువిశోర్	పెరియతిరుమొழி	8-2-3
వేయిరుమ్	పెరియతిరుమొழி	9-2-3
ఘడలై యిల్	పెరియతిరుమొழி	10-1-5
మై యార్	పెరియతిరుమొழி	11-7-5
పిణ్డియార్	తిరుక్కురున్దాణ్డకమ్	19 పా
అన్నవురు విలరియై	పెరియ తిరుమడల్	126 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 10

44. తిరుప్పుల్లాణి (దర్భశయనం) 4

తన్నై న్నై విక్కిలెన్	పెరియతిరుమొழி	9-3 దశకము
కావార్	పెరియతిరుమొழி	9-4 దశకము
మన్నుమఱై	పెరియ తిరుమడల్	131 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 21

45. తిరుత్తణ్గాల్ 5

తమరుళ్ళమ్	ఇరణ్డాం తిరువన్దాది	70 పా
పేరానై	పెరియ తిరుమొழி	5-6-2
పేరాలి	శిరియ తిరుమడల్	71 పా
మన్నుమ్	పెరియ తిరుమడల్	120 పా
పాఙ్గార్	తిరునెడున్దాణ్డగం	17 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 5

46. తిరుమోగూర్ 6

తాళతామరై	తిరువాయ్మొழி	10-1 దశకము
శీరారుమ్	శిరియ తిరుమడల్	74 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 12

47. తిరుక్కూడల్ (దక్షిణ మధుర) 7

కోళియుమ్ కూడలుమ్	పెరియ తిరుమొழி	9-2-5
అళప్పున్	నాన్ముగన్ తిరువన్దాది	39 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 22

48. శ్రీ విల్లిపుత్తూర్ 8

మిన్ననైయ	పెరియాళ్వార్ తిరుమొழி	2-2-6
మెన్నడై	నాచ్చియార్ తిరుమొழி	5-5

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 2

49. తిరుక్కురుగూర్ (ఆళ్వార్ తిరునగరి) 9

ఒన్రుమ్దేవుమ్	తిరువాయ్ మొழி	4-10 దశకము

50. తిరుత్తొలై విల్లిమంగలమ్ (ఇరట్టై తిరుపతి) 10

తువళిల్	తిరువాయ్మొழி	6-5 దశకము

51. శ్రీ వరమఙ్గై (వానమామలై) 11

నోత్తనోన్బు	తిరువాయ్మొழி	5-7 దశకము

52. తెన్ తిరుప్పేరై (తిరుప్పేరెయిల్) 12

వెళ్ళైచ్చురిశంగు	తిరువాయ్మొழி	7-3 దశకము

53. శ్రీ వైకుంఠం 13

పుళింగుడిక్కిడన్దు	తిరువాయ్ తిరుమొழி	9-2-4
ఎజ్గళ్ కణ్ముగప్పే	తిరువాయ్ తిరుమొழி	9-2-8

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 2

54. తిరుప్పుళింగుడి 14

కాడియార్	తిరువాయ్మొழி	8-3-5
పణ్డైనాళాలే	తిరువాయ్మొழி	9-2 దశకము

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 12

55. తిరువరగుణమంగై (నత్తం) 15

పుళింగుడిక్కిడన్దు	తిరువాయ్మొழி	9-2-4

56. తిరుక్కుళందై (పెరుఙ్గుళం) 16

కూడచ్చెన్రేన్	తిరువాయ్మొழி	8-2-4

57. తిరుక్కుఱుంగుడి 17

కరణ్డమాడు	తిరుచ్చన్దవిరుత్తమ్	62 పా
నమ్బియై	తిరువాయ్మొழி	1-10-9
ఉళనాగ	తిరువాయ్మొழி	3-9-2
ఎజ్గనేయో	తిరువాయ్మొழி	5-5 దశకము
ఉన్నైయుం	పెరియాళ్వార్ తిరుమొழி	1-5-8
ఏవినార్	పెరియ తిరుమొழி	1-6-8

పేర్నాై	పెరియ తిరుమొళ్ళి	5-6-2
మూనేయ్	పెరియ తిరుమొళ్ళి	6-3-3
తవళవిళమ్	పెరియ తిరుమొళ్ళి	9-5 దశకము
అక్కుమ్ పులియిన్	పెరియ తిరుమొళ్ళి	9-6 దశకము
తెన్నన్ కుఱుంగుడియుళ్	పెరియతిరుమడల్	114 పా
ముళై క్కదిరై	తిరునెడున్దాణ్డగం	14 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య40

58. తిరుక్కోళూరు 18

ఉణ్ణుశ్శోఱు	తిరువాయ్మొళ్ళి	6-7 దశకము
కొడియార్	తిరువాయ్మొళ్ళి	8-3-5

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 12

మలైయాళ (చేర) దేశ తిరుపతులు 13

59. తిరువనంతపురమ్ (అనంతశయనం) 1

కెడుమిడర్	తిరువాయ్మొళ్ళి	10-2 దశకము

60 తిరువణ్ పరిశారం 2

వరువార్	తిరువాయ్మొళ్ళి	8-3-7

61. తిరుక్కాట్కరై 3

ఉరుగుమాల్	తిరువాయ్మొళ్ళి	9-6 దశకము

62. తిరుమూళిక్కళం 4

ఎఙ్గానలగమ్	తిరువాయ్మొళ్ళి	9-7 దశకము
పనియేయ్	పెరియతిరుమొళ్ళి	7-1-6
ఎన్నై న్మనమ్	పెరియ తిరుమడల్	129 పా
పొన్నానాయ్	తిరునెడున్దాణ్డగం	10 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 14

63. తిరుప్పులియూర్ (కుట్టనాడు) 5

కరుమాణిక్కమలై	తిరువాయ్మొళ్ళి	8-9 దశకము
పేరాలి	శిరియ తిరుమడల్	71 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 12

64. తిరుచ్చెంగున్నూర్ (శెంగణూరు) 6

వార్కడా	తిరువాయ్మొళ్ళి	8-4 దశకము

65. తిరునావాయ్ 7

అఱుక్కుమ్	తిరువాయ్‌మొழி	9-8 దశకము
తూవాయ	పెరియ తిరుమొழி	6-8-3
కమ్బమా	పెరియ తిరుమొழி	10-1-9

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 13

66. తిరువల్లవాళ్ (తిరువల్లాయ్) 8

మానేయ్‌నోక్కు	తిరువాయ్‌మొழி	5-9 దశకము
తన్దైతాయ్	పెరియతిరుమొழி	9-7 దశకము
మన్నుమరఙ్గత్తు	పెరియ తిరుమడల్	118 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 22

67. తిరువణ్ వణ్దూర్ 9.

వైగల్ పూఙ్గழிవాయ్	తిరువాయ్‌మొழி	6-1 దశకము

68. తిరువాట్టారు 10

అరుళ్ పెరువార్ అడియార్	తిరువాయ్‌మొழி	10-6 దశకము

69. తిరువిత్తువక్కోడు. 11

తరుతుయరంతడాయేల్	పెరుమాళ్ తిరుమొழி	5-10 పా

70. తిరుక్కడిత్తానం 12

ఎల్లియుంకాలై యుం	తిరువాయ్‌మొழி	8-6 దశకము

71. తిరువారన్ విళై 13.

ఇన్బం పయక్క	తిరువాయ్‌మొழி	7-10 దశకము

మధ్యదేశ తిరుపతులు 2.

72. తిరువహీన్ద్రపురం (తిరువయిన్దై) 1

ఇరున్దణ్	పెరియ తిరుమొழி	3-1 దశకము

73. తిరుక్కోవలూరు 2.

వేఙ్గడముమ్	ముదల్ తిరువన్దాది	77 పా
నీయుమ్	ముదల్ తిరువన్దాది	86 పా
తమరుళ్ళమ్	ఇరణ్డాం తిరువన్దాది	70 పా
అన్దాయర్	పెరియ తిరుమొழி	2-4-1
మఞ్జాడు	పెరియ తిరుమొழி	2-10 దశకము
శిన్దనై	పెరియ తిరుమొழி	5-6-7
తాయ్‌నినైన్ద	పెరియ తిరుమొழி	7-3-2

పేయ్ముళై	పెరియ తిరుమొழி	7-10-4
శీరార్	శిఱియతిరుమడల్	69 పా
మున్నివ్వులగుణ్డ	పెరియ తిరుమడల్	122 పా
అలమ్మురిన్ద	తిరునెడున్దాణ్డగం	6 పా
వఱు [illegible] యు	తిరునెడున్దాణ్డగం	7 పా
పాఙ్గార్	తిరునెడున్దాణ్డగం	17 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 22

తొణ్డైమణ్డల తిరుపతులు 22

74. కాంచీపురం 1

యెన్నెఞ్జమ్	ఇరణ్డాం తిరువన్దాది	95 పా
అత్తియూరాన్	ఇరణ్డాం తిరువన్దాది	96 పా
శిఱన్ద	మూన్దాన్దిరువన్దాది	26 పా
ఉరన్దరు	పెరియ తిరుమొழி	2-9-3
పిణ్డియార్	తిరుక్కురున్దాణ్డగం	19 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 5

75 అష్టభుజం 2

తొట్టపడై	మూన్దాన్దిరువన్దాది	99 పా
వణ్డైకె యాన్	పెరియ తిరుమొழி	1-8-5
తిరిపురమ్	పెరియ తిరుమొழி	2-8-10
అన్నవనై	పెరియ తిరుమడల్	128 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 13

76. తిరుత్తణ్కా (విళాక్కొళికోయిల్) 3

పొన్నైమామణియై	పెరియతిరుమొழி	10-1-2
ముళైక్కదిరై	తిరునెడున్దాణ్డగం	14 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 2

77. తిరువేళుక్కై 4

శిఱన్దవెన్	మూన్దాన్దిరువన్దాది	26 పా
అన్దివ్వులగం	మూన్దాన్దిరువన్దాది	34 పా
విణ్ణగరమ్	మూన్దాన్దిరువన్దాది	62 పా
మన్నుమదిట్కచ్చి	పెరియ తిరుమడల్	127 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 4

78. పాడగం 5

ఉత్తువణఙ్గి	ఇరణ్డాం తిరువందాది	94 పా
శేర్న్ద తిరుమాల్	మూన్ఱాం తిరువన్దాది	30 పా
ఇశైన్ద	మూన్ఱాం తిరువన్దాది	64 పా
నన్ఱిరున్దు	తిరుచ్చన్ద విరుత్తం	63 పా
నిన్ఱతెన్దై	తిరుచ్చన్ద విరుత్తం	64 పా
నిన్ఱవారుమ్	తిరువాయ్‌మొழి	5-10-6
కల్లార్‌మదిళ్	పెరియతిరుమొழి	6-10-4
మన్నియ పాడగత్తు	పెరియతిరుమడల్	127 పా
కల్లుయర్న్ద	తిరునెడున్దాణ్డగం	15 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 9

79. నీరగం 6

నీరగత్తాయ్	తిరునెడున్దాణ్డగం	8 పా

80. నిలాత్తిఙ్గళ్ తుణ్డం 7 (ఏకాంబరేశ్వరుని కోవెలలో)

నీరగత్తాయ్	తిరునెడున్దాణ్డగం	8 పా

81. ఊరగం 8

ఇశైన్ద	మూన్ఱాం తిరువందాది	64 పా
నన్ఱిరున్దు	తిరుచ్చన్ద విరుత్తమ్	63 పా
నిన్ఱతెన్దై	తిరుచ్చన్ద విరుత్తమ్	64 పా
నిన్ఱవారుమ్	తిరువాయ్‌మొழி	5-10-6
ఊరాన్	పెరియతిరుమొழி	1-5-4
మదిళ్‌కచ్చి	శిరియతిరుమడల్	70 పా
ఊరగత్తుళన్నవనై	పెరియ తిరుమడల్	128 పా
నీరగత్తాయ్	తిరునెడున్దాణ్డగం	8 పా
కల్లెడుత్తు	తిరునెడున్దాణ్డగం	13 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 9

82. తిరువెஃకా 9 (యథోక్తకారి సన్నిధి) 9

వేఙ్గడముమ్	ముదల్ తిరువందాది	77 పా
శిఱన్ద	మూన్ఱాం తిరువందాది	26 పా
అన్ఱివ్వులగమ్	మూన్ఱాం తిరువందాది	34 పా
విణ్ణగరమ్	మూన్ఱాం తిరువందాది	62 పా

ఇశైన్ద	మూన్ఱాం తిరువందాది	64 పా
పొరుప్పిడై	మూన్ఱాం తిరువందాది	76 పా
నన్ఱిరున్దు	తిరుచ్చన్ద విరుత్తమ్	63 పా
నిన్ఱతెన్దై	తిరుచ్చన్ద విరుత్తం	64 పా
నాగత్తణై	నాన్ముగన్ తిరువందాది	36 పా
నానిలమ్	తిరువిరుత్తం	26 పా
నిన్ఱవాఱుమ్	తిరువాయ్మొళి	5-10-6
పిచ్చచ్చిఱుపీలి	పెరియ తిరుమొళి	2-6-5
కూన్దలార్	పెరియతిరుమొళి	10-1-7
పేరామఱు తిరుత్తాన్	శిరియ తిరుమడల్	70 పా
మన్నియ	పెరియ తిరుమడల్	127 పా
నీరగత్తాయ్	తిరునెడున్దాణ్డగం	8 పా
వఙ్గత్తాల్	తిరునెడున్దాణ్డగం	9 పా
కల్లెడుత్తు	తిరునెడెన్దాణ్డగం	13 పా
ముళైక్కదిరై	తిరునెడున్దాణ్డగం	14 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 19

83. కారగం 10

నీరగత్తాయ్	తిరునెడున్దాణ్డగం	8 పా

84. కార్వానం 11

నీరగత్తాయ్	తిరునెడున్దాణ్డగం	8 పా

85. తిరుక్కళ్వనూర్ 12

నీరగత్తాయ్	తిరునెడున్దాణ్డగం	8 పా

86. పవళవణ్ణం 13

వఙ్గత్తాల్	తిరునెడున్దాణ్డగం	9 పా

87. పరమేశ్వర విణ్ణగరం (వైకుంఠ పెరుమాళ్లు) 14

శొల్లువన్	పెరియ తిరుమొళి	2-9 దశకము

88. తిరుప్పుట్కుళి 15

అలఙ్గళు	పెరియతిరుమొళి	2-7-8
పొన్నై మరదగత్తై	పెరియ తిరుమడల్	117 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 2

89. తిరునిన్రవూర్ (తిన్ననూరు) 16

పూణ్ణవత్తమ్	పెరియ తిరుమొళ్గి	2-5-2
ఏత్తినై	పెరియ తిరుమడల్	7-10-5
పైన్నై మరదగత్తై	పెరియ తిరుమడల్	117 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 3

90. తిరువెవ్వుళూర్ (తిరువళ్లూరు) 17

నాగత్తణై	నాన్ముగన్ తిరువందాది	36 పా
కాశైయాడై	పెరియ తిరుమొళ్గి	2-2-10
ఎన్నుడైయ	పెరియ తిరుమడల్	116 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 12

91. తిరునీర్మలై 18

పయిన్డ తరఙ్గమ్	ఇరణ్డాం తిరువందాది	46 పా
అన్దాయర్	పెరియ తిరుమొళ్గి	2-4 దశకము
అలఙ్గెళ్గు	పెరియ తిరుమొళ్గి	2-7-8
కలైవాళ్ పిణై	పెరియ తిరుమొళ్గి	5-2-8
ఓడావరి	పెరియ తిరుమొళ్గి	6-8-4
కదయే లిత్తై	పెరియ తిరుమొళ్గి	7-1-7
అరువిశోర్	పెరియ తిరుమొళ్గి	8-2-3
మఞ్జుయర్	పెరియ తిరుమొళ్గి	9-2-8
ఒరునల్	పెరియ తిరుమొళ్గి	10-1-1
కారార్కుడన్దై	శిరియ తిరుమడల్	73 పా
నెన్నలై	పెరియ తిరుమడల్	130 పా
కార్వణ్ణమ్	తిరునెడున్దాణ్డగం	18 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 21

92. తిరువిడవెన్దై 19

పార్తజ్యాయన్ను	పెరియతిరుమొళ్గి	1-8-4
తివళుమ్	పెరియ తిరుమొళ్గి	2-7-10
ఏరార్ పొళ్గి ల్	శిరియ తిరుమడల్	73 పా
ఎన్మనత్తు	పెరియ తిరుమడల్	119 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 13

93. తిరుక్కడల్మల్లై 20.

తమరుళ్ళమ్	ఇరణ్డాం తిరువందాది	70 పా
పారాయదు	పెరియ తిరుమొళ్ళి	2-5 దశకము
నణ్ణాద	పెరియ తిరుమొళ్ళి	2-6 దశకము
శఙ్గుతఙ్గ	పెరియ తిరుమొళ్ళి	3-5-8
పుళ్ళాయ్	పెరియ తిరుమొళ్ళి	7-1-4
పిణ్ణియార్	తిరుక్కుఱున్దాణ్డగం	19 పా
కారార్కుడన్తై	శిరియ తిరుమడల్	73 పా
మన్నుమ్ కడన్మల్లై	పెరియ తిరుమడల్	120 పా
వఙ్గత్తాల్	తిరునెడున్దాణ్డగం	9 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 27

94. తిరువల్లిక్కేణి 21

వన్దుదైత్త	మూన్ఱాం తిరువందాది	16 పా
తాళాలులగమ్	నాన్ముగన్ తిరువందాది	35 పా
విత్పెరువిళ్ళవుమ్	పెరియతిరుమొళ్ళి	2-3 దశకము

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 12

95. తిరుఘటికై 22 (చోళశింగపురము)

పణ్డెల్లామ్	మూన్ఱాం తిరువందాది	61 పా
మిక్కానై	పెరియ తిరుమొళ్ళి	8-9-4
కణ్ణార్	పెరియ తిరుమొళ్ళి	8-9-9
కారార్కుడన్తై	శిరియ తిరుమడల్	73 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 4

ఉత్తరదేశ తిరుపతులు 12

96. తిరువేంగడము (తిరుపతి) 1

ఎళువార్	ముదల్ తిరువందాది	26 పా
వైకై యఱు	ముదల్ తిరువందాది	37 పా
ఊరుమ్	ముదల్ తిరువందాది	38 పా
ఇడన్దతుపూమి	ముదల్ తిరువందాది	39 పా
పెరువిల్	ముదల్ తిరువందాది	40 పా
ఉణర్వారార్	ముదల్ తిరువందాది	68 పా
వళినిన్ఱు	ముదల్ తిరువందాది	76 పా

కిడన్దు	తిరువాయ్‌మొழி	2-8-7
ఒழிవిల్‌కాలమ్	తిరువాయ్‌మొழி	3-3 దశకము
వార్ పునలన్దణ్	తిరువాయ్‌మొழி	3-5-8
శొన్నాల్ విరోదమ్	తిరువాయ్‌మొழி	3-9-1
మూరిమూఊద	తిరువాయ్‌మొழி	4-5-11
నిన్దవారుమ్	తిరువాయ్‌మొழி	5-10-6
కట్టెழిల్	తిరువాయ్‌మొழி	6-6-11
విణ్మీదిరుప్పాయ్	తిరువాయ్‌మొழி	6-9-5
ఉలగముణ్ణ	తిరువాయ్‌మొழி	6-10 దశకము
నజ్గళ్ వరివళై	తిరువాయ్‌మొழி	8-2-1
ఇడై ఇల్లైయాన్	తిరువాయ్‌మొழி	8-2-8
ఇన్నిప్పోగ	తిరువాయ్‌మొழி	9-3-8
తలమేల్	తిరువాయ్‌మొழி	10-4-4
మేయాన్	తిరువాయ్‌మొழி	10-5-6
తిరుమాలిరుఞ్జోలై	తిరువాయ్‌మొழி	10-7-8
ఊనేరు	పెరుమాళ్ తిరుమొழி	4 దశకము
శుత్తుమొழிవట్టుమ్	పెరియాళ్వార్ తిరుమొழி	1-4-3
ఎన్నిదుమాయమ్	పెరియాళ్వార్ తిరుమొழி	1-8-8
తెన్నిలజ్జైమన్నన్	పెరియాళ్వార్ తిరుమొழி	2-6-9
మచ్చొడు	పెరియాళ్వార్ తిరుమొழி	2-7-3
పోదర్కణ్డాయ్	పెరియాళ్వార్ తిరుమొழி	2-9-6
కడియార్	పెరియాళ్వార్ తిరుమొழி	3-3-4
శెన్నియోఙ్గ	పెరియాళ్వార్ తిరుమొழி	5-4-1
తైయొరుతిజ్గళ్	నాచ్చియార్ తిరుమొழி	0-1-1
మత్తనన్నఱుమలర్	నాచ్చియార్ తిరుమొழி	0-1-3
కాట్టిల్ వేజ్గడమ్	నాచ్చియార్ తిరుమొழி	4-2
వెళ్ళైవిళిశఙ్గు	నాచ్చియార్ తిరుమొழி	5-2
విణ్ణీల మేలాప్పు	నాచ్చియార్ తిరుమొழி	8 వ దశకము
పాడుమ్ కుయిల్‌గాళ్	నాచ్చియార్ తిరుమొழி	10 - 5
మழைయే	నాచ్చియార్ తిరుమొழி	10-8
అమలనాదిపిరాన్	అమలనాదిపిరాన్	1 పా

మన్నిపాయ్	అమలనాదిపిరాన్	3 పా
కొజ్గలర్న్ద	పెరియతిరుమొழி	1-8-10
తాయేతన్దై	పెరియతిరుమొழி	1-9 దశకము
కణ్ణార్ కడల్	పెరియతిరుమొழி	1-10 దశకము
వానవర్	పెరియతిరుమొழி	2-1 దశకము
వెన్దిఅల్	పెరియతిరుమొழி	2-8-2
అన్దియవాణన్	పెరియతిరుమొழி	4-3-8
వేడార్	పెరియతిరుమొழி	4-7-5
వామ్బరి	పెరియతిరుమొழி	5-3-4
వెరువాదాళ్	పెరియతిరుమొழி	5-5-1
శిన్దనై	పెరియతిరుమొழி	5-6-7
మూన్కొణ్డ	పెరియతిరుమొழி	6-8-1
తారేన్	పెరియతిరుమొழி	7-1-3
ఆజ్గువెన్నరగం	పెరియతిరుమొழி	7-3-5
ఎజ్గళుక్కరుళ్	పెరియతిరుమొழி	7-10-3
అరువిశోర్	పెరియతిరుమొழி	8-2-3
వడవరై	పెరియతిరుమొழி	8-2-6
పణ్ణులామెన్	పెరియతిరుమొழி	9-7-4
పలమ్బురి	పెరియతిరుమొழி	9-9-9
పొన్నైమామణియై	పెరియతిరుమొழி	10-1-2
శొల్లాయ్	పెరియతిరుమొழி	10-10-5
కణ్ణన్మనత్తుళ్ళే	పెరియతిరుమొழி	11-3-7
కళ్ళత్తాల్	పెరియతిరుమొழி	11-5-10
ఇమ్మైమ్మైయై	తిరుక్కుఱున్దాణ్డగం	7 పా
శీరార్	శిరియ తిరుమడల్	69 పా
తెన్నునయర్	పెరియ తిరుమడల్	6 పా
మన్నుం వడైమలైయై	పెరియ తిరుమడల్	105 పా
మిన్నిమళై	పెరియ తిరుమడల్	124 పా
నీరగత్తాయ్	తిరునెడున్దాణ్డగం	8 పా
వజ్గత్తాల్	తిరునెడున్దాణ్డగం	9 పా
పొన్నానాయ్	తిరునెడున్దాణ్డగం	10 పా
కన్నుమేయ్త్తు	తిరునెడున్దాణ్డగం	16 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 206

97. శింగవేళ్ కున్రం (అహోబిలము) 2

అజ్గణ్ఞాలమ్	పెరియ తిరుమొళ్లి	1-7-10

98. తిరువయోధ్య 3

కఋూర్	తిరువాయ్మొళ్లి	7-5-1
శుత్తమెల్లామ్	పెరుమాళ్ తిరుమొళ్లి	8-6
ఆలినిలై	పెరుమాళ్ తిరుమొళ్లి	8-7
ఆజ్గణెడు	పెరుమాళ్ తిరుమొళ్లి	10-1
అమ్మొనెడు	పెరుమాళ్ తిరుమొళ్లి	10-8
ముడియొన్తి	పెరియాళ్వార్ తిరుమొళ్లి	3-9-6
తార్కిళమ్	పెరియాళ్వార్ తిరుమొళ్లి	3-9-8
కారార్	పెరియాళ్వార్ తిరుమొళ్లి	3-9-10
వారణీన్ద	పెరియాళ్వార్ తిరుమొళ్లి	3-10-4
మై త్తకు	పెరియాళ్వార్ తిరుమొళ్లి	3-10-8
వడదిశై	పెరియాళ్వార్ తిరుమొళ్లి	4-7-9
మేట్టిళ	తిరుప్పళ్ళియొుల్లుచ్చి	4 పా
కవళయానై	పెరియతిరుమొళ్లి	10-3-8

ఈ స్వామి కీర్తించిన పాశురముల సంఖ్య 13

99. నైమిశారణ్యం 4

వాణిలాముఋవల్	పెరియ తిరుమొళ్లి	1-6 దశకము

100. సాలగ్రామం 5

పాలై క్కఋన్న	పెరియాళ్వార్ తిరుమొళ్లి	2-9-5
వడదిశై	పెరియాళ్వార్ తిరుమొళ్లి	4-7-9
కలై యుమ్ కరియుమ్	పెరియతిరుమొళ్లి	1-5 దశకము

ఈస్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 12

101 బదరికాశ్రమం 6

వడతిశై	పెరియాళ్వార్ తిరుమొళ్లి	4-7-9
ముత్తమూత్తు	పెరియ తిరుమొళ్లి	1-3 దశకము
ఏనమునాగి	పెరియ తిరుమొళ్లి	1-4 దశకము
పారోర్	శిఱియ తిరుమడల్	74 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 22

102 కణ్డమెన్నుమ్ కడినగర్ – దేవప్రయాగ 7

తఙ్గయ్యై మూక్కుమ్	పెరియాళ్వార్ తిరుమొళ్గి	4-7-11

103 తిరిప్పిరిది (జోసీమట్ నంద ప్రయాగ) 8

వాలిమావలత్తు	పెరియ తిరుమొళ్గి	1-2 దశకము
వణ్డై యాన్	పెరియ తిరుమొళ్గి	1-8-5
పనియేయ్	పెరియ తిరుమొళ్గి	7-1-6
ఏత్తినై	పెరియ తిరుమొళ్గి	7-10-5
కాత్తినై	తిరుక్కుఱున్దాణ్డగం	2 పా

ఈస్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 14

104 ద్వారక 9

శేయనణియన్	నాన్ముగన్ తిరువందాది	71 పా
ఉన్నిత్తు	తిరువాయ్మొళ్గి	3-6-10
అన్నైయెన్	తిరువాయ్మొళ్గి	5-3-6
పొల్లావడివుడై	పెరియాళ్వార్ తిరుమొళ్గి	4-1-6
తిరై పొరు	పెరియాళ్వార్ తిరుమొళ్గి	4-7-8
వడతిశై	పెరియాళ్వార్ తిరుమొళ్గి	4-7-9
పదినాఱామ్	పెరియాళ్వార్ తిరుమొళ్గి	4-9-4
తడవరై వాయ్	పెరియాళ్వార్ తిరుమొళ్గి	5-4-10
శువరిల్	నాచ్చియార్ తిరుమొళ్గి	1-4
ఆవలన్బుడయార్	నాచ్చియార్ తిరుమొళ్గి	4-8
కాలై యెళున్దిరున్దు	నాచ్చియార్ తిరుమొళ్గి	9-8
కూట్టిలిరున్దు	నాచ్చియార్ తిరుమొళ్గి	12-9
మన్నుమదురై	నాచ్చియార్ తిరుమొళ్గి	12-10
ముళై తడత్త	పెరియ తిరుమొళ్గి	6-6-7
కట్టేఱు	పెరియ తిరుమొళ్గి	6-8-7

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 15

105 వడమదురై 10

వాయ్కుఙ్గాల్	తిరువాయ్మొళ్గి	7-10-4
ఇదువో పొరుత్తమ్	తిరువాయ్మొళ్గి	8-5-9
పొరుళ్కై	తిరువాయ్మొళ్గి	9-1-3

అరణమావర్ .	తిరువాయ్మొళ్ళి	9-1-4
శదిరమెన్ఱు	తిరువాయ్మొళ్ళి	9-1-5
ఇల్లై కణ్ణీర్	తిరువాయ్మొళ్ళి	9-1-6
మత్తొన్ఱిల్లై	తిరువాయ్మొళ్ళి	9-1-7
వాళ్దల్	తిరువాయ్మొళ్ళి	9-1-8
యాదుమిల్లై	తిరువాయ్మొళ్ళి	9-1-9
కణ్ణనల్లాల్	తిరువాయ్మొళ్ళి	9-1-10
మల్లై	పెరుమాళ్ తిరుమొళ్ళి	7-11
ఎన్నాళ్	తిరుప్పల్లాణ్డు	10 పా
వానిళవరశు	పెరియాళ్వార్ తిరుమొళ్ళి	3-6-3
వడదిశై	పెరియాళ్వార్ తిరుమొళ్ళి	4-7-9
నానేతుం	పెరియాళ్వార్ తిరుమొళ్ళి	4-10-8
మాయనై	తిరుప్పావై	5 పా
మాడమాళిగై	నాచ్చియార్ తిరుమొళ్ళి	4-5
అత్తవన్	నాచ్చియార్ తిరుమొళ్ళి	4-6
కదిరొళి	నాచ్చియార్ తిరుమొళ్ళి	6-5
తడవరై	నాచ్చియార్ తిరుమొళ్ళి	7-3
మత్తిరున్దీర్	నాచ్చియార్ తిరుమొళ్ళి	12-1
మన్నుమదురై	నాచ్చియార్ తిరుమొళ్ళి	12-10
వళవెళ్ళమ్	తిరుమాలై	45 పా
విల్లార్	పెరియ తిరుమొళ్ళి	6-7-5
మన్నుమదురై	పెరియతిరుమొళ్ళి	6-8-10
నేశమిలాదవర్	పెరియ తిరుమొళ్ళి	9-9-6
పారోర్ పుగళ్ళమ్	శిరియ తిరుమడల్	74 పా

ఈ స్వామినికీర్తించిన పాశురముల సంఖ్య 27

106 తిరువాయ్ప్పాడి (గోకులం) 11

వణ్ణమాడం	పెరియాళ్వార్ తిరుమొళ్ళి	1-1-1
ఓడువార్	పెరియాళ్వార్ తిరుమొళ్ళి	1-1-2
ఉఱియై	పెరియాళ్వార్ తిరుమొళ్ళి	1-1-4
తీయపున్ది	పెరియాళ్వార్ తిరుమొళ్ళి	2-2-5
ముళై యేదుమ్	పెరియాళ్వార్ తిరుమొళ్ళి	2-3-7

పత్తుమిజ్జాళ	పెరియాళ్వార్ తిరుమొழி	3-2-2
వణ్ణక్కరుజ్ఞళల్	పెరియాళ్వార్ తిరుమొழி	3-2-4
మిడఱు	పెరియాళ్వార్ తిరుమొழி	3-2-6
విణ్ణీన్ముదు	పెరియాళ్వార్ తిరుమొழி	3-4-10
పువియుళ్	పెరియాళ్వార్ తిరుమొழி	3-6-7
నల్లదోర్	పెరియాళ్వార్ తిరుమొழி	3-8-1
మాయవన్	పెరియాళ్వార్ తిరుమొழி	3-8-10
మార్కழி	తిరుప్పావై	1 పా
నాణియునియోర్	నాచ్చియార్ తిరుమొழி	12-2
ఆరే	నాచ్చియార్ తిరుమొழி	13-4
అల్లల్ విళైత్త	నాచ్చియార్ తిరుమొழி	13-10
అనుజ్ఞ	నాచ్చియార్ తిరుమొழி	14-2
పార్తఱ్కాయ్	పెరియతిరుమొழி	1-8-4
పూణ్ములై మేల్	పెరియ తిరుమొழி	5-5-5
అమ్బోనార్	పెరియతిరుమొழி	5-9-8
తన్నైత్తాళై	పెరియ తిరుమొழி	11-5-2
ఆళ్కల్	పెరియ తిరుమొழி	11-5-3
అఱియాదార్	పెరియ తిరుమొழி	11-5-4
ఆరాదతన్మై	శిరియ తిరుమడల్	28 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 25

107 తిరుప్పార్ కడల్ 12

మాలుమ్	ముదల్ తిరువందాది	19 పా
ఉరై మేల్	ముదల్ తిరువందాది	25 పా
ఇడన్దదు	ముదల్ తిరువందాది	39 పా
తిరుమగళుమ్	ముదల్ తిరువందాది	42 పా
కాలై యెళున్దు	ముదల్ తిరువందాది	66 పా
ఉణర్వారార్	ముదల్ తిరువందాది	68 పా
వరైకుడై	ముదల్ తిరువందాది	83 పా
ఉళన్ కణ్డాయ్	ముదల్ తిరువందాది	99 పా
పరిపు	ఇరణ్డాం తిరువందాది	3 పా

శోఱ్ఱు	తిరుచ్చన్ద విరుత్తమ్	78 పా
కడైన్ద	తిరుచ్చన్ద విరుత్తమ్	81 పా
యెత్తిరత్తుం	తిరుచ్చన్ద విరుత్తమ్	82 పా
విడైక్కులజ్గళ్	తిరుచ్చన్ద విరుత్తమ్	92 పా
ఘరుమ్బు	తిరుచ్చన్ద విరుత్తమ్	93 పా
అడక్కరుమ్	తిరుచ్చన్ద విరుత్తమ్	95 పా
తూయనాయ	తిరుచ్చన్ద విరుత్తమ్	110 పా
ఉలాగిన్ద	తిరువిరుత్తమ్	75 పా
వేదనై	తిరువిరుత్తమ్	79 పా
శెక్కర్	తిరువాశిరియమ్	1 పా
పార్తోర్	పెరియ తిరువన్దాది	15 పా
అళగుమ్	పెరియ తిరువన్దాది	31 పా
పాలాళి	పెరియ తిరువన్దాది	34 పా
మరుజ్గోదమ్	పెరియ తిరువన్దాది	55 పా
మాడేవర	పెరియ తిరువన్దాది	59 పా
పిన్తురక్కుం	పెరియ తిరువన్దాది	63 పా
కల్లుం	పెరియ తిరువన్దాది	68 పా
ఉరైక్కిల్	పెరియ తిరువన్దాది	77 పా
పగలిరా	పెరియ తిరువన్దాది	81 పా
తజ్గాముయత్తియ	పెరియ తిరువన్దాది	85 పా
అముదం	తిరువాయ్ మొళి	1-6-6
ఘాళల్పల	తిరువాయ్ మొళి	1-9-2
ఉడనమర్	తిరువాయ్ మొళి	1-9-4
ఉళ్లుళావి	తిరువాయ్ మొళి	2-4-7
పామ్బణై	తిరువాయ్ మొళి	2-5-7
ఉయన్దు	తిరువాయ్ మొళి	2-6-5
కిడన్దు	తిరువాయ్ మొళి	2-8-7
మనిశరుం	తిరువాయ్ మొళి	3-5-6
మూపరాగియ	తిరువాయ్ మొళి	3-6-2
పరవివానవర్	తిరువాయ్ మొళి	3-6-3
కడల్పణ్ణన్	తిరువాయ్ మొళి	3-6-10

షయిలుం	తిరువాయ్ మొఴి	3-7-1
కుఱై విల్	తిరువాయ్ మొఴి	3-10-2
వాఴ్న్దార్గళ్	తిరువాయ్ మొఴి	4-1-6
ఏకమూర్తి	తిరువాయ్ మొఴి	4-3-3
పెయ్వళై	తిరువాయ్ మొఴి	4-4-2
శామారుమ్	తిరువాయ్ మొఴి	4-9-2
ఉళ్లన	తిరువాయ్ మొఴి	5-1-3
ఇడఙ్గొళ్	తిరువాయ్ మొఴి	5-2-4
వళై యుళ్	తిరువాయ్ మొఴి	5-3-7
నిన్దవారుం	తిరువాయ్ మొఴి	5-10-6
కఱై కొళ్	తిరువాయ్ మొఴి	6-5-3
మెయ్యమర్	తిరువాయ్ మొఴి	6-6-7
విణ్మిదిరుప్పాయ్	తిరువాయ్ మొఴి	6-9-5
పాలతున్బఙ్గళ్	తిరువాయ్ మొఴి	7-2-7
కళ్లవిళ్	తిరువాయ్ మొఴి	7-8-4
మణన్ద	తిరువాయ్ మొఴి	8-1-8
ఇడై యిల్లై	తిరువాయ్ మొఴి	8-2-8
ఎనక్కు	తిరువాయ్ మొఴి	8-4-6
కొణ్డల్	తిరువాయ్ మొఴి	8-5-6
వైత్తేన్	తిరువాయ్ మొఴి	8-7-10
ఇడర్వేడ	తిరువాయ్ మొఴి	10-1-4
తిరుమాలిరుమ్శోలై	తిరువాయ్ మొఴి	10-7-8
మడన్దై యర్	తిరువాయ్ మొఴి	10-9-7
మాలై యుత్త	పెరుమాళ్ తిరుమొఴి	2-8
ఒణ్పవళవేలై	పెరుమాళ్ తిరుమొఴి	4-4
ఆలత్తిలై యాన్	పెరియాళ్వార్తిరుమొఴి	2-6-6
పన్నియుమ్	పెరియాళ్వార్తిరుమొఴి	3-3-6
అరవిల్	పెరియాళ్వార్తిరుమొఴి	3-5-11
ఆయిరమ్	పెరియాళ్వార్తిరుమొఴి	4-3-10
ఐయ్యపుఴుది	పెరియాళ్వార్తిరుమొఴి	3-7-1
పై య్యరవిల్	పెరియాళ్వార్తిరుమొఴి	4-10-5

వైత్తైవెళ్ళం	పెరియాళ్వార్‌తిరుమొఴి	5-1-7
అరవత్తమళి	పెరియాళ్వార్‌తిరుమొఴి	5-2-10
పనిక్కడలిల్	పెరియాళ్వార్‌తిరుమొఴి	5-4-9
వైయ్యత్తు	తిరుప్పావై	2 పా
పుళ్ళుమ్	తిరుప్పావై	6 పా
తొఴుముప్పోదు	నాచ్చియార్ తిరుమొఴి	1-9
కుణ్డునీర్	నాచ్చియార్ తిరుమొఴి	2-3
కోఴి	నాచ్చియార్ తిరుమొఴి	3-1
పొఙ్గియ	నాచ్చియార్ తిరుమొఴి	5-7
ఇనిదిరై	తిరుమాలై	18 పా
కరై శెయ్	పెరియ తిరుమొఴి	1-2-5
పణఙ్గళ్	పెరియ తిరుమొఴి	1-2-6
కోడియ	పెరియ తిరుమొఴి	1-6-6
ఊనిడై	పెరియ తిరుమొఴి	1-6-9
కొఙ్గు	పెరియ తిరుమొఴి	1-8-1
పళ్ళియావదు	పెరియ తిరుమొఴి	1-8-2
కిడన్దానై	పెరియ తిరుమొఴి	2-5-6
పేణాద	పెరియ తిరుమొఴి	2-5-7
ఉరన్దరు	పెరియ తిరుమొఴి	2-9-3
కొన్దలర్న్ద	పెరియ తిరుమొఴి	2-10-2
ఇరున్దణ్	పెరియ తిరుమొఴి	3-1-1
నీలత్తడవరై	పెరియ తిరుమొఴి	3-5-2
ఉలవుతిరై	పెరియ తిరుమొఴి	3-5-7
శఙ్గుతఙ్గు	పెరియ తిరుమొఴి	3-5-8
కొణ్డరవత్తిరై	పెరియ తిరుమొఴి	3-6-7
వఙ్గమలి	పెరియ తిరుమొఴి	3-9-9
వశై యరు	పెరియ తిరుమొఴి	4-3-4
కఱువై	పెరియ తిరుమొఴి	4-10-4
పణ్డుమున్	పెరియ తిరుమొఴి	4-10-10
కైమ్మాన	పెరియ తిరుమొఴి	5-6-1
వళర్న్దవనై	పెరియ తిరుమొఴి	5-6-4

ఆయిరమ్	పెరియ తిరుమొఝి	5-7-6
తెళ్లార్	పెరియ తిరుమొఝి	6-7-3
తారేన్	పెరియ తిరుమొఝి	7-1-3
ఎట్టనై	పెరియ తిరుమొఝి	7-3-6
పై విరియుం	పెరియ తిరుమొఝి	7-4-7
శెజ్గమల	పెరియ తిరుమొఝి	7-8-1
కొజ్గుమలి	పెరియ తిరుమొఝి	8-3-8
తరుమాన	పెరియ తిరుమొఝి	8-9-2
వెళ్లై నీర్	పెరియ తిరుమొఝి	8-10-7
వజ్గమామున్నీర్	పెరియ తిరుమొఝి	9-1-1
తుజ్గార్	పెరియ తిరుమొఝి	9-6-2
మూవరిల్	పెరియ తిరుమొఝి	9-9-1
కళ్లత్తాల్	పెరియ తిరుమొఝి	11-5-10
తొన్నీర్	పెరియ తిరుమడల్	119 పా
వజ్గత్తాల్	తిరునెడున్దాణ్డగం	9 పా
కల్లుయర్న్ద	తిరునెడున్దాణ్డగం	15 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 147


108 తిరునాడు 1 (పరమపదము)

ఇమై యాద	ముదల్ తిరువందాది	32 పా
ఉణర్వారార్	ముదల్ తిరువందాది	68 పా
వేజ్గడముమ్	ముదల్ తిరువందాది	77 పా
శేర్న్ద	మూన్ఱాం తిరువందాది	30 పా
పాఱ్కడలుమ్	మూన్ఱాం తిరువందాది	32 పా
ఉలగముమ్	మూన్ఱాం తిరువందాది	44 పా
పణ్డెల్లామ్	మూన్ఱాం తిరువందాది	61 పా
ఆజ్గు	నాన్ముగన్ తిరువందాది	10 పా
నాకొణ్డు	నాన్ముగన్ తిరువందాది	75 పా
నాగమ్	తిరుచ్చన్ద విరుత్తమ్	6 పా
విణ్ కడన్ద	తిరుచ్చన్ద విరుత్తమ్	27 పా
మణ్ణుళాయ్	తిరుచ్చన్ద విరుత్తమ్	45 పా
కున్ఱిల్	తిరుచ్చన్ద విరుత్తమ్	48 పా

నిఱ్ప్రదుమ్	తిరుచ్చన్ద విరుత్తమ్	65 పా .
శూట్టునన్మాలె గళ్	తిరువిరుత్తమ్	21 పా
అన్నమ్	తిరువిరుత్తమ్	30 పా
ఉలాగిన్ద	తిరువిరుత్తమ్	75 పా
శీరరశు	తిరువిరుత్తమ్	80 పా
కల్లుమ్	పెరియ తిరువందాది	68 పా
కిడన్దు	తిరువాయ్మొళి	2-8-7
కాణ్బార్	తిరువాయ్మొళి	2-8-8
శాదిమాణిక్కం	తిరువాయ్మొళి	3-4-4
ఇడర్నిన్దియే	తిరువాయ్మొళి	3-10-5
మణ్ణైయిరన్దు	తిరువాయ్మొళి	4-4-1
వీత్తిరున్దు	తిరువాయ్మొళి	4-5-1
వానత్తుమ్	తిరుహయ్మొళి	4-5-9
నాణుమ్	తిరువాయ్మొళి	5-3-9
నిన్దవాఱుమ్	తిరువాయ్మొళి	5-10-6
విణ్మీదిరుప్పాయ్	తిరువాయ్మొళి	6-9-5
ఇన్కవిపాడుమ్	తిరువాయ్మొళి	7-9-6
వైకున్దనాదన్	తిరువాయ్మొళి	7-9-7
ఇడై యిల్లై	తిరువాయ్మొళి	8-2-8
కొణ్డల్వణ్ణా	తిరువాయ్మొళి	8-5-6
కోయిల్ కొణ్డాన్	తిరువాయ్మొళి	8-6-5
ఆగమ్	తిరువాయ్మొళి	9-3-7
కరుత్తే	తిరువాయిమొళి	9-4-6
ఎళనణ్ణి	తిరువాయ్మొళి	9-5-10
తెళివిశుమ్బు	తిరువాయ్మొళి	9-7-5
మణాళన్	తిరువాయ్మొళి	9-8-5
తొణ్డర్	తిరువాయ్మొళి	9-10-3
అణియనాగుమ్	తిరువాయ్మొళి	9-10-8
తిరుమాలిరుఞ్జోలై	తిరువాయ్మొళి	10-7-8
శూళ్ విశుమ్బు	తిరువాయ్మొళి	10-9 దశకము
అన్బు	పెరుమాళ్ తిరుమొళి	10-10

పిణ్డత్తిరళయుమ్	పెరియాళ్వార్ తిరుమొళ్ళి	2-5-7
అణ్డత్తమరర్	పెరియాళ్వార్ తిరుమొళ్ళి	2-7-9
వానిళవరశు	పెరియాళ్వార్ తిరుమొళ్ళి	3-6-3
అణ్డత్తమరర్	పెరియాళ్వార్ తిరుమొళ్ళి	3-8-7
వడత్తిశై	పెరియాళ్వార్ తిరుమొళ్ళి	4-7-9
పనిక్కడలిల్	పెరియాళ్వార్ తిరుమొళ్ళి	5-4-9
తడవరై	పెరియాళ్వార్ తిరుమొళ్ళి	5-4-10
మాయనై	తిరుప్పావై	5 పా
తూమణి	తిరుప్పావై	9 పా
ఎన్బురుగి	నాచ్చియార్ తిరుమొళ్ళి	5-4
ఉమ్బరాల్	తిరుమాలై	28 పా
అమలనాదిపిరాన్	అమలనాదిపిరాన్	1 పా
కొణ్డల్వణ్ణనై	అమలనాదిపిరాన్	10 పా
మఞ్జయర్	పెరియ తిరుమొళ్ళి	2-8-4
ఉరఙ్గళాల్	పెరియ తిరుమొళ్ళి	7-3-4
పణ్ణివై	పెరియ తిరుమొళ్ళి	7-10-9
ఆరావముతమ్ అఙ్గు	శిరియ తిరుమడల్	7 పా
ముళైక్కదిరై	తిరునెడున్దాణ్డగం	14 పా
తొణ్డెల్లామ్	తిరుక్కుఱున్దాణ్డగం	11 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 73.



శ్రీరస్తు

శ్రీమతే రామానుజాయనమః

చోళనాట్టు తిరుప్పతికళ్ - 40

1. శ్రీరఙ్గమ్ (పెరియ కోయిల్)

శ్రీరంగే రంగనాథః ఫణిపతి శయనో దక్షిణాం వీక్షమాణః
ఖ్యాతం శీతాంశు తీర్థం ప్రణవ పరిణతం తద్విమానంచ దివ్యమ్॥
ఆద్యం వ్యక్తం స్వయం తత్ఫల మతిశుభదం నాయకీరంగపూర్వా
భూమేర్వైకుణ్ఠ మేత జ్జగతి విజయతే సహ్యజేన్దు ప్రసన్నః ॥

2. ఉఱైయూర్ (నిచుళాపురీ)

నిత్యం శ్రీ నిచుళా పురీశ మనిశం కల్యాణ తీర్థాన్తికే
ప్రోద్యత్పూర్వ వర ప్రదాన సుముఖం కల్యాణ వైమానికమ్ ।
వందే భక్త జనైక రక్షణ పరం తం రమ్యజామాతరం
దేవీం వాఞ్ఛిత దానకల్పలతికాం నామ్నా నివాస శ్రియమ్ ॥

3. తంజై మామణిక్కోయిల్, తంజైయాళినకర్

శ్రీమత్తఞ్జపురాలయస్తు భగవాన్ శ్రీమాన్నృసింహో మహాన్
దేవీం తంజపురేశ్వరీ శ్రుతి శిరోవంద్యం విమానం పరమ్ ।
తీర్థం తత్రతు కాళికాహ్వయ సరః; పశ్యన్ దిశం దక్షిణాం
మార్కండేయ వరప్రదాన సుముఖశ్చాసీన రూపో హరిః ॥
తస్మిన్ తంజపురే సుఖాసన రతి శ్రీ నీలమేఘాహ్వయో
దేవీ శోణ సరోరుహాచ మధుప వ్యాప్త ద్రుషండా వృతమ్ ।
తీర్థం తత్ర విమాన మాశు ఫలద స్సందర్శనాత్సుందరః
ప్రాచీనాభి ముఖం పరాశర తపో భాగ్యాకృతీ రాజతే ॥

4. అన్బిల్

శ్రేష్ఠే బాణపురే భుజఙ్గశయన స్సౌందర్య వల్ల్యా శ్రియా
యుక్త స్సుందర సుందరో హరిదిశా వక్త్రస్సురై స్సేవితః ।
మండూకాఖ్య సరోవరాశ్రిత తటే పుణ్యే విమానోత్తమే
దివ్యే తారక సంజ్ఞయా విలసితే రేజేఽబ్జభూపూజితః ॥

5. కరమ్బనూర్ (ఉత్తమర్ కోయిల్)

శ్రీమత్యుత్తమ పత్తనేతు భగవానుద్యోగ వైమానిక
శ్లాఘ్యే పుణ్యకదమ్బ తీర్థ విలసత్తీరేఽహి శాయీ సుఖమ్।
నామ్నాచోత్తరయా శ్రియాసహ సదా కేళీపరః కేవలం
ప్రాచీదిగ్వదనః కదమ్బవరదో విష్ణుర్విభాతి స్ఫుటమ్॥

6. తిరువెళ్ళక్కై

శ్వేతాద్రౌ విమలాకృతీతి జగతి ఖ్యాతే విమానోత్తమే
క్షీరాబ్ధిః ప్రముఖః ప్రసిద్ధ సరసాం తీరే పురస్తాన్ముఖః।
విష్ణుః పంకజ నాయికా సహచర శ్రీ పుండరీకాంశుకో
బ్రహ్మేశాన పురోగమై స్సహచరై ర్భూమ్యాచ సాక్షాత్కృతః॥

7. పుళ్లమ్బూతఙ్గుడి

శ్రీ మద్భూతపురే విమానమపి వై తచ్ఛోభనం ప్రేయసీ
హేమాబ్జా దృఢ చాప భూషిత కరో రామోఽ హి భోగేశయః।
పుణ్యం తత్ర జటాయు తీర్థ మమలం ప్రత్యక్షరూపోఽదిశ
ద్దేవై ర్వా ఋషి భిర్దురాప మితరై ర్దివ్యం జటాయోః పదమ్॥

8. తిరుప్పేర్ నకర్

బృహత్పుర్యావాసీ హరిరితి రసాపూప ఘటవా
న్విమానం చాప్యైన్ద్రం భుజగపతి శాయీ కమలినీ।
తథైవై న్ద్రీ సహ్యాచల తలభవా దివ్య తటినీ
సదామాలారూపా ప్రణత వరదః పశ్చిమ ముఖః॥

9. తిరువాదనూర్

దేవశ్శ్రీ ఫణి పుఙ్గవాఙ్కశయన శ్రీరఙ్గ నాయక్యసౌ
దివ్యం చ ప్రణవాఖ్య**మాతన పురే** తద్వ్యోమ యానోత్తమమ్।
తీర్థం సూర్య సరస్సురేడ్య సురభీ సాక్షాత్కృతః ప్రాఙ్ముఖో
నిత్యం వజ్రి పురోగమై స్సురగణై రారాధితో దృశ్యతే॥

10. తిరువఴున్దూర్

కృష్ణారణ్యే జగత్యా ముపరిచరవసో స్స్యందనం యత్ర మగ్నం
తస్మిన్ దేవాధిరాజ స్సతత సహచరీ రత్నపద్మాభిధానమ్।
తీర్థం దర్శ ప్రసిద్ధం కలిమల హరణం గారుడం తద్విమానం
కావేరీ కుమ్భజాభ్యా ముపరిచరవసోః ప్రాఙ్ముఖ స్సుప్రసన్నః॥

11. తిరుప్పులియూర్

బాలవ్యాఘ్ర పురే కృపాజలనిధి శ్రీదేవికా ప్రేయసీ
నన్దావర్త విమాన మాత్ర చ మహత్తీర్థం త్వనన్తాహ్వయమ్।
బాలవ్యాఘ్రముని ప్రసాద సుముఖ శ్శేషాఙ్క శాయీ సదా
శ్రీమాన్ దక్షిణ దిఙ్ముఖ స్సురగణై స్సంసేవితో దృశ్యతే॥

12. తిరుచ్చేరై

శ్రీ మత్సార సరోజనీతట భువి శ్రీ సారనాథో హరిః
పుణ్యం సార విమానమత్ర మహిషీ శ్రీసారనాయక్యసౌ ।
క్షేత్రం సారమతీవ సహ్యగిరిజా కృత్వా తపో దుష్కరం
గఙ్గాధిక్య మవాప తత్ర హరిణా ప్రాచీముఖేనాదరాత్ ॥

13. తలైచ్చఙ్గనాణ్ మదియమ్

వ్యోమ జ్యోతి రితీరిత శ్శశి సరస్తీరేఽ రుణాబ్జాధిపః
పూర్వాం భోధి ముఖ **స్థలారుణ వనాఖ్యానే** పురే ఖేచరే ।
చాన్ద్రే చన్ద్రమసే విముక్త భవినాం బృన్దై స్సురై స్సూరిభి
ర్నిత్యై రర్చిత పాద పద్మయుగళ స్సాక్షాత్కృతో భాసతే ॥

14. తిరుక్కుడన్దై (కుమ్భకోణమ్)

శార్ఙ్గీ కోమళవల్లికా సహచర శ్రీ **కుంభఘోణే**ఽ ద్భుతే
దివ్యం వేదవిమాన మత్ర చ సరస్తీర్థం చ హేమాబ్జినీ ।
తద్ధామ్నోప్యయనద్వయే చ నియతం ద్వారద్వయం ప్రాఙ్ముఖః
ప్రత్యక్షో భవదత్ర హేమమునయే శేషాఙ్కశాయీ ప్రభుః ॥

15. తిరుక్కణ్డియూర్

పూర్వం శ్రీ**హర శాపమోచన** పరో యత్రావిరాసీద్ధరి
స్తత్రశ్రీః కమలా తథైవ కమలం తద్వ్యోమయానం మహత్ ।
తీర్థం చాపి కపాలమోచనమితి ఖ్యాతం స్వహస్తా చ్ఛివం
త్యక్త్వా బ్రహ్మకపాల మచ్యుతకృపాం కాఙ్క్షన్ స్థితః ఖండనే ॥

16. తిరువిణ్ణగర్

శ్రీమద్విష్ణోర్విమానే గగన **నగరగే** పద్మినీ పుణ్య పూర్ణాఽ
హైరా రాత్రాఖ్యా జనానా మభిమత ఫలదో వేఙ్కటేశ స్వరూపః ।
భూమ్యా దేవ్యా సమేత స్త్వలవణ సుహవిః ప్రాశన ప్రీత ఏషః
పత్న్యై ప్రీత్యై మృకండో ర్హరి దిగభిముఖో దృశ్యతేఽభీష్టదాయీ ॥

17. తిరుక్కణ్ణపురమ్

పుణ్యే **కణ్వపురోత్తమే** విలసతి శ్రీ శౌరిరాజ ప్రభు
ర్దేవీ తత్పుర నాయకీ కమలినీ నిత్యాభిదా సర్వదా ।
దివ్యేచైవ తదుత్పలావత సమాఖ్యాతే విమానేఽద్భుతే
తిష్ఠన్పూర్వ దిశావలోకనముఖః కణ్వస్య ముక్తి ప్రదః ॥

18. తిరువాలి తిరునగరి

శ్రీ మత్యాళి పురే పురా హరిరసౌ జామాతృ భావం వహ
న్నాగంతా పరకాల భక్తి మహిమా సన్దర్శనాయైవ హి ।
తత్రాహ్లాద సరస్సుధామయ రమా కేళీపరః కేవలం
దేవశ్శ్రీ సుమనో విమాన విలసత్ప్రాచ్యున్ముఖో దృశ్యతే ॥

19. తిరునాంకై

సౌందర్యాజ్జితకోటి శంబర రిపు శ్శ్రీసార తీర్థాన్తికే
శ్రీమత్సుందర మూర్తి రత్రసతతం సౌందర్య వల్ల్యాసహ ।
పశ్యన్పూర్వ దిశం విమాన మపివై తద్భద్ర కోట్యా హ్వాయం
ప్రత్యక్షస్స చ నాగపత్తన తలే బ్రహ్మాదిభి స్సేవితః ॥

20. తిరునఱైయూర్.

ఊఢావంజుళ నాయకీ ఖలు నిజప్రాధాన్య శుల్కా పురా
శుద్ధం గేహ విమాన మత్ర సమణిర్ముక్తానదీ ప్రాఙ్ముఖః ।
అత్రత్యార్థి సురద్రు కల్ప భగవాన్ పూర్ణా హ్వాయ శ్శ్రీవిధిః
ప్రత్యక్షేణ చతుర్ముఖేన ఋషిణా మేధావినారాధ్యతే ॥

21. నన్ది పుర విణ్ణగర్

దివ్యే నన్దివనే హరి స్త్రి జగతాం నాథ స్సనామ్నాచ త
ద్దేవీ చంపకవల్లికా పరిసరే తన్మంత్ర తీర్థం సరః ।
శ్రీమన్మంత్ర విమాన మధ్య విలస త్ప్రాచ్యున్ముఖ స్సూరిభి
ర్దేవీభి స్సహ నన్దికేశ్వర తపస్సాక్షా త్కృతో భాసతే ॥

22. తిరువిన్దళూర్

శ్రీ మత్సుగన్ధి విపినే ఫణిరాజశాయీ
చంద్రాఘ మోచన పరా దయితేన్దు తీర్థమ్ ।
తస్మిన్సుగన్ధ వననాథ విమానవర్యం
ప్రాచీముఖో విధినతః ఖలు వేదమోదమ్ ॥

23. తిరుచ్చిత్రకూటమ్

దివ్యే శ్రీ చిత్ర కూటే కనకమయసభా తత్ర గోవిందరాజో
మోదాదేత్యాతి నృత్యత్పశుపతి వినుతో భోగి భోగేశయానః ।
తస్య శ్రీ పుణ్డరీకేత్యభి మత ఫలదా సాత్త్వికం తద్విమానం
తస్మిన్కణ్వ ప్రసన్నో హరి దిగభిముఖ స్తత్సరః పుణ్డరీకమ్ ॥

24. కాఞ్చీపురాము విణ్ణగరమ్

తాడాళాలయవాసినో బలరిపో స్సాగన్ధ్యవత్కున్తళా
దేవీ తత్ర విమాన మిష్టఫలదం తత్పుష్కలా వర్తకమ్ ।
తీర్థం శంఖసరః ప్రసిద్ధ యశసే నామ్నాష్ట కోణాయవై
తస్మై దుష్కర తాపసాయ వరదః ప్రాచీముఖో భాసతే ॥

25. కూడలూర్

శ్రీ మత్సర్వ సురేంద్ర మేళనపురే దేవో జగద్రక్షక
స్తీర్థం చక్ర సరో విమానమపి వై తచ్ఛుద్ధ సత్త్వాహ్వయమ్ ।
తస్మిన్ నందన తాపసాయ వరదో దేవీతు పద్మాసనా
ప్రోద్య ద్భాస్కర దిఙ్ముఖ స్సురగణై స్సంసేవితో దృశ్యతే ॥

26. తిరుక్కణ్ణఙ్గుడి.

న్నిర్ణిద్రచ్ఛద తిన్త్రి ణీ నహి జయో యత్రాస్తి సంవాదినాం
యత్కూపేన ఫలం జలం న వకుళే యస్మిన్హరి శ్శ్యామళః ।
దివ్యం యత్ర విమానముత్పలమయం యత్రారవిన్దారమా
క్షేత్రం తచ్ఛ్రవణాఖ్య తీర్థ నిలయం వన్దే భృగోర్ముక్తిదమ్ ॥

27. తిరుక్కణ్ణమఙ్గై

శ్రీ భక్త వత్సల హరి ర్భువి కృష్ణ పుర్యాం
తద్వల్లభా ప్రియతమా త్వభిషేక వల్లీ ।
తీర్థం చ దర్శన సరోవర ముత్పలాఖ్యం
తద్వ్యోమయానమపి తత్ర భృగు ప్రసన్నః ॥

28. కపిస్థలమ్

గ్రాహ గ్రస్త గజేన్ద్ర మోక్ష వరదో రామామణి ర్నాయికా
పుణ్యం వ్యోమ విమానమత్ర విమలం తీర్థం గజేంద్రస్యచ ।
తీరే తస్య కపిస్థలే జలధిజా నీళాధరాః ప్రేయసీ
ర్నిత్యం సంరమయన్ ఫణీశ్వర తనౌ శేతే సుఖం ప్రాఙ్ముఖః ॥

29. తిరువెళ్ళియఙ్గుడి

రేజేఽలంకార ధన్వా భృగుపురి నివసన్నుత్పలా వర్తకాఖ్యే
రమ్యే దివ్యే విమానే మరతకరమయా ప్రాఙ్ముఖ శ్శుక్ర తీర్థమ్ ।
పశ్చాద్భాగేఽ హి భోగే మృదుతల విమలేఽ నన్య భోగ్యేశయానో
రామ శ్శ్రీమాన్ దయాళుః ప్రణుత సురతను ర్దేహినా మన్త రాత్మా ॥

30. మణిమాడ క్కోయిల్

విఖ్యాతే మణిమణ్డపే విజయతే నన్దాప్రదీపో హరి
స్తీర్థం రుద్రసరో విమానమపి వై తత్ర ప్రకాశాహ్వయమ్ ।
ఆసీనోహరి దిఙ్ముఖశ్చ దయితా శ్రీపుణ్డరీకాభిధా
రుద్రేణాఖిల దేవ బృంద వినుత స్సాక్షాత్కృతో భాసతే ॥

31. వైకున్ద విణ్ణగరమ్

శ్రీ వైకుంఠ నభః పురేతు భగవాన్ వైకుణ్ఠ నామా హరి
ర్దేవీ తద్వ్యభిధా ప్యదంక వరద స్తీర్థం హ్యదంకా శ్రితమ్ ।
తత్రానన్ద వివర్ధనాహ్వయ లసత్తద్వ్యోమ యానస్థిత
స్సాక్షాన్మన్మథ (సుందరః) మన్మథ స్సురనుత శ్చాసీన రూపోఽభవత్ ॥

32. అరిమేయ విణ్ణగర్

దేవో జ్ఞేయ వియత్పురే ఘటనట స్తీర్థం ధనుష్కోటిజం
నామ్నా తస్య వధూస్సుధా ఘటలతా తద్వ్యోమ యానోత్తమమ్ ।
ఉచ్చశృంగ ముదఙ్క తాపస వర ప్రత్యక్షరూపః పరం
పారావారముఖః పరాత్పర హరి శ్చాసీన దివ్యాకృతిః ॥

33. తిరుత్తేవనార్ తొగై

శ్రీమద్దివ్యసభా సరస్తట భువి శ్రీ దేవ బృందే పురే
దేవో దైవత నాయక స్తదబలా క్షీరాబ్ధిజా శోభనే ।
దీప్త్యా నిర్జిత భాస్కరే వరమణౌ తద్వ్యోమయానే స్థిత
శ్శిష్ట శ్రేష్ఠ వశిష్ఠ వాంఛిత ఫలం ప్రత్యఙ్ముఖో భాసతే ॥

34. వణ్ పురుషోత్తమమ్

శుద్ధ శ్రీ పురుషోత్తమాఖ్య నగరే దేవో పితా దృగ్విధ
స్తద్వల్లీ మహిషీ సుధా కమలినీ తత్రోపమన్యోః పురా ।
ప్రత్యక్షో విమలం విమానమపి తత్పశ్చాగ్రహాఖ్యం పరం
ప్రాతర్భాస్కర సమ్ముఖ స్సురగణై రాసీన రూపోభవత్ ॥

35. శెమ్బొన్ శెయ్ కోయిల్

తస్మిన్నుత్తమ హేమకప్పా నిలయే నామ్నా కృపావాన్హరి
ర్దేవీ కుట్మల పంకజా కమలినీ నిత్యం విమానం తథా ।
ప్రాచీదిగ్విలసన్ముఖశ్చ కరుణా వారాం నిధిశ్శ్రీనిధిః
ప్రత్యక్షో దృఢ నేత్ర దివ్యమునయే నిత్యైస్సమం సూరిభిః ॥

36. తిరుత్తేత్తి యమ్బలమ్

రక్తాం తాక్ష సమాహ్వయో హరిరసౌ రక్తాంబుజా నాయికా
తీర్థం సూర్య నిషేవితం శ్రుతిమయం తద్వ్యోమ యానం మహత్।
ఉద్యత్పూర్వముఖశ్చ రక్తకమలా సాక్షాత్కృత స్సర్వదా
హ్యాసీనశ్చ తథా భుజంగశయన స్తత్త్వాంబరో రాజతే ॥

37. పొన్ మణి క్కూడమ్

దేవశ్శ్రీమణి కూట నాయక హరి స్తత్ప్రేయసీ చేన్దిరా
పుణ్యాం చంద్రసరో విమానమపివై తత్ర ప్రసన్నా హ్వయమ్।
పక్షీశేన పురా సమస్త జగతాం క్షేమాయ సాక్షాత్కృతః
పూర్వాంభోధి ముఖో విరాజతి రమా నీళా రసాసంగతః ॥

38. తిరుక్కావళమ్బాడి

ప్రఖ్యాతే శివగీత నామని పురే శ్రీకృష్ణదేవః ప్రభు
స్తద్దేవీ మృగశాబకాన్త నయనా హేమాబ్జ రాజత్సరః।
వేదామోద విమాన రాజ నిలయః పూర్వోబ్ధి సంవీక్షణ
స్సాన్నిధ్యం కృతవా న్సుధాశనగణై స్సాకం భవానీపతేః ॥

39. తిరువెళ్ళక్కుళమ్

శ్రీ మచ్ఛ్వేత సరః పురేతు భగవాన్ కృష్ణః ప్రసిద్ధో హరిః
పద్మాస్త్రా దయితా చ తత్వరచితం తద్వ్యోమయానోత్తమమ్।
తీర్థం శ్వేత సర స్సురాధిపదిశం సంవీక్షమాణో ఽ నిశం
శ్వేతాఖ్యేన నరాధిపేన చ పురా సాక్షాత్కృతో రాజతే ॥

40. తిరుప్పార్త్తన్ పళ్ళి

శ్రీ మత్పార్థపురే హరిస్తు కమలానాథశ్చ శంఖా హ్వయం
తీర్థం దివ్యవిమానమత్ర శుభదం తచ్ఛ్రావణం నామతః।
దేవీ తామరసాహ్వయా వరుణది క్సంవీక్ష మాణో ర్జున
ప్రత్యక్షః కరుణాబ్ధి రత్రవరుణాభీష్ట ప్రదాతాఽనిశమ్ ॥

చోళనాడులో చేరిన పురాణస్థలములు

1. శ్రీ ముష్ణమ్

శ్రీమానాది వరాహరూపి భగవాన్ దత్తేక్షణో పశ్చిమే
శ్రీముష్ణే దయితామ్బుజా కమలినీ చాశ్వత్థ నారాయణా।
నిత్యాఖ్యాత విమానమర్థి శుభదం నామ్నాచ తత్పావనం
తస్మిన్ దండక దైత్య కాననశిభిర్విష్ణుర్హి విద్యోతతే ॥

2 పాపవినాశమ్

పుణ్యే పాపవినాశ నామ్నినగరే దేవస్తదాఖ్యోహరి
ర్దేవీ పఙ్కజ నాయికా పరిసరే తత్పుండరీకం సరః ।
నామ్నా పాప వినాశనం చ జగతాం తద్వ్యోమయానం సదా
పారాశర్య తపః ఫలం శ్రితజనా నందాకృతిః ప్రాఙ్ముఖః ॥

3. రాజమన్నార్ సన్నిధి

ఖ్యాతే చంపక కాననే త్రిజగతి శ్రీరాజగోపాలక
స్తద్దేవీత్వరుణామ్బుజా హరిదిశం సంవీక్షమాణః ప్రభుః ।
తస్మిన్ గోబిల ముక్తిదో విజయతే తీర్థం హరిద్రానదీ
తత్స్వాయం భువ మత్రమంగళకరం తద్వ్యోమయానోత్తమమ్ ॥

పాండ్యనాట్టు త్తిరుప్పతికళ్

41. తిరుమాలిరుం శోలై మలై

పుణ్యే శ్రీ వృషభాచలే వసతి యస్సౌందర్య వల్ల్యాన్వితో
రూపాన్నిర్జిత లక్షకోటి మదనోనామ్నాచ య స్సుందరః ।
యోవై నూపుర నిమ్నగాశ్రిత పద శ్చంద్రాఖ్య వైమానికో
నిత్యం యః ప్రతిభాతి చిత్తకమలే ధర్మేణ సాక్షాత్కృతః ॥

42. తిరుక్కోట్టియూర్

ఖ్యాతే గోష్ఠిపురే ప్రసిద్ధ విభవ శ్రీ సౌమ్యనారాయణ
స్తీర్థం దేవసరో విమాన మమలం త్వష్టాంగ నామ్నాఽద్భుతమ్ ।
తస్య శ్రీర్దయితా కదంబమునయే ప్రత్యక్షరూపః పురాఽ
గోష్ఠీ భూత సమస్త దేవనికరో దేవః పురస్తాన్ముఖః ॥

43. తిరుమెయ్యమ్

శ్రీమాన్ సైన్యధరాధరేంద్ర రమణ శ్రీ సత్య నామాంకితో
నిత్యం సోమ విమాన మణ్డిత తను స్సత్యాఖ్య తీర్థాన్తికే ।
ప్రాగ్వారాన్నిధివీక్షణః ప్రతిదినం సత్యప్రసన్నో హరి
ర్మత్వా మే హృదయం విహారసదనం దేవో వసత్యాదరాత్ ॥

44. తిరుప్పుల్లాణి

పుల్లారణ్య తలేతు దర్భశయనః పద్మాసనావల్లభ
స్తీర్థం చక్రసరో విమానమపి తత్కల్యాణ నామ్నోజ్జ్వలన్ ।
రామత్వే శరణాగతోస్య జలధి స్తస్మిన్ జగన్నాథతాం
బిభ్ర న్నింద్ర దిశాముఖో జలధినా సంసేవితో రాజతే ॥

45. తిరుత్తణ్గాల్

శ్రీమచ్ఛీతల పాద పత్తన తలే దేవః పితానామత
స్తీర్థం పాప వినాశనాఖ్య మమలం దివ్యం విమానం పరమ్ ।
హంసాఖ్యా శ్రితపారిజాత లతికా తత్రైయసీ రాజతే
తస్మిన్పాండ్య ధరాధిపస్య వరదో దేవః పురస్తాన్ముఖః ॥

46. తిరుమోగూర్

మోహూరాఖ్యపురే రమాపతిరయం శ్రీకాళ మేఘా హ్వాయో
దేవీ మేఘలతా విమనామపి వై తత్కేతకం నామతః ।
తీర్థం క్షీరపయోనిధి శ్శ్రితజనా నందావహస్సర్వదా
భాస్వద్భాస్కర దిఙ్ముఖ స్సురగణా భీష్టప్రదో భాసతే ॥

47. తెన్ మధురై, తిరుక్కూడల్

శ్రేష్ఠేస్మిన్మధురా పురే వరగుణా శ్రీవల్లభాభీష్టదో
హ్యష్టాంగాఖ్య విమాన భూషణమణే స్సంయోగ సౌందర్యవాన్ ।
శ్రీమాన్ హేమ సరోవరస్య చ తటే ప్రాచీం సమాలోకయ
న్నాసీనో భృగుయోగ్య పూజిత పదశ్చిత్తే సదా భాసతామ్ ॥

49. ఆழ్వార్ తిరునగరి

యో రాత్రౌ దక్షిణస్యాం దిశి మధురకవే ర్భాసతే భాస్కరాభ
స్తస్యా రాధ్యో నగర్యాం ప్రథితశఠరిపో రాదినాథస్తథా శ్రీః ।
గోవిందాఖ్యం విమానం విమల జలవహా తామ్రపర్ణీచ తీర్థం
ప్రాచీముద్వీక్ష్యమాణో వకుళసుమ స్రజా సుప్రసన్న స్వరూపః ॥

50. తులవిల్లిమఙ్గళమ్

దీర్ఘా గ్రాయతలోచనా తదబలా శ్రీదేవదేవో హరి
ర్యస్మి న్పూర్వ ముఖస్సురేంద్ర వరద శ్శ్రీ తామ్ర పర్ణీతటే ।
ఆసీనశ్చ విమాన మూర్ధ్ని శుభదం నామ్నాచ గుప్తం మహ
త్తస్మిన్నిస్థల మంగళాఖ్యనగరే సర్వానిమాన్భావయే ॥

51. శిరీవరమఙ్గై (వానమామలై)

యస్మిన్నంబుజ లోచనోఽమరపతిః ప్రత్యక్షదివ్యాకృతిః
పద్మాక్ష్యా సహ పూర్వసాగర ముఖ శ్చేంద్రం సరోనిర్మలమ్ ।
పద్మాకార విమాన వాసరసిక స్తేజోమయం భాస్కరం
నిత్యం శ్రీ వరమంగళాఖ్యనగరం వందామహే శాశ్వతమ్ ॥

52. తిరుప్పుళిఙ్గుడి

శ్రీమత్కాశిని భూపతి స్స భగవాన్ శ్రీ తింత్రిణీ మందిరే
పూర్వాశావదనో భుజంగశయనః పద్మోద్భవా సంగతః ।
శ్రేష్ఠే వారణ తీర్థరాజ విలసత్తీరే దయావారిధీ
రేజే శ్రీ శ్రుతిసారశేఖర లసన్మూర్తిః ప్రచేతార్చితః ॥

53. తెన్ తిరుప్పేర్

ప్రఖ్యాతో మకరాంక కుణ్డలధరః ప్రాలంబి కర్ణాహ్వయ
స్తద్వల్ల్యా సహ పార్వతీశ వరద స్త్వాసీన రూపోహరిః ।
యోవై భద్ర విమాన మధ్య విలసచ్ఛ్రీశంఖ తీర్థాశ్రయ
స్తస్మిన్ దక్షిణ దిగ్బృహత్పురవరే ధ్యాయామి తం ప్రాఙ్ముఖమ్ ॥

54. శ్రీవైకుణ్ఠమ్

శ్రీవైకుణ్ఠపురే హరి ర్విహరతే వైకుణ్ఠ వల్ల్యాన్విత
స్తన్నాథ స్సుర నాయకస్య వరద శ్రీశ తామ్ర పర్ణీ తటే ।
తత్రై వేంద్ర విమాన భూషణ మణి ర్దివ్యై స్సదా సూరిభి
స్సేవ్యస్స్వాంఘ్రి సరోరుహాశ్రిత భవ ప్రధ్వంసనైక వ్రతః ॥

55. వరగుణమఙ్గై

ప్రఖ్యాతో విజయాసనో విజయకోటీత్యాఖ్య వైమానిక
స్త్వా సీనోదయ దిఙ్ముఖో వరగుణ శ్రీవల్లభ స్తత్పురే ।
నిత్యానంద విధాయకోజ్జ్వలవపు స్సాక్షాత్కృతో వహ్నినా
భాస్వద్భాస్కర చంద్రకోటి సదృశ స్సాకం సురై స్సేవితః ॥

56. తిరుక్కుళన్దై (పెరుఙ్గుళమ్)

ఆనన్దాలయ నామధేయ సహితం యస్మిన్విమానం మహ
త్తీర్థం యత్ర బృహత్తటాకమితివై మాయానటో మాధవః ।
ప్రత్యక్షో హరి దిఙ్ముఖ స్సురపతే ర్దేవ్యాసమం బాలయా
తద్వై దివ్య బృహత్తటాకనగరం చిత్తేసదా భావయే ॥

57. తిరుక్కురుఙ్గుడి

శ్రీమత్ఖ్యాత కురంగనామనగరే తిష్ఠన్ స్వపన్ సంచర
న్నాసీనశ్చ ధరాధరాగ్రవిలసన్ దేవస్స పూర్ణాహ్వయః ।
తాదృక్షందిర నాయికాంజన సరస్తీర్థంచ పంచగ్రహా
ఖ్యాతం తత్ర విమాన మీశ గజయో స్సాక్షాత్కృతః ప్రాఙ్ముఖః ॥

58. తిరుక్కోళూర్

పైశున్యోక్తిపురే భుజంగశయనో నిక్షేపదాతా హరి
ర్దేవీ వల్లవ నాయకీ సహచరశ్శ్రీ తామ్ర పర్ణీ తటే।
ఖ్యాతే శ్రీకరనామ్ని దివ్యశిఖరే రాజద్విమానోత్తమే
విత్తాధీశ్వర వాంఛిత ప్రద విభు శ్చిత్తేఽస్తు మే ప్రాఙ్ముఖః॥

(వానమామలై)

తోతాద్రౌ దేవనాథ స్సురనికరపతే స్తీర్థ మిష్టావర శ్రీ
ర్నందా వర్తం విమానం హరిదిగభిముఖస్తత్ర చాసీనరూపః।
పక్షీశాహీశ సేనాపతి ముఖవిలస త్పార్షదై ర్నిత్యముక్తై
ర్భద్రై ర్ముక్తై ర్యతీంద్రై శ్శిబిరవి శశిభి ర్మార్త్తి మద్భి స్సహాస్తే.

(తామ్ర పర్ణీ తీరత్తి నెమ్బెరుమాన్గళ్)

వైకుంఠ నాథ విజయాసన భూమిపాల
దేవేశ పంకజ విలోచన చోరనాట్యాన్।
నిక్షేప విత్త మకరాయతకర్ణపాశౌ
నాథం నమామి వకుళా భరణేన సార్ధమ్॥

మలైనాడు 13.

59. తిరువనన్తపురమ్ (అనంతశయనమ్)

ఖ్యాతేఽ**నన్తపురే** హ్యనంతశయనే లక్ష్మీపతిః ప్రాఙ్ముఖః
పుణ్యే మత్స్య సరస్తటే ప్రవిమల చ్ఛ్రీహేమ కూటాలయా।
నిత్యం ధార్మిక కేరళేశ వశగ శ్శ్రీ పద్మనాభః ప్రభు
స్స్వక్షా త్ర్యక్ష సమర్చితో వరతను ర్ద్వారత్రయే దృశ్యతే॥

60 తిరువణ్ పరిశారమ్

విఖ్యాతే **సితవాజి చార నగరే** వజ్రీ విమానోత్తమే
శ్రీవక్షాస్తు హరిశ్శ్రితః కమలయా లక్ష్మీసరస్తీరగః।
ఆసీనో వినతాసుతార్చిత పదద్వంద్వః పురస్తాన్ముఖో
యస్తన్యాంఘ్రి సరోరుహస్య మధుపో భూయాన్మనో మే సదా॥

61. తిరుక్కాట్కరై

శ్రీ మన్నీరద సేతునామ నగరే వాత్సల్య వల్ల్యాన్విత
స్తాతోసౌ హరిరేవ కాపిల సరస్తీరే విమానోత్తమే।
తస్మిన్పుష్కల నామకే ఋషిగణై స్సంసేవ్యమానోఽ మరైః
రేజేసౌ కపిలాఖ్య యోగి వరద స్త్వాగస్త్య దిగ్వీక్షణః॥

62. తిరుమూళిక్కళమ్

యచ్ఛీ సూక్తి స్థల మితి మహత్క్షేత్ర వర్యే చ తద్వాన్
దేవో దేవ్యా మధురకచయా సుందరాఖ్యే విమానే ।
ప్రాచీవక్త్రో హరితమునినా సేవితో భాతినిత్యం
తీర్థప్రాంతే సుమహతి నతానన్దన స్సర్వదాసః ॥

63. కుట్టునాట్టు త్తిరుప్పులియూర్

మాయావిష్ణుః కనకలతికా దీర్ఘశార్దూల సంజ్ఞే
క్షేత్రే ప్రజ్ఞా సరసి శుభదే పూర్ణ సూక్తే విమానే ।
ప్రాతర్భాస్వ ద్దిగభివదన స్సప్త యోగీశ్వరాణాం
ప్రత్యక్షోయ స్స మమ హృదయే సర్వదా సన్నిధత్తామ్ ॥

64. తిరుచ్చెజ్ఞనూర్

శ్రీవిష్ణు ర్దేవతాత స్త్వరుణ సరసిజా రక్తనేత్ర స్థలేశః
ప్రజ్ఞా శ్రీశంఖ తీర్థాశ్రిత భువిచ జగజ్జ్యోతి సంజ్ఞే విమానే ।
యో భాతి స్వర్ణ వల్ల్యా సహరి రనుదినం భాతు చిత్తే మదీయే
పశ్చా ద్వక్త్రశ్చ భస్మాసుర తనుమథనాయత్త శంభుః ప్రసన్నః ॥

65. తిరునావాయ్

సశ్రీనావపురే సరోజ సరస స్తీరే విమానోత్తమే
వేదేచైవ బృహత్ప్రసూన రమణీకేళీ విలోలః పరః ।
తస్మైవాత్రముదే ప్రసన్న వదనో నారాయణో దక్షిణా
మాశా మీశ సురాసురేశ నికరై స్సంసేవితో దృశ్యతే ॥

66. తిరువల్లవాழ

పుణ్యేస్మిన్భువి వల్లవేతినగరేऽలంకార దేవో మహా
న్వాత్సల్యాధిక నాయికా విలసితే దివ్యే విమానోత్తమే ।
ప్రఖ్యాతేచ కురంగనామ నగరే ప్రాచీముఖో భాసతే
ఘంటాకర్ణ మహా సురేంద్ర వరదస్తన్నామ తీర్థాంతికే ॥

67. తిరువణ్ వండూర్

సిత భ్రమరపత్తనే కమలనాయికా వల్లభ
స్సముద్ర సమవర్ణవా న్సకలవేద వైమానికః ।
సపశ్చిమముఖ స్సదా వసతి నారద ప్రార్థిత
స్సమస్త ముని పూజితే వృజిననాశ తీర్థాన్తికే ॥

68, తిరువాట్టాఱు

పుణ్యే సాగర నిమ్నగాఖ్య నగరే శ్రీపద్మినీకేశవః
పశ్చాద్దిగ్వదనో భుజంగశయన శ్చంద్రప్రసన్నో హరిః ।
దివ్యాష్టాక్షర సంజ్ఞయా విలసితే శ్రీవ్యోమ యానోత్తమే
గుర్వాకారతయా ముని ప్రభృతిభి ర్ద్వార త్రయే సేవ్యతే ॥

69. విత్తువక్కోడు

విద్వద్గోష్ఠీపురేఽ స్మి న్నభయద భగవాన్ పద్మహస్తా సహాయ
శ్శేషస్యాంకేశయానో యమదిగభిముఖ శ్చక్రతీర్థస్య తీరే ।
నిత్యం బుద్ధించ మహ్యం ప్రదిశతు విశదాం తత్త్వదృగ్వ్యోమ యానం
దూర్వాస ప్రాప్త ఘోరా పదమపి శమితుం చాంబరీష ప్రసన్నః ॥

70. తిరుక్కడిత్తానమ్

శ్రీమత్కటిస్థానపురేఽమృత శ్రీ
నారాయణః కల్పలతా సఖోవ్యాత్ ।
శ్రీభూమి తీర్థాంతిక పుణ్యకోటి
వైమానికో రుక్మమయాంగదాప్తః ॥

71. తిరువాఱన్ విళై

వాతాశీ బలపత్తనేఽతి సుఖదే వ్యాసస్య తీర్థాంతికే
దివ్యే వామన సంజ్ఞయా విలసితే పుణ్యే విమానోత్తమే ।
తస్మి న్నుత్తర దిఙ్ముఖో మనసి మే శేషాసనో నామతో
బ్రహ్మవ్యాస తపః ఫలం ప్రతి ఫల త్వబ్జాసనా వల్లభః ॥

72. తిరువహీన్ద్రపురమ్ (నడునాట్టు త్తిరుప్పతికళ్ 2)

చిత్తే మే రమతా మహీంద్ర నగరా వాసీ భుజంగాశనా
నంద శ్రీసఖ దేవనాయక హరి ర్దేవేంద్ర సాక్షాత్కృతః ।
పూర్వాంభోధిముఖః ఖగేంద్ర సరస స్తీరా శ్రయ స్సర్వదా
శ్లాఘ్యేచంద్ర వినిర్మితేచ భగవాన్ తిష్ఠన్ విమానోత్తమే ॥

73. తిరుక్కోవలూర్

ఏకేన స్వపదా సమస్త వసుధాం లూత్వా ద్వితీయే నఖం
మాత్వా చ త్రిదివే సముద్ధృతపదః పుష్పాలయా వల్లభః ।
కృష్ణ స్తీర్థ తటే త్రివిక్రమ హరి ర్గోష్ఠ్యాలయాఖ్యే పురే
పూర్వాశావదనో మృకండు వరద శ్శ్రీదాఖ్య వైమానికః ॥

74. తొణ్డనాడు 22

శ్రీ కాంచీపురమ్ 1

కాంచ్యాం హస్తిగిరా వభీష్ట వరదో దేవీ బృహన్నాయకీ
తీర్థం శేషసరో విమానమపివై తత్పుణ్యకోట్యా హ్వయమ్ ।
యజ్ఞే పంకజ సంభవస్య వరదః పశ్చాన్ముఖో భాస్వరః
ప్రత్యక్ష స్సకలై స్సురాసురగణై స్సేవ్యోఽ భవత్పార్షదైః ॥

2 తిరువత్తియూర్

హస్తి గ్రామే జగత్యాం గజవర శిఖరి వ్యోమయానే హరిద్రా
దేవ్యా శ్లేషాతిలోకం ఫణిపతి సరస స్తీరభాగే లసన్తమ్ ।
దేవేంద్రాఖ్యాఽర్య సాక్షాత్కృత మతిధవళం సుందర శ్రీనృసింహం
త్వాసీనం పశ్చిమస్యాం నతజన శరణం త్వాం శరణ్యం ప్రపద్యే ॥

75. అష్టభుజమ్

దేవో హ్యష్టభుజో గజేంద్రవరదః పద్మోపరిస్థాధవో
వ్యోమాకార విమాన మణ్డిత తను శ్చక్రాయుధోద్యత్కరః ।
తీర్థేదన్తి సరోవరస్య కిరణా మూర్తిః ప్రతీచీముఖో
నిస్సాధారణ మూలకారణ పదై ర్వాచ్యో హరిః పాతునః ॥

76. తిరుత్తణ్గా దీప ప్రకాశర్

వాగ్దేవీ వరదో రమా మరతకా దీప ప్రకాశో హరిః
ప్రత్యగ్గ్ర గ్వదన స్సరశ్చ విమలం సారస్వతం సర్వదమ్ ।
తత్ర శ్రీకర నామ్ని సోమరుచిరే పుణ్యే విమానోత్తమే
భ్రామ్య త్సంసృతి చక్ర భంగకరణీ విద్యార్థిభి స్సేవ్యతే ॥

77. వేళుక్కై

శ్రీ బహ్వపురి దేవనాయకదిశా వక్త్రో భృగుప్రార్థిత
స్తత్ర శ్రీర్మచు కుందనాయక హరి ర్బహ్వాఖ్యయా పద్మయా ।
యుక్తో హేమ సరస్తటేచ కనక శ్రీమద్విమానోత్తమే
తిష్ఠ న్నర్థి సమూహ కల్పక తరుః కారుణ్యావారాంనిధిః ॥

78. పాడగమ్

శ్రీ మత్పాటక పత్తనే విహరతే శ్రీపార్థ దూతో హరీ
రుక్మిణ్యా సహ మత్స్య తీర్థనికటే భద్రే విమానోత్తమే ।
ఆసీనో హరి దిఙ్ముఖశ్చ సుచిరం శ్రీసత్యభామాఖ్యయా
నాయక్యాసహ మోదతేచ హరిత ప్రత్యక్షరూపాన్వహమ్ ॥

79. నీరకమ్

ఖ్యాతే నీరనికేతనేచ విమలం చాక్రూర తీర్థం మహ
త్తత్తీరే చ జగద్విమాన మపి తద్దేవీ చ సర్వం సహా ।
పూర్వాశాభిముఖః ప్రసన్న వదన స్త్వక్రూర సాక్షాత్కృత
స్సర్ఫూణా మపి వాంచిత ప్రద హరి ర్నామ్నా జగన్నాయకః ॥

80. (కచ్చిప్పేరుమాళ్ కోయిల్) నిలాత్తిజ్గళ్ తుణ్డమ్

కచ్చిఖ్యాత మహాపురేఽ తిశుభదే శ్రీచంద్ర తీర్థాశ్రయో
భాస్వత్సూర్య విమాన భూషణమణిః పశ్చాన్ముఖో భాస్వరః ।
ప్రత్యక్షో గిరిజాపతే ర్జలధిజా నిస్తుల్య రూపాభిదా
నామ్నా తత్రహి చంద్రికా శశిముఖో దేవోఽ ద్య విద్యోతతే ॥

81. ఊరకమ్

గ్రామ గ్రహాఖ్యాత పురే వసంతం
త్రివిక్రమం తస్యచ పశ్చిమస్యామ్ ।
సుధాశ్రయం శేషనరశ్చ నిత్యం
నమామి సారాఖ్య విమాన వర్యమ్ ॥

82. తిరువెఃకా

దేవః కోమల నాయికా ప్రియతమః ఖ్యాతో యథోక్తార్థకృత్
శ్రీమాన్ తత్రహి వేదసార విహితే శ్లాఘ్యే విమానోత్తమే ।
ప్రత్యగ్దిగ్వదనో హ్యనంత శయన స్తీర్థం తటాకాహ్వయం
పశ్యన్నేవ తటాక సంభవమహా భక్తప్రసన్నోఽ భవత్ ॥

83. కారకమ్

శ్రేష్ఠే **మేఘ నికేతన** స్థలవనే రామామణేర్వల్లభ
శ్శ్రీవిష్ణుం కరుణాకరాస్థితమముం రమ్యే విమానోత్తమే ।
ధ్యాయా మ్యన్వహ మంబరీష సరస స్తీరే యమాశాముఖం
పూర్వం మేఘనికేతనాఖ్య ఋషిణా సాక్షాత్కృత స్సర్వదా ॥

84. కార్వానమ్

మేఘాకారపురే దరాధర సర స్తీరేచ చోరాహ్వయః
పుణ్యే పుష్కల నామ్ని మధ్య విలసన్ శ్రీమద్విమానోత్తమే ।
విష్ణు శ్చోత్తర దిఙ్ముఖ స్సరసిజాసక్త స్సమస్తాశ్రయ
శ్చిత్తేమే సతతం కరోతు వసతిం గౌరీ ప్రసన్నః ప్రభుః ॥

85. తిరుక్కళ్వనూర్

ఖ్యాతే చోరపురోఽ భయప్రద రమానాథస్తు పశ్చాన్ముఖ
స్తీర్థం నిత్యసరో విమానమపివై తద్వామనం నామతః ।
గీతశ్శ్రీపరకాల దివ్యమునినా చాశ్వత్థ నారాయణం
త్రాతుం యోఽవ తతార తస్య చరణ ద్వంద్వం శ్రయా మన్వహమ్ ॥

86. పవళ వణ్ణర్

ప్రవాళవల్ల్యాసహ విద్రుమాభః
ప్రవాళనామ్నా ప్రథితా విమానే ।
పశ్చాన్ముఖో భాతి సురేంద్ర తీర్థ
తీరేచ తిష్ఠన్ యమళామరార్థమ్ ॥

87. పరమేశ్వర విణ్ణగరమ్

యత్రై రమ్మద తీర్థ మద్భుత తమం వైకుణ్ఠ వల్లీరమా
ప్యాగస్త్యాభి ముఖం ముకుందవరదం తద్వల్లభా భీష్టదమ్ ।
తత్రాసీన శయాన పాదగమన స్తిష్ఠన్ననేకాకృతి
స్తత్ర శ్రీః పరమేశ్వరాంబరపురే వైకుణ్ఠనాథః పరః ॥

88. తిరుప్పుళ్ కుళి

శ్లాఘ్యే స్మిన్కుసుమావటే మరతక శ్రీర్వీర కోట్యాహ్వయ
శ్రీమత్పుణ్య విమాన మధ్య విజయ శ్రీరాఘవః ప్రాఙ్ముఖః ।
ఆసీనశ్చ జటాయు తీర్థ విలసత్తీరే జటాయోః పరై
ర్దుష్ప్రాపాచల పద్మ సంభవ పదం ప్రాదా ద్దయావారిధిః ॥

89. తిరునిన్రవూర్

తిష్ఠన్ పుర్యాం జలధి తనయా మస్య సూర్న్వామతోవై
భక్తప్రేమావరుణ వరదో వారుణం తత్సరశ్చ ।
పాపారణ్యానలరుచి సమం చోత్పలాఖ్యం విమానం
సర్వానే తాన్ప్రతి................................. కురుష్వ ॥

90.తిరువెవ్వుళ్

వీక్షాటవీ విజయకోటి విమానవర్యం
హృత్తాప నాశన సరః కనకాఖ్యదేవీ ।
శ్రీవీరరాఘవ హరి శ్శ్రిత పారిజాత
శ్శ్రీశాలిహోత్రవరదో హరిదిఙ్ముఖోఽవ్యాత్ ॥

91. తిరునీర్మలై

శ్రీమన్నీర ధరాధరేంద్ర శిఖరే తిష్ఠ న్పురస్తాన్ముఖ
స్తీరస్థో మణి కర్ణికాఖ్య సరసో నామ్నాపి తిష్ఠన్హరిః ।
దేవః పంకజవాసినీ ప్రియసఖో నీరాద్రి వై మానిక
స్తద్దేశాధిప చక్రవర్తి వరదో దద్యాత్సువిద్యాం మమ ॥

92. తిరువెడందై

కల్యాణాఖ్యే విమానే సకల సురనుతే భేదనాఖ్యాత పుర్యాం
తిష్ఠన్ కల్యాణ తీర్థా శ్రయతలరుచిరే నిత్యకల్యాణనామా ।
మార్కండేయ ప్రసన్నో హరి దిగభిముఖో నిత్యకల్యాణకారీ
శ్రీమాన్విష్ణుశ్చ లక్ష్మిర్దిశతు ఝుడితి నః కోమలా మఙ్గలాని ॥

93. తిరుక్కడల్ మల్లై

నామ్నా సాగర పర్వతే శ్రుతినుతే నిత్యేవిమానే ఒ ద్భుతే
పశ్చాన్నిర్మల పుణ్డరీక సరసః ప్రాచీప్రదేశేక్షణః ।
లక్ష్మ్యా భూమి సమాఖ్యయా చ విహరన్ భక్తావనే దీక్షితో
విజ్ఞానాకర పుణ్డరీక ఋషిణా స్సాక్షాత్కృతో భాసతే ॥

94. తిరువల్లిక్కేణి

ఖ్యాతే కైరవిణీ సరశ్శ్రితపురే శేషే విమానోత్తమే
పూర్వాంభోధి సమీక్షణం చ సతతం శ్రీరుక్మిణీ సంశ్రితః ।
సంసారాంబుధి తారకః ప్రణమతాం గీతార్థ సందాయినం
పార్థాయైవ చ పార్థసారథిమహం ధ్యాయామి నిశ్శ్రేయసే ॥

95. తిరుక్కడికై (ఘటికాచలమ్)

యస్మిన్కల్పమ్మృతా ఖ్యయా లలనయా లక్ష్మ్యాలలన్ లక్ష్యతే
లోకైర్యోగ నృకేసరీ కమల భూ భావాశయా తప్యతే ।
యస్మిన్మారుతినా సుధామయ సరస్తీరే పురస్తాన్ముఖం
తం వందే ఘటికాచలం ప్రతిదినం సింహాగ్రవై మానికమ్ ॥

96. తిరువేఙ్గడమ్ తిరుప్పతి (వడనాడు 12)

శ్రీ శేషాచల మూర్ధ్ని వేంకటపతి స్సర్వార్థదః ప్రాఙ్ముఖ
స్తీర్థం స్వామి సరో విమానమపి తత్రానంద ధామేతి చ ।
శ్రీవైకుణ్ఠ మపాస్య తత్ర రసికః పద్మోపరిస్థాఖ్యయా
నాయక్యా సహ మోదతే త్రిజగతాం భృత్యైప్రసన్నః పరః ॥

97. శిజ్గవేళ్ కున్ఱమ్, (శ్రీమదహోబిలమ్)

నిత్యం శ్రీమదహోబిలే ప్రవిలసల్లక్ష్మీ నృసింహో మహా
న్రాజ ద్ధేమ గుహా విమాన విలసన్మధ్యస్థ గర్భ గ్రహమ్ ।
ప్రహ్లాదస్య యథా గురుస్తను భృతాం తత్వో పదేష్టా జగ
త్యధ్యాస్తే భవనాశినీ పరిసరే సర్వత్ర విద్యోతతే ॥

98. తిరువయోధ్యై

ఖ్యాతాయోధ్యానగర్యాం రఘుకుల తిలకం సీతయాఽలంకృతాంగం
కౌబేరే పుష్పకాఖ్యే శశితను ధవళే వ్యోమయానే విశాలే ।
ఆసీనం చోత్తరాశాముఖ మనుభరత ప్రార్థనా పారిజాతం
స్థాణ్వాది ప్రాణి మోక్ష ప్రద మధి సరయూ తం శరణ్యం ప్రపద్యే ॥

99. నైమిశారణ్యమ్

శ్రీమన్నై మిశ కాననేతు భగవాన్ శ్రీదేవరాజోహరి
ర్లక్ష్మీశ్చోపిచ శాన్తి తీర్థ నికట స్థాయీ విమానే హరౌ ।
తత్రేందోర్వరద స్సురేంద్ర హరితం సంవీక్షమాణో భవ
ద్దేవేంద్రం నరకాత్ర సంతమధికం సంరక్షితా రక్షతు ॥

100. సాలగ్రామమ్

సాలగ్రామ ధరాధరే శుభకరే శ్రీచక్రతీర్థాశ్రయే
శ్రీమూర్తి స్సకలై స్సమర్చిత పదద్వంద్వః పురస్తాన్ముఖః ।
బ్రహ్మేశాన వరప్రదాన సుముఖ శ్రీ దేవికా వల్లభ
శ్శ్రీమద్వ్యోమ విమాన భూషిత తనుర్నానాకృతీ రాజతే ॥

101. బదరియాశ్రమమ్ (బదరికాశ్రమమ్)

ప్రఖ్యాతే బదరీ వనే వ్యుపదిశన్ తత్వం నరస్య స్వయం
శ్రీమత్తత్వ విమాన మధ్య విలస న్నారాయణః పద్మయా ।
ప్రాచీ దిగ్వదన స్సదాచ బదరీ తీర్థప్రియో యో భవ
త్తత్వజ్ఞాన మలభ్య మోక్షజనకం మహ్యాం దిశత్వద్య సః ॥

102. తిరుక్కణ్ణజ్కుడినగర్

ఖ్యాతే దేవప్రయాగేఽసిత జలదహరిః పుణ్డరీకా సహాయ
స్తీర్థం సన్మంగళాఖ్యం భువి విదితతమే మంగళే వ్యోమయానే ।
తిష్ఠన్ప్రాచీ ముదీక్షన్నమిత కరుణయా భాతి వాల్మీకి శిష్య
ప్రేష్ఠర్షి స్తూయమానోఽఖిల జగదుదయ స్థేమ సంహారకారీ ॥

103. తిరుప్పిరతి

సహపరిమళ వల్ల్యా ప్రీతి పుర్యాం విమానే
పరమ పురుషనామా దివ్య గోవర్ధనాఖ్యే ।
నివసత సరసశ్శ్రీమానసాఖ్యస్య తీరే
కలశజ దిశమీక్షన్ పార్వతీ సుప్రసన్నః ॥

104. తువరై (ద్వారకై)

అష్టాభిర్మహిషీభి రత్ర విహరన్ శ్రీ ద్వారకాయాం ప్రభు
ర్గోమత్యాస్థల హేమకోటి విదితే దివ్యే విమానే శుభే ।
ద్రౌపద్యాపది చిత్ర భూరి పటదః కల్యాణ నారాయణః
ప్రత్యగ్దిగ్వదనః కరోతు ధిషణాం నిత్యం నిజేజ్యావిధౌ ॥

105. వడమథురై (బృందావనమ్)

శ్రీరాధా రమణ స్తదిష్ట దయితా బృందావనే నాయికా
శ్రీగోవర్ధన నామకో గిరివర సద్వ్యోమయానం మహత్ ।
తస్యాశ్చాఖిల చిన్తి తార్థ వరదః ప్రాచీముఖో భాసతే
తత్తీర్థం వసనాపహారమితి వై శ్రీగోపికానాం పురా ॥

106. తిరువాయ్ప్పాడి (గోకులమ్)

విఖ్యాతే భువి గోకులే విలసతి. శ్రీగోపికా వల్లభ
స్తస్యైకా రమణీమణి ర్ద్యుమణిభా శ్రీరుక్మిణీ నాయికా ।
తత్తీర్థం యమునా పునశ్చదయితా శ్రీసత్యభామేతి వై
హేమాఖ్యంచ విమాన మస్య దయితం శ్రీనందగోపార్చితమ్ ॥

107. తిరుప్పాఱ్కడల్ (క్షీరాబ్ధి)

ఖ్యాతం క్షీరాబ్ధినాథం కలశజలధిజా భూమి సంవాహితాంఘ్రిం
తీర్థం దివ్యం సుధాఖ్యం కలశభవ దిశం వీక్షమాణం సురేడ్యమ్ ।
అష్టాంగాఖ్యే విమానే ధవళమృదుతరే శేషభోగేశయానం
ప్రాదుర్భూతం విభూత్యై శ్రుతి విమలహృదాం విశ్వరూపం ప్రపద్యే ॥

108. శ్రీ వైకుణ్ఠమ్

శ్రీమద్వైకుణ్ఠధామ్ని ప్రథిత విరజయాఽలంకృతే దివ్యలోకే
నిత్యేనన్తాంగయుక్తే శ్రుతిశిఖర నుతే వ్యోమయానే చ లక్ష్మ్యా ।
ఆసీనం చాదిశేషే కలశభవదిశం వీక్షమాణం సురేడ్యం
గంభీరోదారభావం సకల సురవరం వాసుదేవం ప్రపద్యే ॥

పురాణ స్థలజ్గళిల్ మేల్నాట్టు త్తిరుప్పతియాన శ్రీ తిరునారాయణపురమ్

ప్రఖ్యాతోన్నత **యాదవాద్రి** శిఖరాభేదే విమానోత్తమే
శ్రీనారాయణ దివ్యనామ భగవాన్ లక్ష్మీ ముఖాబ్జాంశుమాన్ |
కల్యాణీ సరసస్తటేఽతి శుభదే ప్రాచీముఖో భాసతే
పక్షీశాహిత దివ్య వజ్రమకుటో దేవైర్దినం సేవ్యతే ||

పుష్కరక్షేత్రమ్

పరమపురుషనామా పుణ్డరీకా సహాయో
హరిదిశ మభిపశ్యన్ మంగళాఖ్యే విమానే |
విలసతి నితరాం శ్రీమఙ్గళాఖ్యాత తీర్థే
బహుముని నికరేభ్యః **పుష్కరే** సుప్రసన్నః ||

శ్రీ గోవర్ధనమ్

శ్రీ గోవర్ధన పర్వతే ప్రతిదినం గోవర్ధనేశం ప్రభుం
వందే తస్యచ వల్లభాం శుభగుణాం శ్రీసత్యభామామపి |
శుద్ధం బ్రహ్మ సరశ్చమంజుళ గుహారూపం విమానం మహ
త్ప్రాగ్దృష్టిం సురనాయకార్చిత పదం సర్వార్థి కల్పద్రుమమ్ ||

చతుర్ముఖ బ్రహ్మణా నారదాయోప దిష్టః దివ్యస్థలాదర్శః సమాప్తః

శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః

అష్టోత్తర శత దివ్యదేశ స్తుతిః

శ్రీ కాంచీ ప్ర.భ. అణ్ణంగరాచార్య స్వామి కృతిః

శఠవైరి కలివైరిముఖ సూరి వినుతాన్
ప్రథమాం నవిభవాంశ్చ సశతాష్ట నిలయాన్।
భువి దిక్షు సకలాసు లసతోఽత్ర మహితాన్
స్తుతి పద్యనిచయేన కలయామి హృదయే ॥

చతుర్దశేతి ప్రథితేషు కాంచీలలామభూతేషు శుభస్థలేషు।
విరాజమానాన్ కరిశైలనాథ దేవాధిరాజ ప్రముఖాన్ స్తవాని ॥

1. శ్రీ హస్త్యద్రినాథ భగవతస్స్తుతిః

శ్రీ భూతయోగి శఠజిత్పరకాల సూరి
ముఖ్యైర్మహామునివరై రుపగీత భూమన్।
బ్రహ్మాధ్వరోదిత ! నతార్తి హృతి ప్రవీణ!
హస్త్యద్రినాథ భగవన్ ! శరణం మమాసి ॥

2. శ్రీ యథోక్తకారి భగవత్స్తుతిః

శ్రీమత్సరోముని ముఖైః ప్రథమైర్మునీంద్రైః
శ్రీభక్తిసార శఠజిత్కలిజిత్కవీంద్రైః।
ఉద్గీత వైభవ ! యథోక్త కృదీశ ! వేగా
సేతో ! ముకుంద ! విజయీభవ భక్తవశ్య ॥

చతురానన కలితాధ్వర పరిపాలన కారిన్ !
సరసీముని జనన స్థల శుభవీక్షణదాయిన్।
క్షితిసారజ ముని పుంగవ కణికృష్ణ మహాత్మ
ప్రతిబోధిత పరమాద్భుత గుణ! నాథ! దయస్వ ॥

3. అష్టభుజ భగవత్స్తుతి :

సంస్తూయమాన ! మహదాహ్వయ దివ్యసూరి
శ్రీమత్కలిద్విడభిధాన కవీశ్వరాభ్యామ్।
స్వామిన్ ! దయాజలనిధేఽష్ట భుజాస్పదేశ !
క్షిప్రం సముద్ధర భవార్ణవ పాతినం మామ్ ॥

4. కామాసికా క్షేత్రనాథ భగవత్స్తుతిః

శ్రీమన్మహత్తర మునీంద్ర కలిద్విడాఖ్య
సూరీంద్రగీత! దితిజాన్వయ మూల ఘాతిన్।
ప్రహ్లాద భక్తిభరగోచర దివ్యమూర్తే !
కామాసికా నరహరే ! మయి ధేహి భద్రమ్ ॥

5. దీప ప్రకాశ భగవత్స్తుతి :

శ్రీమత్కలి ప్రమథనాహ్వయ సూరిగీత !
వేదాంత సూరి జననస్థల మీక్షమాణ।
దీపప్రకాశ నను శీతవన స్థలేశ !
సంసార సింధు పతితం పరిరక్షతాన్మామ్ ॥

6. ఊరగక్షేత్ర స్థ త్రివిక్రమ భగవత్స్తుతిః

మహోరగ స్థలేశ్వర ! ప్రసిద్ధవై భవ ప్రభో
మహామునీంద్ర భక్తిసార నీలయోగి సంస్తుత।
ఖరూప మేఘరూప నీరరూప దేవ సంవృత
త్రివిక్రమ ప్రభో ముదా కటాక్షయస్వ మాం సదా ॥

7. గగనరూపి భగవత్స్తుతి : (కార్వానమ్)

ఉరగావసథే కలితాస్పద భో, గగనాకృతిదేవ మహామహిమన్।
పరకాల కవీడిత ! భక్తజనప్రియ దానరత ! ప్రణతం కురు మామ్ ॥

8.మేఘరూపి భగవత్స్తుతిః

పరకాల మునీంద్రేణ స్తుతాయ ఘన రూపిణే।
ఉరగక్షేత్రవాసాయ హరయే కలయే నతిమ్ ॥

9. నీర రూపి భగవత్స్తుతిః

కలిరిపు మునివరకృత నుతి ముదితమ్
నతజన సముదయహృది కృతవసితమ్।
జలతనురితి భువి సువిదిత మనఘమ్
సురవర మహ మిహ హృది దధదీడే ॥

10 చోరనాథ భగవత్స్తుతిః

శ్రీకలి ప్రమథన స్తుతి లక్ష్యం దేవతాంతర నికాయ్య నిలీనమ్।
భక్త చిత్ర హరణ ప్రవణం త్వాం చోరనాథ భగవన్ ప్రణమామి ॥

11. జ్యోత్స్నేందు వక్త్ర భగవత్స్తుతిః

జ్యోత్స్నేందు వక్త్ర భగవాన్ ! కలివైరి సూరి
స్తోత్రైక పాత్ర ! కరుణార్ణవ ! దీనబంధో ।
సర్వత్ర సంనిదధతోఽపి కుతోను తేఽభూత్
వాసోఽన్యదైవతగృహే! భవ సర్వదృశ్యః ॥

12. ప్రవాళవర్ణ భగవత్స్తుతిః

భవార్ణవ ప్లవాయిత స్వదివ్య సూక్తిరాశినా
కలిద్విషా మునీశ్వరేణ కీర్తిత ప్రభావ భో ।
సరోరుహాక్ష ! శంఖ చక్రజుష్ట పాణి పఙ్కజ
ప్రవాళవర్ణదివ్యగాత్ర ! పాహిమాం భవార్ణవాత్ ॥

13. శ్రీవైకుణ్ఠనాథ భగవత్స్తుతిః

విఖ్యానతామ్ని పరమేశ్వర దివ్యధామ్ని శ్రీమత్కలి ప్రమథనేన మునీశ్వరేణ।
సంకీర్తితం ప్రథిత పల్లవరాజ జుష్టం వైకుణ్ఠనాథ భగవంతముపాసిషీయ ॥

14. శ్రీ పాణ్డవదూత భగవత్ స్తుతి :

శ్రీభూతయోగి మహదాఖ్య కలిఘ్న భక్తిసారాఖ్యయోగి పరికీర్తిత దివ్యకీర్తే ।
కాంచీమతఙ్గజ ! మహిష్ఠమనోహరాంగ ! శ్రీపార్థదూత భగవన్ ! పరిపాహి నస్త్వమ్ ॥
ఇత్థం కాఞ్చిస్థితా దివ్యదేశా ఏతే చతుర్దశ । ఉపాశ్లోక్యన్త; వర్ణ్యన్తే క్రమేణాషా సమీపగాః ॥

15. తిరుప్పుట్కుళి క్షేత్రమ్

తిరుప్పుట్కుళీతి ప్రసిద్ధాపదేశే శుభే దివ్యదేశే జటాయోర్నిషేవ్యమ్ ।
రణే పుఙ్గవం త్వాం జయేనోల్లసన్తం రఘూత్తంస మీడే కలిధ్వంసి జుష్టమ్ ॥

16. తిరునిన్ఱవూరు

తిరునిన్ఱవూరితి శుభాఖ్యయోజ్జ్వలే పరకాలసూరి పరికీర్తితేఽనఘే ।
శుభధామ్ని దీప్తమిహ భక్తవత్సలం హృది యే వహంతి ననుతే మమేశ్వరాః ॥

17. తిరువెవ్వుళూరు

వీక్షారణ్యే కిం గృహస్థాన సేవ్యం వీక్షామాత్రాత్ పావయన్తం ధరిత్రీమ్ ।
భూసారాఖ్యక్షేత్రజ శ్రీకలిద్విట్ సూరిస్తుత్యం రాఘవం వీరమీడే ॥

18. తిరునీర్మలై

శ్రీతోయాద్రౌ కృతచిరవసతిం ద్వైతీయా కాంతిముని వినుతమ్ ।
లక్ష్మీనాథం జలనిభవపుషం స్తుత్వా తాప ప్రశమ ముపాగామ్ ॥

19. తిరువిడవెన్దై

నిత్యకల్యాణనామాంచితే పావనే దివ్యదేశే స్థితం శ్రీవరాహప్రభుమ్ ।
శ్రీకలిద్విణ్మని స్తోత్రపాత్రం హరిం చింతయే సన్తతం వన్దిషీయానిశమ్ ॥

20. తిరుక్కడల్‌మల్లై – మహాబలిపురమ్

జలధేర్నికటే సుపవిత్రతటే శయితం కలిజన్మని భూతనుతమ్ ।
స్థలశాయి సమాఖ్య హరిం సతతమ్ నను చింతయ తామస మానస హే ॥

21. శ్రీ ఘటికాచల : (చోళసింహపురమ్)

ఘటికాచలవాస కృతాదరణం కలిజిన్మహదాహ్వాయ సూరినుతమ్ ।
సకలామయ శాంతి కరం నృహరిమ్ భగవన్తమహం హృదయే నిదధే ॥

22. తిరువల్లిక్కేణి – శ్రీ కైరవిణి

శ్రీమత్తైకరవిణీ తటే కృతపదం, శ్రీమన్మహాయోగినః
శ్రీభూసార పురావతీర్ణయమినః శ్రీమత్కలిధ్వంసినః ।
స్తోత్రైరుజ్జ్వల దివ్యగాత్ర మమితై రాభూషణై ర్భూషితం
గీతాచార్య మహర్నిశం హృది దధే శ్రీ పార్థ సూతం హరిమ్ ॥
తుణ్డీరమణ్డలస్థ ద్వావింశతి దివ్యదేశ విషయమిదమ్ ।
స్తోత్రం హృది దధతే యే తేషాం చరణౌ సదా వృణే శరణమ్ ॥

అథ చోళమణ్డలేశ స్తుతిః

1. శ్రీ రఙ్గమ్

సూరీంద్రై ర్దశభిశ్చ కీర్తిత మథ శ్రీవిష్ణుచిత్తాత్మజాం
గోదాం కామితవంత మప్రతిమయాం ప్రీత్యా తయా సంగతమ్ ।
సర్వైః పూర్వగురూత్తమైశ్చ మునిభిః శ్రీనారదాద్యైర్ముహుః
జుష్టం దివ్యమరుద్వృధా తటశయం శ్రీరఙ్గనాథం భజే ॥
శ్రీమద్వర వరమునిరా డన్తేవాసీతి విశ్రుతో భువనే ।
శ్రీశైల మన్త్రవక్తా శ్రీరంగేశో హి దైవతశ్రేష్ఠః ॥

2. తిరువెళ్ళరై – శ్వేతాద్రిక్షేత్రమ్

విష్ణు చిత్తమునినా పరకాలాభిఖ్య దివ్యకవినా స్తుతకీర్తిమ్ ।
శ్వేత శైలనిలయం భగవన్తం పుణ్డరీకనయనం ప్రణమామి ॥
శ్వేతాద్రినాథో భగవాన్ పుణ్డరీకాక్షనామ్నా ప్రథిః ।
శ్రీభట్టనాథ పరకాల సూరిభ్యాం స్తుతః ॥

3. ఉత్తమర్ కోవిల్ – కరంబనూర్ క్షేత్రమ్

పరకాల కవిస్తుతి లబ్ధముదం సుపవిత్ర కవేర సుతా తటగమ్ ।
ప్రథితోత్తమనామ జుషం పరమం పురుషం సతతం హృది భావయత ॥

4. అన్బిల్ దివ్యదేశః – ప్రీత్యాదరక్షేత్రమ్

శ్రీభక్తిసార యమిరాడుపగీత సంజ్ఞం ప్రీతిస్థలీతి భువనే ప్రథమానకీర్తిమ్ ।
అన్బిల్ సమాఖ్య శుభదేశ మశేషభోగ్యం సంభూషయన్ ఫణిశయ! ప్రణతే ప్రసీద ।

5. ఉరైయూరు దివ్యదేశః – నిచుళాపురీ

మునివాహన సూర్యవతారవశాన్మహితే సహితే మహితై ర్విబుధైః ।
పరకాలనుతే హ్యురయూరభిధే నిచుళానగరే విజయస్వ హరే॥

6. తఞ్జామామణిక్కోవిల్ – తఞ్జక్షేత్రమ్

కలిద్వేషి సూరీంద్ర చిత్తే లసన్తం వసన్తం చ తఞ్జాహ్వయే దివ్యదేశే
హరిం నీలమేఘాభిధానం రమేశం సదా చింతయేథా ముదా ముగ్ధచిత్త ॥

7. పుళ్ళంపూదఙ్గుడి దివ్యదేశః

పుళ్ళం పూతఙ్గుడి శుభనామ్నా – యుక్తే శ్రీమత్కలిరిపుగీతే ।
పున్నాగాఢ్యే సుమహితదేశే – భాన్తం దేవం హృదయ భజస్వ ॥

8. తిరుప్పేర్నగర్ – అప్పక్కుడుత్తాన్ సన్నిధిః

భక్తిసార శఠజిత్కలిజిద్భిః భట్టనాథమునినా చ సుగీతమ్ ।
సహ్యజాతటశయం మహదాఖ్యక్షేత్రనాథ మిహ చింతయ చిత్త ॥

9.ఆదనూరు దివ్యదేశః – కామధేను క్షేత్రమ్

ఆదనూరితి శుభా హ్వాయయుక్తే కామధేను నగరే కలిహన్త్రా ।
యోగినా స్తుతమమేయ గుణాఢ్యం భక్త భోగ్య భగవన్తముపాసే ॥

10. తిరువళుందూర్ దివ్యదేశః

కలిధ్వంసి సూరీంద్ర గీతం గుణాఢ్యం హరిం గోసఖాభిఖ్య మానన్ద నిఘ్నమ్।
అళందూరభిఖ్యాత దివ్య స్థలేశం సదా చింతయేయం ముదా కీర్తయేయమ్॥

11. తిరుక్కుడన్దై దివ్యదేశః – శ్రీకుంభఘోణమ్

గోదా శ్రీపరకాలసూరి శఠజిత్ శ్రీభక్తి సారాభిధ
శ్రీమద్భట్ట కవీంద్ర కారితనయ శ్రీమన్మహాయోగిభిః ।
గీతం శ్రీయుత కుంభఘోణ నిలయం పర్యాప్తహీనామృతం
దేవం శార్ఙ్గధరం సదా హృదయ ! హే సంచింతయేథా ముదా ॥

12. తిరుపులియూరు దివ్యదేశః – ఛలశయన క్షేత్రమ్

లఘు వ్యాఘ్ర దివ్యస్థలేశం రమేశం – కలిధ్వంసి యోగీంద్ర గాథోపగీతమ్ ।
ఫణీంద్రం ఛలేనాధిశయ్య ప్రభాన్తం – ప్రభుం వందిషీయానిశం సంగసీయ॥

13. తిరుచ్చేఱై దివ్యదేశః – సుగంధపురీ

కలిజిన్ముని మానస వాస రుచి – ప్రచురం రుచిరం రుచిరాభరణమ్ ।
పురి సారసమాహ్వాయ భాజి ముదా – వసతిం దధతం భజ సారపతిమ్ ॥

14. తిరునఱైయూరు దివ్యదేశః – సారక్షేత్రం

గాథానాం శతకేన దివ్యకవినా శ్రీమత్కలిధ్వంసినా
గీతం శ్రీనిలయాఖ్యయా భువి లసత్ ఖ్యాతిం సుగంధాలయమ్ ।
ప్రాధాన్యం శ్రియ ఏవ విభ్రత మధిష్ఠాయోల్లసన్తం హరిం
వాచా స్తౌమి హృదా భజామి శిరసా వందే ముదా సన్తతమ్ ॥

15. తిరువెళ్ళియఙ్గుడి దివ్యదేశః – శుకక్షేత్రమ్

తిరువెళ్ళియఙ్గుడీతి ప్రఖ్యాతం – దివ్యదేశ మభిరామమ్ ।
అధిశయిత వన్తమీశం – పరకాల కవీన్ద్ర కీర్తితం స్తౌమి ॥

16. తిరువిన్దళూరు దివ్యదేశ :

వేదామోద విమాన – చ్ఛాయా మాశ్రిత్య ఫణి పతౌ శయితమ్ ।
ఇన్దుపుర నాథమీడే – పరిమళరఙ్గం కలిద్విడు పగీతమ్ ॥

17. తిరుక్కణ్డియూరు దివ్యదేశః

కణ్డియూరు సమాఖ్యాత స్థలేశం కలిజిన్నుతమ్ ।
హరశాప హరం దేవం శిరసా ప్రణతోఽస్మ్యహమ్ ॥

18. శ్రీ చిత్రకూట దివ్యదేశః

శ్రీచిత్రకూటే వినుతే మహద్భ్యాం – శ్రీమత్కలిద్విట్ కులశేఖరాభ్యామ్ ।
గోవిన్దరాజం భగవన్తమీడే – దృష్ట్వా పునానం నటరాజమీశమ్ ॥

19. తిరుక్కణ్ణపుర దివ్యదేశః

శ్రీవిష్ణుచిత్త కులశేఖర కారిసూను గోదా కలిద్విడుపగీత మహాప్రభావమ్ ।
శ్రీకృష్ణ దివ్యనగరే నివసన్తమీడే శ్రీశౌరిరాజ భగవన్త మనన్త కీర్తిమ్ ॥

20.తిరుక్కణ్ణఙ్గుడి దివ్యదేశః

కణ్ణఙ్గుడీతి జగతి ప్రథితే పవిత్రే క్షేత్రే లసన్తమనఘం ఘనమేచకాఙ్గమ్ ।
గీతం కలిప్రమథనేన కవీశ్వరేణ లక్ష్మీపతిం ప్రణమతాం సకలార్థ సిద్ధిః ॥

21. తిరుక్కణ్ణమజ్జై దివ్యదేశః

తిరుక్కణ్ణ మజ్జాఖ్య దివ్యాలయేశం కలిద్వేషి సూరీంద్ర గాథోపగీతమ్ ।
ప్రపద్యే హరిం భక్తవాత్సల్య సిన్ధుం బృహత్సింధునామ్నా ప్రసిద్ధం ముకున్దమ్॥

22. తిరువిణ్ణగర దివ్యదేశః

శఠద్విట్ కలిద్విణ్మహాయోగి గీతం నమద్భక్త సంరక్షణైక ప్రవీణమ్ ।
స్వతుల్య ప్రహీణత్వ కీర్త్యా లసన్తం ముకున్దం జగన్మూలకన్దం ప్రపద్యే ॥

23. నన్దిపుర విణ్ణగర దివ్యదేశః

సర్వజన మోహజనకోత్తమ శుభాఙ్గం పాణి లసదుల్బణ రథాఙ్గ శుభ శఙ్ఖమ్ ।
శ్రీకలిజిదాఖ్య ముని గీత మహిమానం నన్దిపుర విణ్ణగరనాథముపసేవే ॥

24 కూడలూరు దివ్యదేశః

చోళమణ్డలోపశోభి కూడలూరు పత్తనే
స్వీయ దివ్య వైభవానభిజ్ఞతా విశేషితమ్ ।
శ్రీకలిద్విడాఖ్యయోగి కీర్త్యమాన వైభవం
వన్దిషీయ సున్దరాఙ్గ మిందిరాపతిం హరిమ్ ॥

25. కపిస్థల దివ్యదేశః

నదీతీర శాయీత్యభిఖ్యా విశిష్టం నుతం భక్తి సారేణ యోగీశ్వరేణ ।
కపి స్థల్యధీశం ఫణీన్ద్రే శయానం ప్రణమ్యాస్మి ధన్యో హరిం కృష్ణసంజ్ఞ్యమ్ ॥

26. తలైచ్చఙ్గ నాణ్మదియ దివ్యదేశః

ఉద్యదమృతాంశు సంజ్ఞ్యం భగవన్తం భక్తభోగ్య గుణసిన్ధుమ్ ।
ఉత్తుఙ్గ శఙ్ఖ నగరీ నిలయం వన్దేయ వన్దితం త్రిదశైః ॥

27. శ్రీనాగపట్టణ దివ్యదేశః

సౌన్దర్య సారామృత సిన్ధు రూపం సౌన్దర్య రాజాభిధ మద్వితీయమ్ ।
శ్రీమత్కలిధ్వంసి మునీంద్రగీతం సంసేవ్య దేవం భవితాస్మి ధన్యః ॥

28. కాఴి శ్రీరామ విణ్ణగర దివ్యదేశః

శ్రీరామ విణ్ణగర నామని దివ్యదేశే శ్రీమత్కలిద్విడభిధాన మునీంద్రగీతమ్।
త్రైవిక్రమ క్రమకృతాక్రమణ త్రిలోకం తాడాళనామక హరిం సతతం స్తవాని ॥

29. తిరువాలి తిరునగరీ దివ్యదేశః

పరకాల మునేరవతార మహీత్యుదితే తిరువాలి మహానగరే ।
కలిజిత్కులశేఖర సూరినుతం ప్రణమామి హరిం ప్రణతార్తిహరమ్ ॥
తిరునాంగూరు సమాఖ్యే సుమహతినగరే విరాజమానానామ్ ।
ఏకాదశ స్థలానాం స్తుతి పద్యాని ప్రణీయ మోదేయ ॥

30. మణిమాడక్కోయిల్ దివ్యదేశః
మణి సౌధ మన్దిరేశం కలివైరి మునీంద్ర కీర్తితం వన్దే ।
నాగపుర తిలక భృతం నారాయణనామ శాలినం దేవమ్ ॥

31. వైకుణ్ఠ విణ్ణగర దివ్యదేశః
వైకుణ్ఠ దివ్యనగరే నాగపురీయే లసన్త మహమీడే ।
కలిజిన్మునివరవినుతం వైకుణ్ఠపతిం రమాపతిం దేవమ్ ॥

32. అరిమేయ విణ్ణగర దివ్యదేశః
శ్రీభూనీళా జుష్టం శ్రీనాగపురే లసన్తముపసేవే ।
హరిజుష్ట దివ్య నగరీ నాథం పరకాలసూరిణా వినుతమ్ ॥

33. తిరుత్తేవనార్ తొగై దివ్యదేశః
విపులోద్యాన పురీతే నాగపురోల్లాసి దేవసంఘపురే ।
భాన్తం మాధవ దేవం కలిరిపుగీతం సదా ముదా స్తౌమి ॥

34. వణ్ పురుషోత్తమ దివ్యదేశః
శ్రీనాగస్థల తిలకం పురుషోత్తమ దివ్యదేశ మధివసతా ।
పురుషోత్తమేన హరిణా కలిజిద్గీతేన నాథవానస్మి ॥

35. శమ్పొన్ శెయ్ దివ్యదేశః
నాగపుర మధ్య విలసద్దివ్య సువర్ణ స్థలీ నికాయ్యజుషమ్ ।
శ్రీరఙ్గేశ సమాఖ్యం కలిజిద్వినుతం నమామి కారుణికమ్ ॥

36. తిరుత్తెత్తియమ్బల దివ్యదేశః
శ్రీతేత్తియమ్బలాఖ్యే నాగపురీయే మహాలయే నివసన్ ।
రక్తవిలోచన భగవాన్ కలిరిపు మునిగీత వైభవో జయతు ॥

37.తిరుమణిక్కూడ దివ్యదేశః
మణికూడ నామ్ని నిలయే శ్రీనాగపురీ విరాజితే విలసన్
శ్రీమత్ పరకాల కవి ఖ్యాపిత విభవో హరిః శరణ్యోమే.

38. కావళమ్బాడి దివ్యదేశః
శ్రీకావళమ్బాడి సమాఖ్యదేశే శ్రీనాగపుర్యాం లసతి ప్రభాన్తమ్ ।
శ్రీమత్కలిధ్వంసి మునీంద్రగీత కృష్ణం ప్రపన్నార్తిహరం ప్రపద్యే ॥

39. తిరువెళ్ళక్కుళ దివ్యదేశః
చతుర్వేదవిద్విప్రసంఘైః పరీతే ప్రపుష్పత్తటాకాభిధే దివ్యదేశే ।
కలిద్విణ్మునీంద్ర స్తుతే నాగపుర్యాం విరాజన్తమీడే హరిం భక్తభోగ్యమ్ ॥

40. పార్థన్ పళ్ళి దివ్యదేశః

శ్రీనాగాపుర్యాం కలివైరిగీతే శ్రీపార్థశయ్యాభిధ దివ్యదేశే ।
శేషే శయానం నిగమాన్త వేద్యం దేవం ప్రపద్యే కమలాసహాయమ్ ॥
చోళమణ్డల లసచ్చత్వారింశత్ స్థలేశ్వరాన్ దేవాన్ ।
సంకీర్త్య పద్య బృందై స్సంతోషాబ్ధౌ నిమగ్న హృదయోఽస్మి ॥

– ఇతి చోళ మణ్డలస్థ చత్వారింశ ద్దివ్యదేశ స్తుతిః – సమాప్తా

– అథ మధ్య మణ్డలస్థ దివ్యదేశద్వయ స్తుతిః –

1. శ్రీ దేహలీ తిరుక్కోవలూరు దివ్యదేశః

శ్రీదేహళీశం శ్రితపారిజాతం కాసారపూర్వాఽఽద్య కవీంద్రజుష్టమ్ ।
శ్రీమత్కలిద్విట్కవినా చ గీతం లోకత్రయాక్రామిపదం స్తవాని ॥

2. శ్రీ మదహీన్ద్రపుర దివ్యదేశః

శ్రీమత్యహీన్ద్ర నగరే గరుడాపగాయా స్తీరే విభాన్తముపయామికలిద్విడీడ్యమ్ ।
వేదాన్త సూరి హృదయావసథం రమేశం శ్రీదేవనాథ భగవన్త మనన్త సేవ్యమ్ ।

అథ పాణ్డ్యమణ్డలస్థ అష్టాదశ దివ్యదేశ స్తుతిః

1. కురుకాపురీ దివ్యదేశః – ఆళ్వార్ తిరునగరీ

ఆదినాథ భగవన్నిలయాయ శ్రీశఠారి మునిరాడ్భవనాయ ।
తన్మునీంద్ర వినుతాయ నమస్తాత్ కురుకానగరాయ ।

2. శ్రీ వైకుణ్ఠ దివ్యదేశః

తామ్రపర్ణీ తటోదఞ్చద్వైకుణ్ఠ నగరే స్థితమ్ ।
శ్రీశఠారి నుతం వన్దే శ్రీవైకుణ్ఠాహ్వయం హరిమ్ ॥

3. వరగుణ మఙ్గళ దివ్యదేశః

వరగుణ మఙ్గళ నిలయే నిషణ్ణ మమరేశ మనిశ ముపసేవే ।
శ్రీకారిసూను కలితస్తుతలక్ష్యం నిత్యసేవితం లక్ష్మ్యా ॥

4. తిరుప్పుళింగుడి దివ్యదేశః

పుళింగుడి సమాహ్వయే మహిత దివ్యదేశే స్థితం
ఫణీంద్ర శయనోజ్జ్వలం శఠరిపోర్మని మానసే ।
వసన్త మనిశం చ తత్నుతి తతి ప్రహృష్టం హరిం
భజే చరణ పఙ్కజ ద్వితయ నిత్యసేవోత్సుకః ॥

5. తెన్. తిరుప్పేరై దివ్యదేశః

తెన్ తిరుప్పేరయిల్ దివ్యనామాశ్రితే
శ్రీశఠద్విణ్మని స్తోత్రపాత్రే శుభే ।

6. తిరుక్కోళూరు దివ్యదేశః

మధుర కవి జనన భూమిం శఠరిపు మునిజుష్ట మహిపతౌ శయితమ్ ।
నిక్షిప్త నిధి సమాఖ్యం కోళూరు క్షేత్రనాథ ముపసేవే ॥

7. తులవిల్లిమఙ్గల దివ్యదేశః

తులవిల్లిమఙ్గళాఖ్యే యమళక్షేత్రే శఠారిమునిగీతే ।
అరవిన్దలోచనేశం దేవాధీశం చ నౌమి భగవన్తౌ ॥

8. పెరుంకుళ (బృహత్తటాక) దివ్యదేశః

బృహత్తటాక సంజ్ఞయా విభూషితే విలక్షణే
శఠారియోగి కీర్తితే శుభస్థలే చకాసతమ్ ।
విచిత్రనర్తనాహ్వయం రమాసఖం క్షమానిధిం
హృదా సదా విచిన్తయే విలోకయే చ కీర్తయే ॥

9. శ్రీగోష్ఠీపుర (తిరుక్కోట్టియూరు) దివ్యదేశః

శ్రీ భూతయోగి మహదాహ్వయ భక్తిసార
భట్టేశ సూరి కలిజిన్మునివర్యగీతమ్ ।
దివ్యే ఫణీంద్రశయనే శయితం మహాన్తం
గోష్ఠీపురేశ మిహ నౌమి యతీంద్ర జుష్టమ్ ॥

10. శ్రీ సత్యాద్రి (తిరుమెయ్యమ్) దివ్యదేశః

పరకాల సూరి ఫణితి ప్రకీర్తితం భజచిత్త! సత్యగిరిరాజ నాయకమ్ ।
ఫణిరాజ తల్ప మధిశయ్య భాస్వరం మణిరాజశోభి శుభవక్షసం హరిమ్ ॥

11. ఫుల్లారణ్య (తిరుప్పుల్లాణి) దివ్యదేశ :

పుల్లారణ్య క్షేత్ర మితీహ ప్రథమానే
పుల్లాణీతి శ్రీకలివిద్విణ్మునిగీతే ।
దివ్యేదేశే పాయస భుక్తి ప్రవణం త్వాం
ధ్యాయం ధ్యాయం హృష్యతి నిత్యం మమ చిత్తమ్ ॥

12. శ్రీమన్మహా వనగిరి (తిరుమాలిరుఞ్జోలై) దివ్యదేశః

శఠరిపు భూతయోగి కలిజిన్మని భట్టముని
ప్రియతనయాస్తుతి ప్రథిత వైభవ వారినిధిమ్ ।
హరి మిహ సున్దరోరు భుజ మింద్రమణి
ప్రతిమం వనగిరి మావసన్త ముపయామి విభుం శరణమ్ ॥

13. మోహనక్షేత్ర (తిరుమోగూరు) దివ్యదేశః

శఠవైరి సూరి పరకాల సూరి వా గుపగీత కీర్తి మనిశం ప్రకీర్తయే।
ఇహ మోహనాఖ్యనగరే చకాసతం రమణీయ దివ్య శుభవిగ్రహం హరిమ్॥

14. ధన్వినవ్య నగరీ (శ్రీ విల్లిపుత్తూరు) దివ్యదేశః

శ్రీవిష్ణు చిత్తముని తత్తనయావతార భూమౌ తదీయ ఫణితి ప్రథిత ప్రభావే।
శ్రీధన్వినవ్యనగరే వటపత్రశాయి నామ్నా లసన్తమనిశం భగవన్తమీడే॥

15. శ్రీతోతాద్రి (వానమామలై) దివ్యదేశః

శ్రీమద్వానమహాచలస్థిత జుషం తైలాభిషేక ప్రియం
దివ్యశ్రీశఠకోప సూరి ఫణితి ప్రఖ్యాత విఖ్యాతికమ్।
శ్రీమద్రమ్యవరోపయంతృ మునిరాట్ శ్రీపాదరేఖామయ
శ్రీరామానుజయోగి జుష్ట మనిశం సేవేయ దేవాధిపమ్॥

16. వైష్ణవ వామన (తిరుక్కురుంగుడి) దివ్యదేశః

భక్తిసార శఠవైరి కలిద్వి డ్విష్ణు చిత్తమునివాగుపగీతమ్।
భక్తగాయక నిషేవితమీడే వైష్ణవోపపద వామనదేశమ్॥

17. తిరుత్తణ్ కాల్ (శీతవాతపుర) దివ్యదేశః

శీతవాతపుర నామ్ని మహిష్ఠే నిత్యవాసరసికం శుభదేశే।
భూతయోగి కలిజిన్మనిగీతం। నిత్యభోగ్య భగవన్తముపాసే॥

18. తిరుక్కూడల్ (దక్షిణ మధురా) దివ్యదేశః

శ్రీభట్టనాథ ముని సూక్త్యవతార భూమౌ
కూడల్ సమాఖ్యనగరేకలిజిత్ప్రగీతే।
విద్యోతమాన మసమాన మహాప్రభావం
శ్రీసున్దరం హరిమహం హృది చిన్తయేయమ్॥

అథ కేరళ మణ్డల త్రయోదశ దివ్యదేశస్తుతిః

1. శ్రీమదనంతపుర దివ్యదేశః

అనన్త పద్మనాభ భో! శఠారిసూరి సూక్తి భి
ర్విరాజమానవై భవ। స్వపాద పద్మసేవినామ్।
శుభాని సాధు వర్ధయ స్వభక్త భక్తిమేధయ
ప్రణాశయార్తి సఞ్చయా ననన్తపూరధీశ్వర॥

2. తిరువణ్ పరిచార దివ్యదేశః

తిరువణ్ పరిచార సమాఖ్యపురే । శఠకోప మునీంద్రనుతే రుచిరే ।
విలసన్ కమలారమణ । ప్రణతే మయి దివ్యదృశౌ దిశతా దనిశమ్ ॥

3. తిరువాట్టారు దివ్యదేశః

తిరువాట్టారితి జగతి ప్రథితే నగరే పవిత్ర సరిదాఢ్యే ।
శఠరిపువినుతే ఫణిరాట్ శయనోజ్వల నాథ! రక్షమాం ప్రణతః ॥

4. తిరువల్లవాళ్ దివ్యదేశః

అనంతశయన స్థలీ సదృశ వైభవోదశ్చితే
ప్రసిద్ధ తిరువల్లవాళితి శుభాఖ్యయా భాసురే ।
పరాఙ్కుశ కలిద్విషోర్ముని వరేణ్యయోస్సూక్తిభిః
స్తుతే జనపదే స్థిత ! ప్రణతవత్సలేక్షస్వ మామ్ ॥

5. తిరుచ్చిత్తారు దివ్యదేశః

తిరుచ్చిత్తా రాఖ్యే శఠరిపు మునీంద్ర స్తుతిపదే
స్థితం దివ్యే దేశే జలజనిలయాకాన్త మనఘమ్ ।
గజధ్వంసే దక్షం క్షణ నిహతమల్లం వ్రజమణిం
హరిం కంసారాతిం సతత ముపసేవస్వ హృదయ ॥

6. తిరువణ్ వణ్డూరు దివ్యదేశః

తిరువణ్ వణ్డూరభిధే శఠకోప మునీంద్ర దూత్య వాగ్విషయే ।
దివ్యే దేశే విలసన్ రామో భగవాన్ మమాపి హృది వసతి ॥

7. తిరువారన్ విళై దివ్యదేశః

మణి మణ్డప వప్ర తతీ విలసత్తిరువారవిళాభిధ దేశపతిమ్ ।
వకుళాభరణాభిధ సూరికృతి శ్రవణోత్సుక మానస మీశమగామ్ ॥

8. కుట్ట నాట్టు తిరుప్పులియూరు దివ్యదేశః

దేవీ భావజుషా శఠారిమునినా సర్వాత్మనా స్వాత్మనో
హృద్యో వల్లభ ఏష ఏవ హి యతేత్యూరీకృతో యో హరిః ।
తేన శ్రీపతినా శుభై ర్గుణగణై ర్వ్యక్తేన జుష్టే స్థలం
శ్రీమద్వ్యాఘ్ర పురాభిధం హృది సదా విద్యోతతే మామకే ॥

9. తిరుక్కాట్కరై దివ్యదేశః

తిరుక్కాట్కరై నామ్ని దివ్యప్రదేశే విభాన్తం శఠారాతి యోగీంద్రగీతమ్ ।
మునీంద్రస్య తస్యానుభూతౌ మహత్యాం సముత్కణ్ఠితం దేవదేవం స్తవాని ॥

10. తిరుక్కడిత్తాన దివ్యదేశః

తిరుక్కడిత్తాన సమాఖ్యదేశే శఠారియోగీంద్రమనః పురే చ ।
చకాసతం శ్రీపతి మప్రమేయ ప్రభావసింధుం పరికీర్తయేయమ్ ॥

11. తిరుమూళిక్కళ దివ్యదేశః

తిరుమూళిక్కళనామ్నా ప్రథితే శఠవైరి కలిజితోస్తుత్యే ।
దివ్యే దేశే విలసన్ భగవానవతాదిమం జనం కృపయా ॥

12. తిరునావాయ్ దివ్యదేశః

తిరునావాయితి కథితే శఠజిత్కలి జిన్మునీంద్ర నుత విభవే ।
విసన్త మనిశమీడే సంసృతి సింధు ప్లవాభిధానం హరిమ్ ॥

13. తిరువిత్తువక్కోడు దివ్యదేశః

ఉద్గీతం కులశేఖరేణ కవినాఽనన్యార్థ తామాత్మనో
నానోదాహరణైః ప్రకాశితవతా భక్తాగ్రగణ్యేన చ ।
విద్వత్రోక్కోడ పురేశ్వరం శ్రితజనాన్ సంసార వారాకరే
మానాన్మాదృశ ఉద్ధరన్త మనిశం సంసేవ్య ధన్యోఽభవమ్ ॥

ఇతి కేరళ మణ్డల దివ్యదేశ స్తుతి సమాప్తిః

అథ ఉదఙ్మణ్డలస్థ దివ్యదేశస్తుతిః

1. శ్రీవేఙ్కటాద్రి దివ్యదేశః

భక్తాఙ్ఘ్రిరేణు మునివర్గమశేష దివ్యసూరిస్తుతం మహితమ ప్రతిమప్రభావమ్ ।
శ్రీవేఙ్కటాద్రి మధితిష్ఠతి భక్తభోగ్యే శ్రీ శ్రీనివాస భగవత్యహమస్మి భక్తః ॥

2. శిఙ్గవేళ్ కున్ఱ (శ్రీమదహోబిల) దివ్యదేశః

కలిద్విషా మునీశ్వరేణ తత్త్వవాదినా స్తుతం
రమాసఖేన మర్త్యసింహమూర్తినా నిషేవితమ్ ।
వనేచరై ర్మృగై ర్ద్విజై శ్చ నిత్యసేవితం భజా
మ్యహోబిలాద్రి మద్వితీయ వైభవోప శోభితమ్ ॥

3. అయోధ్యా దివ్యదేశః

యాఽయోధ్యేత్యపరాజితేతి విదితా నాకం పరేణ స్థితా
సైషా రాఘవ జానకీ విహృతయే భూమౌ పురాఽవాతరత్ ।
తామేనాం కులశేఖరేణ కవినా శ్రీభట్టనాథేన చ
ప్రోద్గీతాం హృది చింతయే రఘుపతేర్విన్దేయ చానుగ్రహమ్ ॥

4. నైమిశారణ్య దివ్యదేశః

నైమిశారణ్య నామాఖ్యే క్షేత్రే పావనే దివ్యకాన్తార రూపేణ భాన్తం హరిమ్ ।
శ్రీకలిద్విణ్మునిప్రేక్షితం వీక్షితుం గచ్ఛతోత్కణ్ఠితా భక్తితో భో జనాః ॥

5. సాలగ్రామ దివ్యదేశః

నేపాలాఖ్యే దుర్గమదేశే విలసన్తం సాలగ్రామే తీర్థపరీతం భజ చిత్త !
భక్త్యాగ్ర్యేణ శ్రీకలిహన్త్రా మునిరాజా దృష్టం జుష్టం శిష్టవరిష్ఠైర్గతకష్టమ్ ॥

6. శ్రీబదరికాశ్రమ దివ్యదేశః

యత్రాష్టాక్షర దివ్య మన్త్ర మనఘం నారాయణస్సన్ గురుః
స్వస్మై ఏవ నరాత్మనే సమదిశ చ్ఛిష్యాకృతిం భేజుషే ।
గౌరీశోఽపి కపాలముక్తి మభజద్యత్రైవ తత్ర స్థితం
శ్రీమద్భట్ట కలిద్విడీడ్య బదరీక్షేత్రే మదీయం మనః ॥

7. కణ్డమెన్నుమ్ కడినగర్ దివ్యదేశః

గఙ్గా గఙ్గేతి వాచా సకల జన సమస్తాఘ సంహార కర్త్ర్యా
గఙ్గాయాం దివ్యతీరే విలసతి మహితే గణ్డనామ్నా ప్రసిద్ధే ।
క్షేత్రే శ్రీ భట్టనాథా హ్వయ మునివినుతే భ్రాజమానం మహాన్తం
విష్ణుం జిష్ణుం వరేణ్యం రఘువరమనిశం ధ్యాయతాం సమ్ప్రదస్స్యుః ।

8. పిరిది దివ్యదేశః

బదర్యాశ్రమాధ్వన్యతీవాభిరామే పిరిద్యాహ్వయే దివ్యదేశే లసన్తమ్ ।
కలిధ్వంసి యోగీంద్ర గీతం నృసింహం ముకున్దం మురారిం ముదా సేవిషీయ ॥

9. ఉత్తర మధురా దివ్యదేశః

శఠరిపు భట్టనాథముని తత్తనయావినుతాం
యదుపతి వాసుదేవ జనన స్థల మిత్యుదితామ్ ।
అనిశముపాసిషీయ మధురాం మధురానగరీం
రవి తనయాపగాపరివృతాం దురితౌఘహరామ్ ॥

10. ద్వారకా దివ్యదేశః

వాసుదేవ గృహమేక ముదాన్వాన్ ప్లావయత్యహహ ! నేత్ర్యుపగీతాన్ ।
ద్వారకామహమ్ముపైక్షిషి గోదా తత్పితుస్తుతి సమేధిత శోభామ్ ॥

11. గోకుల ప్రాన్త స్థలీ

పూతనాశకట ధేనుక వత్సాద్యాసుర ప్రకృతి వృన్ద నిహన్తుః ।
నంద నందన విభోర్వ్రజమీడే సర్వసూరిగణ మానస జుష్టమ్ ॥
గోవర్ధనోద్ధరణ రాస విహార ముఖ్యైశ్చర్యాశతై రఖిలభక్త మనోహరస్య ।
బృందావనే విహరతో వసుదేవ సూనోః కృష్ణస్య దివ్యచరణౌ శరణం మమైవ ।

12. క్షీరాబ్ధి. పరమపదస్తుతిః

అవతార కన్దమితి యోగిభిర్నుతం కలశామ్బురాశిమనిశం విభావయే ।
పరమం పదం చ చరమం స్థలం సతాం శరణం, వృణోమి శరణం కదాచన ।

స్తుత్యుప సంహారః

ఇతి పరవాది భీతికర సూరి కులామ్బునిధౌ
సుకృతశతేన లబ్ధజననః కవితాజనిభూః ।
శఠరిపుముఖ్య దివ్య కవి వర్గనుతాన్ భగవ
న్నిలయవరాన్ స్తువన్ సమ భవత్సఫలస్స్వవచాః ॥
కాఞ్చీవాది భయఙ్కర సంశీయాణ్ణ ఙ్గరార్య సూరికృతా ।
అష్టోత్తర శత దివ్యక్షేత్రనుతిస్సేయ మిహ జయత్వనిశమ్ ॥
“ శ్రీపరాఙ్కుశ పరకాల యతివర వరవర మునీంద్రేభ్యో నమః ॥
– “ అష్టోత్తర శత దివ్యదేశస్తుతి స్సమాప్తా” –

శ్రీ రస్తు

శ్లో॥ ప్రాచ్యాం దేవం జగన్నాథం భుక్తి ముక్తి ప్రదాయకమ్।
సకృత్ప్రపన్నాభయదం అవాచ్యాం సేతు మాధవమ్॥

శ్లో॥ ప్రతీచ్యాం ద్వారకానాథం శరణాగత రక్షకమ్ ।
ఉదీచ్యాం బదరీనాథం నమా మ్యష్టాక్షర ప్రదమ్ ॥

తూర్పున- ప్రసాద పావనుడై భుక్తిని ముక్తిని ఒసగు జగన్నాథస్వామిని

దక్షిణమున- సకృదేవ ప్రపన్నాయ' అని శరణు పొందిన వారలకందరకు అభయము నొసంగు శ్రీరామచన్ద్ర స్వామిని.

పశ్చిమమున- 'రక్షమాం శరణాగతాం! అని శరణువేడిన ద్రౌపదికి మాన సంరక్షకుడైన ద్వారకానాథస్వామిని,

ఉత్తరమున- మన్త్రరాజమైన అష్టాక్షరీ మహా మన్త్రమును ఉపదేశించిన బదరీనాథ స్వామిని నమస్కరించుచున్నాను.

భారత దేశపు నాలుగు వైపుల సరిహద్దులలో నివాసము నేర్పరచుకొని మన ప్రార్థనకై ఎదురుచూచుచున్న మన స్వామిని ప్రార్థించి అతని అనుగ్రహమును పొందండి.

సుఖశాన్తులతో వర్ధిల్లండి.

సర్వే జనా స్సుఖినోభవన్తు